
సత్యమేవ జయతే
సాక్షి
WWW.SAKSHI.COM
పేజీలు: 14+32 పేజీల ఆదివారం అనుబంధం
వెల: ₹ 7.00
సంపుటి: 15
సంచిక: 225


'నా అక్కలూ..చెల్లెళ్లు...తమ్ముళ్ల కళ్లలో వెలుగులు చూసినపుడే నా నిజమైన పుట్టిన రోజు'



ఇంగ్లండ్ హిట్... ఆసీస్ అవుట్

టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై నెగ్గి సెమీఫైనల్ చేరిన ఇంగ్లండ్. గ్రూప్ దశలోనే నిష్క్రమించిన డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా. నేడు జింబాబ్వేతో భారత్ చివరి మ్యాచ్.

- వివరాలు 12లో




కండరాల జబ్బు మయోసైటిస్..

ఈ జబ్బు గురించి చాలా మందికి అవగాహన లేదు. అసలు ఈ కండరాల జబ్బు ఏంటి.. మయోసైటిస్ లక్షణాలు, నిర్ధారణ, చికిత్స వంటి అంశాలపై ప్రత్యేక కథనం..

- వివరాలు 11లో

SIMULTANEOUSLY PRINTED AT VIJAYAWADA | DELHI | BANGALORE | CHENNAI | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL



తొలి ఓటర్ నేగీ కన్నుమూత

స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ శనివారం తుదిశ్వాస విడిచారు.

వివరాలు 6లో



ఇండియన్స్ వెరీ టాలెంటెడ్

భారతీయులు చాలా ప్రతిభావంతులని, అనుకున్నది సాధిస్తారని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.

వివరాలు 6లో

లక్ష్యానికి ఆమడ దూరం

వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతున్న నేపథ్యంలో ఐరాస ఆధ్వర్యంలో కాప్-27 సదస్సు నేడు మొదలవుతోంది.

వివరాలు 6లో



ఉద్యోగుల తొలగింపు తప్పదు

ట్విట్టర్‌కు లక్షలాది డాలర్ల నష్టం వాటిల్లుతోందని, ఉద్యోగుల తొలగింపు తప్ప మరోదారి లేదని ఎలాన్ మస్క్ తేల్చిచెప్పారు.

వివరాలు 6లో

'ఉపాధి'లో అగ్రస్థానం


పని దినాల కల్పన, వేతనాల చెల్లింపులో ఏపీ నంబర్‌వన్

- ఈ ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో 15.11 కోట్ల పనిదినాల కల్పన
- కూలీలకు వేతనాలుగా రూ.3,084.94 కోట్లు
- మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో లేని ఉపాధి కల్పన, వేతనాలు
- కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదికలో వెల్లడి



సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ పని దినాలు కల్పించడంలోనే కాకుండా వేతనాల చెల్లింపులోనూ నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23) తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఆంధ్రప్రదేశ్ ఏకంగా 15.11 కోట్లకు పైగా పని దినాలను కల్పించింది. వీరికి వేతనాల రూపంలో రూ.3,084.94 కోట్లు చెల్లించింది. మరే రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం, వేతనాలు చెల్లించడం చేయలేదని నివేదిక స్పష్టం చేసింది. కేవలం ఉపాధి హామీ పథకం అమలులోనే కాకుండా ఎస్సీ ఉపప్రణాళిక ద్వారా ఎస్సీ కుటుంబాలకు సాయం అందించడం, ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు మంజూరులోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా మంచి పనితీరు కనబరిచిందని నివేదిక పేర్కొంది. లక్ష్యాల్లో 90 శాతానికిపైగా అమలు చేసిన రాష్ట్రాలను చాలా మంచి పనితీరు చూపినవాటిగా తెలిపింది. 80 శాతం నుంచి 90 శాతం మేర

మిగతా 2వ పేజీలో ▶

అడవి పిలుస్తోంది!

ప్రకృతి ప్రేమికులకు రాష్ట్రంలోనే అద్భుతమైన అటవీ ప్రాంతాలు

- తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, వంటి అనేక అడవులు అందుబాటులో
- 30 పర్యావరణ పర్యాటక ప్రదేశాలు
- వాటిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
- అటవీ ప్రేమికులను ఆకర్షించడమే లక్ష్యం

సాక్షి, అమరావతి: ప్రకృతి ఒడిలో సేద తీరాలని.. ఈ ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొద్ది రోజులపాటు దూరంగా, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి అడవి ఆహ్వానం పలుకుతోంది. ఇందుకోసం అటవీ ప్రేమికులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఎన్నో ప్రకృతి రమణీయ ప్రదేశాలు అటవీ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. తూర్పు కనుమల్లో నల్లమల, శేషాచలం, ఎర్రమల, పాపికొండలు ఇలా పలు అడవులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఈ అడవుల్లోని కొత్త ప్రదేశాలు, కొండలు, లోయల సందర్శనలు, ట్రెక్కింగ్ పట్ల పర్యాటకులు

మిగతా 14వ పేజీలో ▶

పాపికొండలు.. పోదాం పద

- విహారయాత్రకు అనుమతులు మంజూరు.. ట్రయిల్ రన్ నిర్వహించిన అధికారులు
- పోశమ్మ గండి పాయింట్‌లో 8 బోట్లకు అనుమతి
- నేటి నుంచి ప్రారంభం

14లో

న్యూస్‌రీల్


మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం



మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు అన్నారు.

వివరాలు 2లో ▸

కనులపండువగా సత్యదేవుని తెప్పోత్సవం



క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి తెప్పోత్సవం శనివారం రాత్రి పంపా నదిలో కనులపండువగా జరిగింది. వేలసంఖ్యలో భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించారు.

వివరాలు 5లో ▸

నేడు దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు



రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.

వివరాలు 3లో ▸

సంఘటితం.. సమారాధనం



కార్తీక వనభోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతా రాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు.

వివరాలు 5లో ▸

దారంతా హడావుడే

రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఉన్మాద పోకడలతో పవన్ ఇప్పటం పర్యటన


కారుపైకి ఎక్కి ప్రయాణిస్తున్న పవన్

3లో

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయారు.. ఆక్రమణలన్నీ సక్రమమేనని సర్టిఫికెట్ ఇచ్చేశారు.. రోడ్డు వెడల్పు చేయండని ఎవరడిగారంటూ రెచ్చిపోయారు.. కేవలం ప్రహరీలు మాత్రమే కూల్చివేయగా, ఇళ్లన్నీ కూల్చేసినట్లు కలరింగ్ ఇస్తూ మాట్లాడారు.. కాస్త సంయమనం పాటించండంటూ పోలీసులు విజ్ఞప్తి చేయగా, వారిపై కూడా నోరు పారేసుకున్నారు.. 'మీరు రేప్ చేసిన వాళ్లను రక్షిస్తారు.. ఇళ్లు కూలగొట్టిన వారికి అండగా ఉంటారు' అంటూ మండిపడ్డారు.. ఇక ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు విన్న గ్రామస్తులే విస్తుపోయారు.

పవన్ పిచ్చికూతలు.. బాబు చెత్త ట్వీట్లు



- ఇప్పటంలో ఒక్క ఇంటినీ కూల్చలేదు.. డ్రైనేజీ ఆక్రమణలే తొలగింపు
- ఇప్పటానికి ఇస్తానన్న రూ.50 లక్షలు అడిగితే ఈ డ్రామాలేంటి?
- పవన్‌పై రెక్కీచేసే అవసరం బాబుకే ఉంటుంది.. ఈనాడు రామోజీ ఇప్పటం వచ్చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయి
- మంత్రి జోగి రమేష్ ఫైర్

3లో

పవన్ కళ్యాణ్‌ది ఉన్మాద రాజకీయం



- రాష్ట్రాన్ని ప్రమాదకర స్థితిలోకి నెట్టేస్తున్నాడు
- ప్రభుత్వాన్ని కూల్చండంటూ పిచ్చి వ్యాఖ్యలు
- తాగుబోతుల గొడవను చూసి భయపడిన వాడు బీరాలు పలకడం సిగ్గుచేటు
- జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

3లో

వెంకన్న వద్ద 10,258.37 కిలోల బంగారం

ప్రముఖ జాతీయ బ్యాంకుల్లోనే శ్రీవారి బంగారం, నగదు



గత మూడేళ్లలో భారీగా పెరిగిన డిపాజిట్లు

- శ్రీవారి డిపాజిట్లపై శ్వేతపత్రం
- 2019 జూన్ నాటికి ఉన్న బంగారం 7,339 కిలోలు
- ఇప్పుడు బంగారమంతా రెండు జాతీయ బ్యాంకుల్లోనే
- శ్రీవారి బ్యాంకు డిపాజిట్లు రూ.15,938.68 కోట్లు
- 2019 జూన్ నాటికి ఉన్న డిపాజిట్లు రూ.13,025 కోట్లు
- అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని భక్తులకు టీటీడీ వినతి


10లో



ఇండస్ట్రీ 4.0 సీవోఈ పోటీకి విశేష స్పందన

- 260కుపైగా పోటీపడ్డ స్టార్టప్‌లు
- మూడు దశల్లో పరిశీలన తర్వాత స్టార్టప్‌లు ఎంపిక
- 6 సమస్యలపై స్టార్టప్‌ల నుంచి అత్యుత్తమ పరిష్కారం కోసం పోటీ

2లో



మునుగోడు తీర్పు నేడే

- మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితం
- ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
- గెలుపుపై టీఆర్‌ఎస్, బీజేపీ ధీమా

10లో

ఇదండీ జగన్


అంత ఆవేశం పనికిరాదు! ఇక్కడ ఎవరి మాట ఎవరు వింటున్నారని..!

మరపురాని మహా 'సంకల్పం'

ప్రజా సంకల్పయాత్రకు నేటితో ఐదేళ్లు పూర్తి

- విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన యాత్ర
- జనం కష్టాలను స్వయంగా తెలుసుకున్న జననేత
- మేనిఫెస్టోలోని 98 శాతం హామీలను నెరవేర్చిన మాట తప్పని నాయకుడు
- నేడు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శ్రేణులకు వైఎస్సార్‌సీపీ పిలుపు

2లో



“ నాకున్నదల్లా ఒక్కటే కసి. నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని.. అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, విద్యార్థులకు మంచి జరగాలన్న కసి. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్న కసి. రాష్ట్రాన్ని దేశ శిఖరాగ్రాన నిలపాలన్న కసి.

- ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్

క్లుప్తంగా

ఇండస్ట్రీ 4.0 సీవోఈ పోటీకి విశేష స్పందన

- 260కుపైగా పోటీపడ్డ స్టార్టప్‌లు
- మూడు దశల్లో పరిశీలన తర్వాత స్టార్టప్‌ల ఎంపిక
- 6 సమస్యలపై స్టార్టప్‌ల నుంచి అత్యుత్తమ పరిష్కారం కోసం పోటీ

సాక్షి, అమరావతి: పరిశ్రమల్లో ఆటోమేషన్, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నాలుగోతరం టెక్నాలజీ (ఇండస్ట్రీ4.0) ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా పెట్టిన పోటీకి స్టార్టప్‌ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కల్పతరువు ఇండస్ట్రీ4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ) చాలెంజ్‌కు 260కు పైగా స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) విశాఖ చాప్టర్ అడిషనల్ డైరెక్టర్ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)కు చెందిన ఆరు సమస్యలతో పాటు ఇండస్ట్రీ4 కు సంబంధించి ఒక అత్యుత్తమ పరిష్కారాన్ని కోరుతూ చాలెంజ్ ప్రోగ్రాం-1ను సీవోఈ ప్రకటించింది. ఇందులో వచ్చిన దరఖాస్తులను 3 దశల్లో పరిశీలించి అత్యుత్తమ పరిష్కారాన్ని కమిటీ ఎంపిక చేస్తుందని, ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 45 రోజులకుపైగా సమయం పడుతుందని సురేష్ చెప్పారు. ఎంపికైన స్టార్టప్‌లకు కల్పతరువులో ఇంక్యుబేషన్ సెంటర్‌తో పాటు ల్యాబ్, ఆర్థిక సహకారం వంటి ప్రయోజనాలను కల్పిస్తారు. ప్రభుత్వరంగ సంస్థల్లో నూతన టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తూ ఉత్పత్తిని పెంచుకునే లక్ష్యంలోభాగంగా దేశంలో తొలి ఇండస్ట్రీ 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని రూ.20 కోట్లతో విశాఖలో ఏర్పాటు చేశారు.

జపాన్‌కు భారత నౌకాదళాధిపతి

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత్‌కు ప్రాతినిధ్యం



సాక్షి, విశాఖపట్నం: జపాన్‌లో ఆదివారం ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ తరఫున పాల్గొనేందుకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ శనివారం చేరుకున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకలు ఐఎఫ్ఆర్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. యెకొసుకా తీరంలో జరిగే ఐఎఫ్ఆర్‌లో 13 దేశాలకు చెందిన 40 యుద్ధనౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. ఐఎఫ్ఆర్‌లో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ పాల్గొన్న తర్వాత.. అదే రోజు సాయంత్రం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కలిసి జపాన్ మారీటైమ్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ 70వ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం యెకోహామాలో 7,8 తేదీల్లో జరిగే వెస్ట్రన్ పసిఫిక్ నేవల్ సింపోజియమ్‌కు హాజరు కానున్నారు. ఆ తర్వాత జపాన్‌లో జరిగే మలబార్ 26వ ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొంటారు. నవంబర్ 8 నుంచి 18 వరకూ జరిగే మలబార్‌లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి.

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు

- ఇండో పసిఫిక్ ఎండీవర్-2022లో భాగంగా విశాఖలో ఆస్ట్రేలియా నౌకాదళం
- చివరి రోజు విన్యాసాల్లో పాల్గొన్న రాయల్ ఆస్ట్రేలియా త్రివిధ దళాలు



యుద్ధ విన్యాసాల్లో భారత్-ఆస్ట్రేలియా త్రివిధ దళాలు

సాక్షి, విశాఖపట్నం: భారత్-ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించిన మారీటైమ్ విన్యాసాలు శనివారం ముగిశాయి. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం సమీపంలోని బంగాళాఖాతం తీరం ఈ విన్యాసాలకు వేదికైంది. ఇండో పసిఫిక్ ఎండీవర్(ఐపీఈ) -2022లో భాగంగా గత నెల 30న రాయల్ ఆస్ట్రేలియా రక్షణ దళాలు విశాఖ చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన విన్యాసాల ముగింపు నేపథ్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన హెచ్ఎంఏఎస్ అడిలైడ్, హెచ్ఎంఏఎస్ అంజాక్ యుద్ధ నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొని సత్తా చాటాయి. చివరి రోజు విన్యాసాల్లో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన త్రివిధదళాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన యుద్ధ నౌకల్ని ఆస్ట్రేలియా రక్షణ బృందం సందర్శించాయి. హార్బర్ ఫేజ్‌లో ఉమ్మడి రక్షణ ప్రణాళికలు, పరస్పర అవగాహన ఒప్పందాలు, రక్షణ వ్యవస్థలో సహకార చర్యలు మొదలైన అంశాలపై చర్చించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి.



ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ముజంబికకు వితంతు పింఛన్ అందిస్తున్న వలంటీర్ షేక్ షాజిదాబేగం



గుంటూరులోని బావాజీనగర్‌కు చెందిన మస్తానమ్మకు దివ్యాంగ పింఛన్ అందజేస్తున్న వలంటీర్ లుంబిని



శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆనంద్‌కు పింఛన్ అందిస్తున్న వలంటీర్ భారతి



నెల్లూరు జిల్లా వేగూరుకు చెందిన వెంకయ్యకు పింఛన్ ఇస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి

మరపురాని మహా 'సంకల్పం'

ప్రజా సంకల్పయాత్రకు నేటితో ఐదేళ్లు పూర్తి



సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో నిర్వహించిన 'ప్రజా సంకల్ప యాత్ర'కు ఆదివారంతో సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఓ సంచలనం సృష్టించి చరిత్రకెక్కింది. మళ్లీ రాజన్న రాజ్యాన్ని తేవాలన్న సంకల్పంతో వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6వ తొలి అడుగు వేశారు. ప్రజల వద్దకు వెళ్లి స్వయంగా వారి కష్టాలు తెలుసుకుని కన్నీళ్లను తుడిచారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చి హామీలను మేనిఫెస్టోలో చేర్చారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరచిన 98 శాతం హామీలను మూడున్నరేళ్లలోనే నెరవేర్చారు. కోట్లాది హృదయాలను స్పృశించిన ప్రజా సంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజక వర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. పాదయాత్ర ఆద్యంతం జననేతను కలుసుకోని వర్గం అంటూ లేదు. 'జయహో జగన్' అంటూ తరలి వచ్చిన ప్రజానీకం తమ సాధక బాధకాలను తెలియచేసింది. పూలబాట పరచి అపూర్వ స్వాగతం పలికారు. నుదుట కుంకుమ దిద్దారు. నిరుపేద మహిళలు, చేయూతకు నోచుకోని వృద్ధులు, అనాధలు, ఉపాధి లేని యువత, విద్యార్థులు, రైతన్నలు పాదయాత్రలో భాగస్వాములయ్యారు.

జగన్ అనే నేను..

పాదయాత్రలో 'వైఎస్ జగన్ అనే నేను..' అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, భరోసాలే 'వైఎస్ జగన్ అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను..' అని చెప్పే వరకు నడిపించాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు - నేడు కార్యక్రమాల ద్వారా ఇంకా నడిపిస్తునే ఉన్నాయి. 2019 మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిచి చరిత్ర సృష్టించారు. బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే తానిచ్చిన మాటకు కట్టుబడి అవ్వాతాతల పింఛన్‌ను రూ.2,250కి పెంచుతూ సీఎం జగన్ తొలి సంతకం చేశారు. మంత్రివర్గ కూర్పులో తనదైన శైలిని కనబరిచారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 శాతానికి పైగా మంత్రి పదవులను కేటాయించి రాజకీయ సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కాపు, మైనారిటీలకు ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి చరిత్రను తిరగరాశారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఏకంగా 19 చట్టాలు చేశారు.

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా..

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తానని తొలిరోజే ప్రకటించిన సీఎం జగన్ అందులో పేర్కొన్న 'నవరత్నాల' అమలును వడివడిగా చేపట్టారు. భారీ ఎత్తున సంక్షేమాభివృద్ధి పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ కాంట్రాక్టుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తూ చట్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా దిశ బిల్లు రూపొందించి కేంద్రానికి పంపారు. దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచారు. రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి జరగాలనే దృఢ సంకల్పంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని కులాలు రాజకీయంగా సమానంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు కాగా కోవిడ్ కష్టకాలంలోనూ నిర్విఘ్నంగా సంక్షేమ పథకాలు అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మరోఎత్తు. ఒక వైపు గత సర్కారు రాష్ట్రాన్ని ఊహకు అందనంత అప్పుల్లో ముంచెత్తి ఖాళీ ఖజానా అప్పగించింది. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా కమ్మేసింది. అయినా సరే మొక్కవోని దీక్షతో ఖర్చుకు వెనుకాడకుండా రాష్ట్రానికి పునరుజ్జీవం కల్పించారు. సచివాలయ వ్యవస్థతో గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారు.

నేడు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు, కేక్ కటింగ్‌లు

జననేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు నవంబర్ 6వతేదీతో ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం దివంగత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించాలని, సర్వమత ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, కేక్ కటింగ్‌లు చేయాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం సూచించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. పాదయాత్ర అనుభవాలనే మేనిఫెస్టోగా మలుచుకుని అధికారం చేపట్టిన రెండేళ్లలోనే 97 శాతం హామీలను ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారని పేర్కొంది. నాటి పాదయాత్రను గుర్తు చేస్తూ నేటి జగనన్న పరిపాలనను వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

అప్పుల్లో ముంచిన అపర మేధావి!

- యనమలపై మంత్రి అమర్‌నాథ్ ధ్వజం
- పన్ను పీకించుకునేందుకు రూ.2 లక్షల ప్రజాధనంతో సింగపూర్‌కా?!



బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి లాంటి యనమల రామకృష్ణుడు భాగస్వామ్యంతోనే గత సర్కారు రూ.లక్షల కోట్లు అప్పు చేసిందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. విశాఖలో శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.80 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. ప్రభుత్వ ఆర్థిక కష్టాలన్నింటికి యనమల, చంద్రబాబే కారణమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మూడేళ్లలో రూ.1.70 లక్షల కోట్లు వెచ్చించి నేరుగా, పారదర్శకంగా అందించిందన్నారు. రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేసిన గత సర్కారు ఎవరికి ఇచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. యనమల నోటి పన్ను తొలగించుకునేందుకు రూ.2 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించి సింగపూర్ వెళ్లారని, లోకేష్ విమానాశ్రయాలలో జీడిపప్పు కోసం రూ.20 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేశారన్నారు. అప్పులపై చర్చించేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడం తమ బాధ్యతన్నారు.

ఇప్పటం ప్రజలకు రూ.50 లక్షలిచ్చి మాట్లాడాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఇప్పటంలో సభ నిర్వహించినప్పుడు గ్రామానికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారని మంత్రి అమర్‌నాథ్ గుర్తు చేశారు. ఆ సొమ్ము ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. డబ్బులు ఇచ్చిన తరువాత ఆ గ్రామానికి వెళ్తే బాగుంటుందని సూచించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా పోలీసులు అడ్డుకుంటారన్నారు.

'ఉపాధి'లో అగ్రస్థానం

▶ మొదటి పేజీ తరువాయి

అమలు చేసిన రాష్ట్రాలు మంచి పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. ఇక లక్ష్యాల అమలులో 80 శాతం లోపు నిలిచినవాటిని పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా వర్గీకరించింది.

పెద్ద రాష్ట్రాలను మించి..

రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో సామాజిక ఆస్తుల కల్పనలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామ, వార్డు సచివాలయ భవనాలు నిర్మిస్తోంది. అలాగే రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్, వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను కూడా చేపడుతోంది. మరోవైపు నాడు-నేడు కింద విద్య, వైద్య రంగాల్లో ఆస్తుల కల్పన పనులను చేపట్టింది. దీంతో ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పని కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఉత్తరప్రదేశ్‌లో 11.66 కోట్ల పని దినాలు, రాజస్థాన్‌లో 10.26 కోట్ల పని దినాలను కల్పించినట్లు నివేదిక తెలిపింది. ఈ రెండూ ఆంధ్రప్రదేశ్ కంటే కంటే పెద్ద రాష్ట్రాలైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా పనిదినాలు కల్పించడం గమనార్హం.

ప్రస్తుత ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికంలో వివిధ రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకం అమలు పురోగతి ఇలా

రాష్ట్రం	ఉపాధి కల్పించిన పని దినాల సంఖ్య	వేతనాల రూపంలో చెల్లింపు (రూ.కోట్లలో)
ఆంధ్రప్రదేశ్	15,11,44,000	3,084.94
బిహార్	9,93,87,000	2,545.56
ఉత్తరప్రదేశ్	11,66,48,950	1,955.21
రాజస్థాన్	10,26,49,000	2,068.10
తమిళనాడు	8,66,05,000	1,687.73
కర్ణాటక	4,29,87,000	2,276.75
కేరళ	1,50,70,792	472.20
మహారాష్ట్ర	3,40,18,183	746.84
పంజాబ్	82,30,877	193.33

ఎస్సీ ఉప ప్రణాళిక అమల్లోనూ ఏపీ భేష్..

దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాగా అమలు చేసిందని నివేదికలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ప్రశంసించింది. 23 రాష్ట్రాల్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద మొత్తం 20,61,846 ఎస్సీ కుటుంబాలకు సాయం అందగా.. అందులో ఒక్క ఏపీలోనే 20,29,192 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించినట్లు వెల్లడించింది. అలాగే 23 రాష్ట్రాల్లో తొలి త్రైమాసికంలో మొత్తం 7.62 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కింద సాయం అందగా.. ఇందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 3.98 లక్షల మందికి అందించడం విశేషం. అలాగే రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మంచి పనితీరు చూపినట్లు నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి త్రైమాసికంలో 6,123 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి ఏకంగా 285 శాతం మేర 17,708 కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదిక పేర్కొంది.

రాజకీయ టూరిస్టులు పెరిగారు: కొడాలి నాని



గుడివాడ టౌన్: రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదని, రాజకీయ టూరిస్టులు మాత్రం ఎక్కువయ్యారని ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు చంద్రబాబు, పవన్‌కు సమస్యలు కానరాక ఉనికి కోసం పొలిటికల్ టూరిస్ట్‌ల్లా పర్యటించి తెలంగాణకు తిరిగి వెళ్తున్నారని చెప్పారు. రాజకీయ జీవితంపై ఆందోళనతో ఏం చేయాలో తోచక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పవన్ ఎందుకొచ్చారో.. ఎందుకు వెళ్లారో ఆయనకే తెలియదన్నారు. రూ.250 కోట్లు ప్యాకేజీ ఇచ్చి ఆయన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించడం హాస్యాస్పదమని, అంత డబ్బులుంటే ఎవరికో ఇచ్చేకంటే పవన్‌కు ఇస్తే మావద్దకే వస్తారు కదా అన్నారు. బాబుపై రాళ్ల దాడి చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ప్రకృతి సేద్యంలో ఏపీ ఫస్ట్

- 17 రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేస్తున్న 16.78 లక్షల మంది రైతులు
- దేశవ్యాప్తంగా 10.03 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం
- అత్యధికంగా ఏపీలో ప్రకృతి సేద్యం చేస్తున్న 6.30 లక్షల మంది రైతులు
- ప్రకృతి వ్యవసాయంపై ప్రారంభించిన అధికారిక పోర్టల్‌లో కేంద్రం వెల్లడి

ప్రకృతి వ్యవసాయం 17 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 16.78 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో అత్యధికంగా 6.30 లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్‌లోనే (2.90 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తుండగా.. గుజరాత్‌లో 2.49 లక్షల మంది రైతులు (అత్యధికంగా 3.17 లక్షల హెక్టార్లలో) ప్రకృతి సేద్యం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన జాతీయ పోర్టల్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కృషి భవన్‌లో 'జాతీయ ప్రకృతి సేద్య కార్యక్రమం' సారథ్య సంఘం మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తోమర్ ప్రకృతి వ్యవసాయంపై జాతీయ పోర్టల్‌ను ప్రారంభించారు. ప్రకృతి సేద్య విస్తరణ కార్యక్రమాన్ని అందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం ఉపయోగించి రసాయన రహితంగా పంటలు పండించడాన్ని ప్రకృతి సేద్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలతో సమన్వయం చేసుకుని మార్కెట్లను అనుసంధానించాలని అధికారులను కోరారు. తద్వారా, రైతులు తమ ఉత్పత్తులను మరింత సులభంగా విక్రయించుకునేందుకు వీలవుతుందన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితరులు హాజరయ్యారు. ఈ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం గురించి పూర్తి సమాచారం, అమలు విధానం, వనరులు, అమలు పురోగతి వివరాలను తెలిపే ఈ పోర్టల్ దేశంలో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రి తెలిపారు. 2021 డిసెంబర్ తర్వాత 17 రాష్ట్రాల్లో 4.78 లక్షల హెక్టార్లకు పైగా అదనపు వ్యవసాయ భూములను ప్రకృతి సేద్యం కిందకు తీసుకువచ్చినట్టు మంత్రి తోమర్ వెల్లడించారు. గంగా నది ఒడ్డున నాలుగు రాష్ట్రాల్లో 1.48 లక్షల హెక్టార్లలో ప్రకృతి సేద్యం జరుగుతున్నట్లు తెలిపారు.

– సాక్షి, సాగుబడి డెస్క్



ప్రకృతి వ్యవసాయం ఏ రాష్ట్రంలో ఎంతంటే..

రాష్ట్రం	విస్తీర్ణం (హెక్టార్లు)	రైతుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్	2,90,000	6,30,000
కేరళ	79,769	3,42,902
గుజరాత్	3,17,201	2,49,801
హిమాచల్‌ప్రదేశ్	9,421	1,71,063
మహారాష్ట్ర	74,000	82,000
ఉత్తరప్రదేశ్	62,200	63,000
మధ్యప్రదేశ్	1,11,000	59,071
రాజస్థాన్	9,000	36,213
ఒడిశా	24,000	27,009
జమ్మూకశ్మీర్	12,120	3,850
హరియాణా	7,931	2,992
తెలంగాణ	2,403	2,002
పంజాబ్	2,217	1,853
కర్ణాటక	2,000	4,400
తమిళనాడు	2,000	2,360
బిహార్	311	137
జార్ఖండ్	50	40

మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం

- ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు
- ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ



ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, విద్యార్థులు

ఒంగోలు సబర్బన్: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్ నుంచి లాయర్ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్‌రెడ్డి, చంద్ర, హరీష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

దారంతా హడావుడే

రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఉన్మాద పోకడలతో పవన్ ఇప్పటం పర్యటన

- ప్రహరీ తొలగిస్తే ఇళ్ల తొలగింపు అంటూ రెచ్చిపోయిన వైనం
- కొద్దిసేపు కాలినడకన, తర్వాత కారు పై కూర్చొని గ్రామంలోకి ప్రవేశం
- వైసీపీ గూండాలంటూ రెచ్చ గొడుతూ ప్రసంగాలు
- తాగుబోతుల హంగామాను రెక్కీ అంటూ ప్రస్తావన
- పరామర్శల యాత్రలో పూలు చల్లుతూ కార్యకర్తల అత్యుత్సాహం
- ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వకుండా ఈ హంగామా ఏంటని ఆశ్చర్యపోయిన గ్రామస్తులు

సాక్షి, అమరావతి: మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో అధికారులు రోడ్డు పక్కన ఉండే ఆక్రమణలు తొలగించడంపై జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్.. పార్టీ నాయకులను, కార్యకర్తలను వెంట బెట్టుకొని వెళ్లి హడావుడి చేశారు. ఆక్రమణలు తొలగింపులో భాగంగా అధికారులు కొన్ని ఇళ్ల ప్రహరీ గోడలను మాత్రమే కూల్చి వేయగా, గ్రామంలోని తమ పార్టీ అభిమానుల ఇళ్లను ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చి వేసిందంటూ హంగామా చేశారు. అధికారులు శుక్రవారం రోడ్లకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలు తొలగించిన ఇప్పటం గ్రామంలో శనివారం పవన్‌కళ్యాణ్ పర్యటించారు. ఉదయం మంగళగిరిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి నడుచుకుంటూ బయలు దేరిన ఆయన.. కాసేపటి తర్వాత తాను ప్రయాణించే కారు పైకెక్కి కూర్చొని ఇప్పటం గ్రామం వైపు వెళ్లారు. మధ్యలో నార్త్‌జోన్ డీఎస్పీ రాంబాబు శాంతిభద్రతల సమస్య గురించి పవన్‌కు నచ్చచెబుతుండగా వినిపించు కోకుండా.. 'ఊరుకోండి సార్ మీరు చెబుతారు.. రేప్ చేసిన వారిని రక్షిస్తారు.. కూలగొట్టిన వారికి అండగా ఉంటారు'.. అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. గ్రామంలోకి చేరుకున్నాక, తొలగించిన ఆక్రమణల శిథిలాలను పరిశీలిస్తూ.. కొద్దిమంది స్థానికులతో తీవ్రంగా స్పందించి.. జనసేన అభిమానుల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కూల్చివేసిందంటూ ఆరోపించారు. ఆ సమయంలో ఆ పార్టీ నేత ఒకరు.. 'నేను ఈ రోజు మీతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడతానని చాలెంజ్ చేశాను' అంటూ చెప్పగా.. 'మాట్లాడు' అంటూ పవన్ ఆవేశంగా ఆయనను మీడియా వైపు చూపించారు.

ఇదేమైనా రాజమండ్రా..

రోడ్డు వెడల్పు చేయడానికి ఇదేమన్నా కాకినాడా.. లేదంటే రాజమండ్రినా అంటూ పవన్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇంటి ముందు రోడ్డు 15 అడుగుల పరిధిలోనే ఉందని.. అక్కడ ఇలాంటివి వర్తించవా అని అన్నారు. మార్చిలో జరిగిన తమ పార్టీ ఆవిర్భావ సభకు ఈ గ్రామస్తులు స్థలం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి మొన్న ఏప్రిల్‌లో ఆక్రమణల తొలగింపు పేరిట నోటీసు లిచ్చారని చెప్పారు. 'వైసీపీ గూండాలకు చెబుతున్నా.. మీరు ఇలాగే చేస్తా ఉండండి.. ఇడుపులపాయలో మీ మీద హైవే వేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చి పడదొబ్బాల్సిందే' అని వ్యాఖ్యానించారు.

రూ.వెయ్యి కోట్లిచ్చి రెక్కీ నిర్వహించుకోండి..

హైదరాబాద్‌లో తన ఇంటి దగ్గర కొందరు తాగుబోతులు గొడవ చేయడాన్ని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ.. 'మీరు నన్ను ఏదో చేయడానికి రెక్కీలు, సుపారీలు, సున్నాలు, కన్నాలు ఏవేవో ప్లాన్ చేస్తున్నారు. రెక్కీ నిర్వహించుకో వడానికి రూ.250 కోట్లు కాకపోతే రూ.వెయ్యి కోట్లు ఇచ్చుకోండి' అని వ్యాఖ్యానించారు. ఇలాంటి పిచ్చి పనులకు పవన్‌కళ్యాణ్ గానీ, జనసేనగానీ భయపడద న్నారు. తాము వెనకడుగు వేసే ప్రసక్తేలేదు, గుర్తుపెట్టు కోండన్నారు. మరోవైపు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తు న్నారని.. ఎవరి ప్రాణాలు పోయినా అన్నింటికీ సజ్జలదే బాధ్యత అని హెచ్చరించారు.

వారి భాషలోనే మాట్లాడండి

ఇప్పటం గ్రామ పర్యటన అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మరోసారి పవన్ మాట్లాడుతూ.. 'జన సైనికులకు చెబుతున్నా, ఇక నుంచి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్య భాషలో మాట్లాడితే అలాగే మాట్లాడండి. కాదు కూడదు అంటే వారి భాషలోనే మీరూ మాట్లాడండి. కేసులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తామంటే వాటిని ఎదుర్కోవడానికి మీతో పాటు నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంతకాలం వీరి అరాచకాలకు భయపడితే అంతకాలం వీరి రాక్షసత్వానికి అంతుండదు. ప్రతి లెక్కకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది' అని అన్నారు. కాగా, పరామర్శ కోసం గ్రామానికి విచ్చేసిన పవన్‌కళ్యాణ్‌పై పలుచోట్ల పార్టీ శ్రేణులు పూలు చల్లడంపై గ్రామంలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, ఎంపిక చేసిన కొన్ని ఇళ్ల వారిని పవన్ పరామర్శించినా, వారికి ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో ఆయన పర్యటనపై గ్రామస్తులు పెదవి విరిచారు. గ్రామానికి ఇస్తానన్న రూ.50 లక్షలు ఇవ్వకుండా ఈ హంగామా ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఆస్పత్రులకు వచ్చి చూడండి

- ఆరోగ్యశ్రీపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రజిని



చిలకలూరిపేట: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె శని వారం మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రులను సందర్శించి, రోగుల వద్దకు వెళ్లి పలకరించి ఆరోగ్యశ్రీ ఎలా అమలవుతోందో తెలుసుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో అభా సుపాలవుతారని సూచించారు. 2007లో దివంగత వైఎస్సార్ 946 ప్రొసీజర్లతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే.. ఇప్పుడు వైఎస్ జగన్ ఏకంగా 3,255కి పెంచారని గుర్తు చేశారు. చంద్రబాబు తన సొంత మనుషులతోనే రాళ్లు వేయిం చుకున్నట్లు అనుమానాలున్నాయన్నారు. ఇప్పటం గ్రామంలో ఏం జరిగిందో ప్రజలకు అంతా తెలుసని మంత్రి రజిని తెలిపారు.

కూల్చింది ప్రహరీలే.. ఇళ్లు కాదు

- జనసేన సభకు స్థలం ఇచ్చిన వారిలో ఒక్కరే విస్తరణ బాధితుడు
- అతనికి కోర్టు స్టే ఇచ్చింది
- జనవరిలోనే టెండర్లు పిలిచినా తప్పుదోవ పట్టించే యత్నం
- అసలు ఒక్క ఇల్లూ కూల్చలేదు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఈ ఏడాది మార్చిలో జనసేన సభకు స్థలం ఇచ్చినం దునే కక్షసాధింపుతో తమ పార్టీ వారి ఇళ్లను పడగొడుతున్నారంటూ పవన్ తప్పుడు ఆరోపణలు చేశారు. మొత్తం 53 ఇళ్లకు సంబంధించి ఆక్రమణలు తొలగింపు చేప డితే అందులో ఒక్కరే జనసేన సభ కోసం స్థలం ఇచ్చారు. అతను కూడా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఆ స్థలం మినహా మిగిలిన స్థలాల్లో ఉన్న ఆక్రమణలను మంగ ళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఏ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. కేవలం ఆక్రమిత స్థలంలో ఉన్న ప్రహరీలు, చిన్నచిన్న దుకాణాలను మాత్రమే తొలగించారు.

ఇక ఇప్పటం రోడ్డు ప్రస్తుతం 50–60 అడుగుల వరకూ మాత్రమే ఉంది. రికార్డుల ప్రకారం ఆ డొంక రోడ్డు 73 నుంచి 80 అడుగుల వరకూ ఉండాలి. మిగిలిన భూమిని స్థానికులు ఆక్రమించి ప్రహరీలు నిర్మించగా, కొంతమంది షాపులు కట్టి అద్దె లకు ఇచ్చారు. ఈ రోడ్డును రికార్డుల ప్రకారం 73 నుంచి 80 అడుగుల వరకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఆక్రమణలు తొలగించాలంటూ నోటీసు లిచ్చారు. ఎవరూ స్పందించలేదు. మొత్తం 53 అతిక్రమణలు ఉన్నట్లు గుర్తించగా ఒకరు హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. మిగిలిన 52 అతిక్రమణలను అధికారులు బుధ, గురువారాల్లో తొలగించారు. ఈ రోడ్డు ఆర్ అండ్ బీది కాగా, డ్రెయిన్ల నిర్మాణం, నిర్వహణ మున్సిపల్ కార్పొరేషన్ చూస్తోంది. ఆక్రమ ణలను తొలగించే అధికారం స్థానిక సంస్థలకు ఉంటుంది. అయితే, ఇప్పటం గ్రామంలో 120 అడుగుల వరకూ రోడ్డును విస్త రిస్తున్నారని, ఒక గ్రామంలో అంత రోడ్డు ఎందుకంటూ పవన్‌కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. దీనికి ఎల్లో మీడియా కూడా వంతపాడుతోంది.

చట్టప్రకారం నోటీసులు జారీచేసి యాభై శాతం ఆక్రమణలు తొలగించే పనుల చేపట్టారు. ఆక్రమణలు మొత్తం 53 వుండగా పంచాయతీ కార్యాలయం పోను మిగిలిన ఆక్రమణలలో కాపులు 28, రెడ్లు 13, బీసీలు 12 మంది ఉండగా.. కాపు సామాజిక వర్గా నికి చెందిన వ్యక్తులవి మాత్రమే కూల్చుతు న్నట్లు పవన్‌కళ్యాణ్‌తో పాటు మిగిలిన రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాకే పనులు చేపట్టారు



రోడ్డు విస్తరణలో నా ప్రహరీ పోయింది. అధికారులు నాకు నోటీసు ఇవ్వగా దానిని తీసుకుని సహకరించాను. ఇరవై ఏళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే మార్కింగ్ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. జనసేన ఇప్పుడు వచ్చింది.. జనసేన నాయకుల గురించి చేశారనేది అపోహే. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను మాత్రమే తొలగించారు. ఇళ్లు తొల గించలేదు. కేవలం రాజకీయాల కోసమే గ్రామంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

– లచ్చి వెంకటేశ్వరరావు, ఇప్పటం

జనసేన ఆరోపణలు కరెక్టు కాదు



జనసేన గురించి చేశారనేది పూర్తిగా అవాస్తవం. రోడ్లు వెడల్పుగా లేకపోవడంతో స్కూలు బస్సులు రావడం ఇబ్బందిగా వుంది. ఇప్పటివరకు గ్రామంలో అందరం అన్నదమ్ముల్లా ఉన్నాం. రాజకీయాల కోసం గ్రామాభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు గ్రామంలో అశాంతిని సృష్టించొద్దు.

– వీరంకి బాజి, ఇప్పటం

ఎవర్ని పరామర్శిస్తారు



పవన్‌కళ్యాణ్ ఇప్పటం వచ్చి ఎవరిని పరామర్శిస్తారు. ఆక్రమణలు తొలగించారు కాని ఏ ఒక్క ఇల్లు కూల్చలేదు. పవన్ సభకు భూములిచ్చిన ఏ ఒక్కరి స్థలం పోలేదు. ఒక్కరే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఆర్కే రూ ఆరు కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రకటించిన విధంగా గ్రామానికి రూ.50 లక్షలు ఇవ్వాలి.

– మోదుగుల బ్రహ్మారెడ్డి, ఇప్పటం

పవన్‌ది ఉన్మాద రాజకీయం

మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం

సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్ ఉన్మాద రాజకీ యాలతో రాష్ట్రాన్ని ప్రమాదంలోకి తీసుకెళ్తున్నాడని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాల యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లా డుతూ.. చంద్రబాబు సహకారంతో ప్రభుత్వాన్ని కూల్చేయాలని అజ్ఞానం, అవివేకం, నిరాశ, నిస్పృ హలతో వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. 'ఈ ప్రభుత్వాన్ని కూల్చిపారదొబ్బండి అంటూ పవన్ మాట్లాడుతున్నాడు. కూల్చిపారేయడానికి ఇదేమీ సినిమా సెట్టింగ్ కాదు. సినిమా షూటింగ్ అంతకంటే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. దీనిని కూల్చే దమ్ము ఎవరికీ లేదు' అని అంబటి స్పష్టంచేశారు. ఈనాడు పత్రికలో ఇళ్లు కూల్చివేతపై పచ్చి అబద్ధపు రాతలు రాస్తే.. చంద్రబాబు సల హాతో పవన్ ఇప్పటంలో రంకెలేసి వెళ్లాడన్నారు. వాస్తవానికి చంద్రబాబుపై రాళ్లు, పవన్‌పై రెక్కీ అంతా బోగస్, ప్రీ ప్లాన్ కుట్రలన్నారు. పవన్ కళ్యాణ్‌ను భౌతికంగా లేకుండా చేయాల్సిన అవ సరం ఎవరికీ లేదన్నారు. రెక్కీ నిర్వహించి, రూ.250 కోట్ల సుపారీ ఇవ్వాల్సిన పనిలేదని.. అందులో సగం పవన్‌కు ఇస్తే వాళ్ల ఇంటికే తోకూపు కుంటూ తిరుగుతాడని ఎద్దేవా చేశారు. అంబటి ఇంకా ఏమన్నారంటే..

పవన్‌లో ఏదో తేడా ఉంది

ఇడుపులపాయపై నేషనల్ హైవే వేస్తాడా? పవన్‌లో ఏదో కొంత తేడా ఉంది. దానిని సరిచే సుకోవాలి. మొన్న బూతులు మాట్లాడుతూ.. కాళ్లకు వేసుకోవాల్సినవి చేతులతో పట్టుకున్నాడు. తాగి డ్యాన్సులు చేసిన వారిని చూసి తనపై రెక్కీచే శారని గగ్గోలు పెట్టాడు. తెలంగాణ పోలీసులు వాస్తవం నిగ్గుతేల్చినా ఇప్పటంలో మళ్లీ అదే ఏడుపు. చంద్రబాబు, పవన్ కలిసి తప్పుడు మాట లను ప్రజల్లో వ్యాప్తిచేసి వారి గ్రాఫ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ముసుగులు తొలగిపోయిన తర్వాత ఉన్మాదిలా కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉపన్యాసాలు ఇస్తు న్నాడు. ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం ప్రజలు రూ.50 లక్షలు అడిగితే సమాధానం చెప్పట్లేదు.

కుక్క తోకతో గోదావరి ఈదొద్దు

కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొద్దని పవన్ అభి మానులకు మనవి చేస్తున్నా. 175 సీట్లలో రాజ్యాం గబద్ధంగా పోటీచేసి గెలవండి. అంతేకాని.. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకోవడం మంచిది కాదు. మా దగ్గర గూండాలు, రౌడీలులేరు. వారి అవసరం మాకులేదు. అటువంటి వారు పవన్ దగ్గరే ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేస్తున్నప్పుడు అడ్డంవస్తే ఎవరి విగ్రహాన్నైనా తొలగిస్తాం. మళ్లీ వాటిని తిరిగి భద్రంగా ప్రతిష్టిస్తాం. ఈ విషయంలో పవన్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితం.

పవన్ సభ కన్నా ముందే మార్కింగ్

ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై ఈనాడు పత్రిక అసత్య రాతలు రాస్తోంది. ఒక్క ఇంటినైనా కూల్చినట్లు చూపించమని సవాల్ చేస్తున్నా. అభివృద్ధిలో భాగంగా ఆక్రమణల తొలగింపు సర్వసాధారణం. ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎప్పుడూ చేయలేదా? మంగళగిరి కార్పొరేషన్ అధికారులు పెదవడ్లపూడి నుంచి ఇప్పటం వరకు పెద్దరోడ్డు వేయాలన్న దృక్పథంతో జన వరిలో మార్కింగ్ చేశారు. పవన్ సభకంటే ముందే పనులు చేపట్టారు. అక్కడ టీడీపీ, జన సేన వారికి కూడా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం తెలుసుకోవాలి.

నేడు దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లులు

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాలో అక్కడ క్కడా ఆదివారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీ డన ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు లేవు. అయినా ఆదివారం దక్షిణ కోస్తాంధ్రలో అక్క డక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, సోమ, మంగళవారాల్లో రాష్ట్రమంతా పొడి వాతావరణం ఉంటుందని, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. శని వారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో 2.6, చిత్తూరు జిల్లా గుడిపాలలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదైంది.

బాబు డైరెక్షన్‌లోనే పవన్: మంత్రి రోజా



తిరుమల: రాష్ట్రంలో జరుగుతోన్న అభివృ ద్ధిని చూసి ఓర్వలేక బాబు అండ్ కో ఆరో పణలు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. శ్రీవారి కల్యాణోత్సవంలో ఆమె తన భర్త సెల్వమ ణితో కలిసి శనివారం పాల్గొన్నారు. అనం తరం ఆలయం వెలుపల రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే అడ్డు కుంటారని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏం ఉద్ధరించాడని ఇప్పటం వెళ్తున్నా రని ప్రశ్నించారు. అక్కడ ప్రజలకు ఆరు నెలల ముందే నోటీసులు ఇచ్చామని చెప్పారు. దా నికి ప్రజల అంగీకారం తెలిపారని గుర్తు చేశా రు. గడిచిన మూడేళ్లలో చేసిన అభివృద్ధి ఏమి టో చర్చించటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

పవన్ పిచ్చికూతలు.. బాబు చెత్త ట్వీట్లు

మంత్రి జోగి రమేష్ ఫైర్

సాక్షి, అమరావతి: కుట్ర రాజకీయాల్లో భాగంగానే పవన్‌కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూస్తున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. తాడేప ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శని వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీకెం డ్‌లో ప్యాకేజీ స్టార్ వచ్చి నాలుగు సినిమా డైలా గులు చెప్పి.. కథలు అల్లి రాజకీయాలు చేసుకునే వ్యక్తి రక్తాలు చిందిస్తాం అంటూ ప్రజలను రెచ్చగొ డుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ పార్ట్–1 రెక్కీ, పార్ట్–2 రాయి, పార్ట్–3 ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతతో మూడ్రోజు లుగా సీరియల్ డ్రామా నడిపిస్తున్నారన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటం గ్రామంలో ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. అక్కడ రోడ్డు విస్త రణ పనులతో తమ గ్రామం అభివృద్ధి చెందుతుం దని, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. జనవరిలో విస్తరణలకు మార్కింగ్ ఇస్తే, ఏప్రిల్–మే నెలల్లోనే మొదటి విడత పనులు ప్రారంభమయ్యాయి. కానీ, తన సభకు స్థలం ఇచ్చారనే కక్షతో ప్రభుత్వం ఇళ్లు కూల్చేసినట్లు పవన్ ఆరోపిస్తుంటే, సిగ్గులేకుండా తానా తందానా అంటూ చంద్రబాబు చెత్త ట్వీట్లు పెడుతున్నాడు. అలాగే, ఇప్పటంలో టీడీపీ, జన సేన పార్టీ వాళ్ల ఇళ్లు కూల్చేశారంటూ పచ్చ పత్రిక ఈనాడులో పిచ్చి రాతలు రాశారు. కళ్లుండి చూడ లేని రామోజీరావు హైదరాబాద్‌లో కూర్చుని నిత్యం సీఎం జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతు న్నారు. రామోజీ ఇప్పటం వచ్చిచూస్తే వాస్తవాలు తెలుస్తాయి.

కూల్చివేతలకు కేరాఫ్ చంద్రబాబు

కూల్చివేతలపై మాట్లాడే నైతిక అర్హత చంద్రబా బుకు లేదు. ఆయన హయాంలో పుష్కరాల పేరు తో అనేక ఇళ్లను, గుళ్లను కూల్చేశారు. ఇబ్రహీంప ట్నంలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని అర్ధరాత్రి కూలగొట్టించి.. బుడమేరు కాల్వలో పడేశారు. మేం అధికారంలోకి వచ్చాక గాంధీ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాం. అలాగే, ఇప్పటంలో గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోంది. వాటిని పంచా యతీ కార్యాలయంలో భద్రంగా ఉంచాం. త్వర లోనే మళ్లీ ప్రతిష్టిస్తాం. ఆక్రమణల తొలగింపులో భాగంగా రాజశేఖర రెడ్డిగారి విగ్రహం దిమ్మెను కూడా పగులగొట్టారు. ఇక 'ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతానందని' ఇడుపులపాయపై హైవే వేస్తామంటూ పిచ్చి కళ్యాణ్ ప్రేలాపనలు చేస్తున్నాడు. గతంలో ఇప్పటంలో సభ పెట్టి గ్రామా నికి రూ.50 లక్షలు ఇస్తానని కోతలు కోశాడు. ముందు వాటిని ఇచ్చి చూపించాలి.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం

ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పవన్ పనిగా పెట్టుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. రూ.250 కోట్ల సుపారీ ఇచ్చి తనపై రెక్కీ నిర్వహించారని చెప్పడం.. రెండ్రో జులు డ్రామా నడపడం సిగ్గుచేటు. రెక్కీపై తెలం గాణ పోలీసులు వాస్తవాలు చెబితే.. వీళ్ల దిమ్మతిరి గింది. పవన్ నీ జోలికి ఎవడు వస్తాడు? నీకు నష్టం చేస్తే తద్వారా లబ్ధిపొందేది ఒక్క చంద్రబాబే. రెక్కీలు, సుపారీలు చేస్తే ఆయనే చేయాలి.

జగన్ సర్కార్‌ను ఇంచు కూడా కదల్చలేరు..

కుప్పకూలిపోయిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మా ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ కలలు కంటు న్నారు. వీరిద్దరికీ ఒక్కటే చెబుతున్నా.. మా నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదల్చలేరు. ప్రభుత్వాన్ని అస్థిరపర చాలని మీరు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు, వీధి నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకి దమ్ముంటే 175 స్థానాల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని చెప్పాలి. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్, భీమవరం, గాజువాకల్లో ఎక్కడ పోటీచేస్తే అక్కడ పవన్ ఓటమి ఖాయం.

> నీతి మార్గమునందు జీవము కలదు.
> దాని త్రోవలో మరణమే లేదు.
> – క్రైస్తవ ధర్మం

గ్రహం అనుగ్రహం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం
తిథి: శు.త్రయోదశి సా.4.25 వరకు
తదుపరి చతుర్దశి, **నక్షత్రం:** రేవతి రా.12.51 వరకు, తదుపరి అశ్వని, **వర్జ్యం:** ప.12.07 నుండి 2.34 వరకు, **దుర్ముహూర్తం:** సా.3.54 నుండి 4.37 వరకు, **అమృతఘడియలు:** రా.10.26 నుండి 12.01 వరకు.

సూర్యోదయం : 6.04
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

కేఏ పాల్ (మునుగోడు అభ్యర్థి) రాయని డైరీ

మాధవ్ శింగరాజు


"కేఏ పాల్‌జీ, మీ బ్లెస్సింగ్ కావాలి.." అన్నారు నరేంద్ర మోదీ రాత్రి ఒంటి గంట సమయంలో నాకు ఫోన్ చేసి!

అప్పుడది నేను ఇంటర్నేషనల్ కాల్స్‌లో ఉండే సమయం. నేషనల్ కాల్‌కి ఆన్సర్ చెయ్యాలా, వద్దా అని కొన్ని క్షణాలు ఆలోచించి.. "మిస్టర్ మోదీ! కొద్ది సమయం మీరు వేచి ఉండగలరా?" అని అడిగాను.

"అలాగే పాల్‌జీ! కాల్ కట్ చేయకుండా కాల్ లోపలే ఉండి వేచి ఉండమంటారా లేక కాల్ కట్ చేసి, కాల్ బయట వేచి ఉండమంటారా.." అని అడిగారు మోదీ.

బ్రిటన్ పీఎం రిషి సునాక్ కాల్‌ని హోల్డ్‌లో ఉంచి, ఇండియన్ పీఎం నరేంద్ర మోదీ కాల్‌ని లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు, రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నా కోసం ట్రై చేస్తూ ఉండటం హాట్ లైన్‌లో నాకు కనిపిస్తూ ఉంది.

"మిస్టర్ మోదీ! మీరు కాల్ లోపల ఉన్నా, కాల్ బయట ఉన్నా నేను మీకు బ్లెస్సింగ్ ఇవ్వగలను.." అని మోదీ లైన్‌ని కట్ చేసి, హోల్డ్‌లో ఉన్న రిషి సునాక్ కాల్‌ని లిఫ్ట్ చేశాను.



"మీరే ఏదైనా చెయ్యాలి.." అంటున్నారు వణుకుతున్న కంఠంతో రిషి సునాక్! అతడు ఆందోళన చెందుతున్నది తనకు ముందుండి వెళ్లిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ గురించి.

"ఏమైంది ఆవిడకు మిస్టర్ రిషీ" అని అడిగాను.

"ఆవిడకేం కాలేదు, ఆవిడలా నాకు అవుతుందేమోనని! బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి మీరే ఏదైనా చేయాలి మిస్టర్ కేఏ పాల్. కనీసం లిజ్ ఉన్నన్ని రోజులైనా నేను బ్రిటన్ ప్రధానిగా ఉండలేకపోతే భారత్‌కే కదా అప్రతిష్ఠ..." అంటున్నారు సునాక్!

"డోంట్ వర్రీ మిస్టర్ సునాక్. మీకు లక్ష బిలియన్ పౌండ్‌లు వచ్చేలా అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్‌తో మాట్లాడతాను. అయితే వాటిని డాలర్ల నుంచి పౌండ్‌లలోకి మార్చుకునే బాధ్యత మాత్రం మీదే. ఇబ్బందేమీ లేదు కదా..?" అని అడిగాను.

"థ్యాంక్యూ మిస్టర్ పాల్. సో కైండ్ ఆఫ్ యు.." అన్నారు సునాక్.

తర్వాత పుతిన్ కాల్ తీసుకున్నాను.

"మిస్టర్ పాల్, మీ మోదీజీ ఎంతసేపటికీ 'ఇది యుద్ధాల కాలం కాదని' అంటున్నారే కానీ, యుద్ధాన్ని ఎలా ఆపాలో అది మాత్రం చెప్పలేకపోతున్నారు. మాకిప్పుడు అర్జెంటుగా శాంతి కావాలి. ఉక్రెయిన్‌కి చెప్పి యుద్ధాన్ని ఆపించగలరా? అయితే.. మా అంతట మేము ఆపినట్లు కాకుండా, కేఏ పాల్ చెబితే తప్పనిసరై మేము ఆపినట్లుగా ప్రపంచం అర్థం చేసుకోవాలి.." అని డీలా పడిన గొంతుతో అభ్యర్థిస్తున్నారు పుతిన్!

"ష్యూర్ మిస్టర్ పుతిన్! అయితే ఆదివారం మేమిక్కడ మునుగోడు విక్టరీ ఉత్సవాల్లో ఉంటాం. అవయ్యాక ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌తో డైరెక్టుగా మాట్లాడతాను. సరేనా?" అన్నాను.

"మునుగోడు! వాట్ మునుగోడు?" అన్నారు పుతిన్.

"ఇట్స్ కైండ్ ఆఫ్ వార్ మిస్టర్ పుతిన్. ఆ వార్ గురించి మీకు అర్థమయ్యేలా చెప్పమని మిస్టర్ మోదీకి చెబుతాను లెండి.." అని అంటూ ఉన్నాను.. మోదీ నుంచి మళ్లీ ఫోన్! "పాల్‌జీ! మీ బ్లెస్సింగ్స్ ప్లీజ్.." అని!

నేను కాల్ బ్యాక్ చేసేవరకు మోదీ ఆగలేకపోయారంటే.. గుజరాత్ ఎన్నికల్లో నన్ను బీజేపీ తరఫున ప్రచారానికి ఒప్పించేందు కేనని నేను సరిగ్గానే ఊహించాను.

కాల్స్ అన్నీ పూర్తయేసరికి ఉదయం ఐదైంది. మరో రెండు గంటల్లో మునుగోడు ఓట్ల లెక్కింపు. వార్ వన్ సైడే. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల ఓటమి.. ముందే డిసైడై పోయింది. కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించినదెవరో దేశం ఇవాళ అన్ని టీవీ చానళ్లలో చూడబోతోంది.

"స్నానానికి నీళ్లు పెట్టమంటారా పాల్ సార్..." అని అడిగాడు.. నాతో పాటు పోలింగ్ రోజు బూత్‌ల వెంట పరుగులు తీసిన ప్రజాశాంతి పార్టీ యువ కార్యకర్త.

"కేసీఆర్ వచ్చి మనల్ని అభినందనల జల్లుల్లో తడిపేశాక బ్రో.. స్నానం.." అన్నాను.

రామోజీ - బాబోజీ అండ్ కో...

జనతంత్రం



వర్ధెల్లి మురళి

షాపూర్‌జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గ్రూప్. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ అత్యంత సృజనాత్మక మైన గ్రూప్ రామోజీ – బాబోజీ గ్రూప్! వారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవలసిన విషయం. అందరికీ మల్లేనే వీరికీ విడివిడిగా సంప్రదాయ వ్యాపారాలున్నాయి. పచ్చళ్లు, పాలు, పెరుగు, పూటకూళ్ల హోటళ్లు, పత్రికలూ వగైరా! వేరువేరుగా ఇన్ని వ్యాపార పీస్‌లున్నప్పటికీ వారు మాత్రం నాట్ హ్యాపీస్!

బొంబాయి మాఫియా మీద వచ్చిన అన్ని సినిమాల్లోనూ 'వుడ్ బీ డాన్'లు కామన్‌గా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. 'నేను బొంబాయిలో బతకడానికి రాలేదు, బొంబాయిని ఏలడానికి వచ్చాన'ని! రామోజీ, బాబోజీ హృదయాల్లో కూడా ఇటువంటి కోరికలే ఆరని అగ్నిజ్వాలలై భగభగ మండుతూ ఉండేవని వారి బయోగ్రఫీని తిరగేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వాదరినీ, నేనీదరినీ అన్నట్టుగా వేరువేరు చోట్ల మండుతున్న ఈ రెండు కంచు కాగడాలను విధియాడిన వింత నాటకం ఒక చోటకు చేర్చింది.


ఇంకేముంది! ప్రళయం రానే వచ్చింది. ఆకాశంలోని పక్షు లన్నీ భయంతో అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ నేలకు రాలి పడ్డాయి. అచ్చం అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న చిట్‌ఫండ్ కంపెనీలన్నీ రాలిపడ్డాయి. సూర్యుడు భగభగ మండుతూ అగ్నిగోళంలా దర్శనమిస్తాడు. ఫలితంగా భూమ్మీద ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. చంద్రుడు బాబోజీ అనే అర్భకుడు రామోజీ సహకారంతో వెన్నుపోటు విద్యను ఉపయో గించుకొని దొడ్డిదారిన రాజ్యాధికారం చేపట్టాడు. చరిత్ర ఎరుగని వింతలు – విడ్డూరాలు ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ పరిణమించాయి.

బిజినెస్ మ్యాన్ బాబోజీ అలియాస్ పొలిటికల్ చంద్ర బాబుకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం తెలుగు ప్రజలకు చర్వితచర్వణమే. అతనిలోని నివురుగప్పిన బిజినెస్ నిప్పును రాజేయగల పెట్టుబడికి స్వయంగా స్థోమత లేదు. రెండెకరాల పేద రైతు కుటుంబం. అందుకని రాజకీయ రూట్‌లో సరుక్కు రావాలని సంకల్పించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్ టిక్కెట్ కావాలనే పేరున్న నాయకుడు ఎవరూ మిగల్లేదు. ఏదో ఒక పార్టీ టిక్కెట్ పాలి టిక్స్‌కు పాస్‌పోర్టుగా పనికొస్తుందని చంద్రబాబు చంద్రగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు.

జాక్‌పాట్ తగిలినట్లయింది. ఇందిరమ్మ ప్రభంజనం రాష్ట్రాన్ని కమ్మేసింది. అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి అంజయ్యను ప్రసన్నం చేసుకోగలిగారు. మంత్రిపదవి లభించింది. బిజినెస్ మ్యాన్‌కు పెట్టుబడి దొరికింది. పెళ్లికాని యువకుడు, తమ సామాజికవర్గం వాడు మంత్రిపదవిలో ఉండడంతో ఎన్టీఆర్ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. బిజినెస్ మొదలైంది. తొలిమెట్టుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోనే సొంత స్నేహితుల్ని మోసం చేసి ఒక హోటల్‌ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి మోసపు మెట్లనే ఒక్కొ క్కటిగా పేర్చుకుంటూ హెరిటేజ్ భవంతిని నిర్మించుకున్నారు. హెరిటేజ్ వ్యవహారంలో బాబు తనను మోసం చేశాడని మోహన్‌బాబు వంటి సెలబ్రిటీయే వాపోయిన సంగతి తెలి సిందే. కాలక్రమంలో చంద్రబాబుకు రామోజీతో ఒక సహకార ఒప్పందం కుదిరింది. 'నీకిది – నాకది' అనే సూత్రంపై కుదిరిన సహకార ఒప్పందం ఫలితంగా బాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయం ఆయన బిజినెస్‌గా మారింది. బిజినెస్‌లు బినామీ పేర్లతో ఖండాంతరాల్లో ప్రవర్ధమానమవుతున్నాయన్న వార్తలు వచ్చాయి.

అడ్డగోలుగా సంపాదించాలనుకునే చాలామందికి రామోజీ కథ చాలా ఉత్తేజభరితమైనది. అనుసరించిన మార్గం ఏదయితే నేమి ఆయనొక వ్యాపార మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలిగారని ఈ బ్యాచ్‌వారు కీర్తిస్తుంటారు. ఆరంభంలో చేరదీసిన జేజే రెడ్డి అనే శ్రేయోభిలాషికి రామోజీ శఠగోపం పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాతనే ఆయన ప్రస్థానం వేగం పుంజు కున్నదట! 'ఈనాడు' పత్రిక కోసం విశాఖలో స్థలాన్ని అద్దెకు ఇచ్చిన రాజుగారిని మానసిక హింసకు గురిచేశారు. అదే రాజుగారు హైదరాబాద్ స్థలాన్ని కూడా లీజుకిచ్చారు. అక్కడ కూడా ఆయనకు చుక్కల్ని చూపించారట! విజయవాడ స్థలాన్ని చ్చిన సొంత తోడల్లుడు కూడా తర్వాత ఘొల్లుమనడం అందరికీ తెలిసిన విషయమే! 'ఒకటా రెండా? ఎన్నని చెప్పను మా బాబాయి లీలలు' అంటూ రామోజీ సోదరుని కుమారుడు చంద్రమౌళి ఏకంగా ఒక పుస్తకాన్నే రచించి జనంలోకి వదిలారు.

మూడు మోసాలు – ఆరు వంచనలతో ఇలా సాగుతున్న రామోజీ వ్యాపార ప్రస్థానం చంద్రబాబుతో కుదిరిన సహకార ఒప్పందం తర్వాత మరో మలుపు తిరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధానాంగాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ఈ ప్రధానాంగాలు. వాటితోపాటు ఆరోగ్యకరమైన మీడియా కూడా ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తుందన్న విశ్వాసంతో దాన్ని 'ఫోర్త్ ఎస్టేట్'గా పిలిచి గౌరవించారు. అధికారంలో ఉన్నప్పుడు



శాసన, కార్యనిర్వాహక విభాగాలను వారి వ్యాపార ప్రయోజ నాలకే వాడుకున్నారు. వారి ప్రయోజనాలనే లోకకల్యాణంగా ప్రచారం చేసుకోవడానికి ఫోర్త్ ఎస్టేట్ మీద వారు సాధించిన ఆధిపత్యం తోడ్పడింది. లిటిగెంట్ వ్యూహాలతో, నాట్ బిఫోర్, బెంచ్ హంటింగ్ వంటి ఎత్తుగడలతో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించారు.

ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలో ఉండ వలసిన రాజదండాన్నీ ఈ ముఠా చేజిక్కించుకున్నది. వ్యవస్థల మీద పట్టుతో, మ్యానిపులేషన్లతో సకల వనరుల మీద కూడా వ్యాపార భాగస్వాములు అదుపు సాధించారు. చెరువుల్ని, గుట్టల్ని, రహదారుల్ని యథేచ్ఛగా ఆక్రమించి, చట్టాన్ని చట్టుబండగా మార్చి రామోజీ ఫిలింసిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చట్టవిరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి సొంత వ్యాపారాలకు మదుపు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పునాది వేసిన ఐటీ టవర్స్ విషయాన్ని మూడేళ్లపాటు తొక్కిపెట్టి తమ బినామీలు, ముఠా సభ్యులతో దానిచుట్టూ రియల్ ఎస్టేట్ బేరాలు చేసిన అనంతరమే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంతో వేల కోట్ల రూపాయల లాభాన్ని వీరి ముఠా కళ్లచూడగలిగింది.

మాదాపూర్ ఐటీ ప్రాంతంలో జరిగిన వ్యాపారాన్ని సూక్ష్మరూపంగా భావిస్తే అమరావతి రాజధాని ప్రాంతం విశ్వరూపంగా పేర్కొనవచ్చు. ఈ ముఠా వేల కోట్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉండవచ్చని అంచనాలున్నాయి. లక్షల కోట్లలో లాభాలు పిండుకోవాలని తహతహలాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో కథ అడ్డం తిరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ భిన్నమైన పాలనా విధానాన్ని ఎంచుకోవడం ఈ వ్యాపార ముఠాకు మింగుడు పడలేదు. జగన్ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకున్నది. అధికార యంత్రాంగం ప్రజలకు చేరువగా వెళ్లడం వలన పారదర్శకత పెరుగుతుందనీ, తద్వారా అవినీతికి అవకాశం చిక్కదనీ ఈ ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు టెక్నాలజీ వినియోగం ద్వారా ఒక్క పైసా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చేవిధంగా కార్యక్రమాలను తయారు చేసుకున్నది.

మరోపక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాలం చేసిన గాయాలను గమనంలోకి తీసుకొని, మరోసారి గాయపడితే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న నిర్ధారణతో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక వినూత్న ఆలోచన. విస్తృతస్థాయిలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ప్రతిపాదన. కానీ బాబోజీ – రామోజీ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీ లకూ గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపవలసిన అగత్యం ఈ వ్యాపార ముఠాకు ఏర్పడింది. లక్షల కోట్ల కల గాలిలో దీపంలా మారడంతో ప్రభుత్వం మీద ఈ ముఠా యుద్ధాన్ని ప్రకటించింది.

ఉచ్చమూ – నీచమూ అన్న ఇంగితం లేదు. న్యాయమూ – అన్యాయమన్న విచికిత్స లేదు. ధర్మమూ – అధర్మమన్న విచక్షణ లేదు. ప్రభుత్వం మీద బండలేయడమే ఏకైక కర్తవ్యంగా మారింది. ఈ కర్తవ్యంలో భాగమే ప్రతిరోజూ జరుగుతున్న విష ప్రచారం. రామోజీ పత్రిక ఛీనాడులో ప్రతిరోజూ శాపనార్థాలే బ్యానర్లు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే అది లోపల పేజీ వార్తగా మారింది. ఒక గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేస్తే అది ప్రభుత్వ కక్ష అనే బ్యానర్ వార్తగా మారింది. అప్పటికే ఆ వరసలో యాభై ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చారనీ, అందుకు ఆ ఇళ్ల యజమానులు సమ్మతించారనే వాస్తవాన్ని మాత్రం ఈ యెల్లో మీడియా విస్మరించింది. అంగీకరించని ముగ్గురు జనసేన కార్యకర్తల ఇళ్ల దగ్గరే 'కక్ష' సాధింపు రంగంలోకి వచ్చింది. పత్రికలో బ్యానర్ వార్త మాత్రమే సరిపోదని పాలిటిక్స్‌లో జూనియర్ ఆర్టిస్టుగా ఉన్న పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించారు. ఆయన తన శాయశక్తుల ఓవరాక్టింగ్ చేసి వెళ్లారు. అయ్యన్నపాత్రుడు అనే సీనియర్ రాజకీయవేత్త అమ్మనాబూతులు మాట్లాడుతుంటే ఛీనాడుకు కమ్మగా తోచింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, అందుకోసం ఒక రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అయ్యన్నలో ఛీనాడుకు చిలిపితనం కనిపించింది. చేసింది తప్పు కనుక ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఛీనాడుకు కక్షసాధింపుగా కనిపించింది.

వ్యక్తిగత ఫిర్యాదుతో సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ చేతికి గాయం చేసుకున్నది. ఇది ఛీనాడుకు బ్యానర్ శీర్షిక 'నేను వినను, నేను కనను'! అంటే ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని దాని భావన. అంతకు ముందురోజే అధికారులతో స్పందన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పందన కార్యక్రమాన్ని మరింత క్రియాశీలకంగా చేయాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కోసం మరింత మెరుగైన వ్యవస్థను తయారుచేయాలని నిర్దేశించారు. ఈ సంగతిని మాత్రం ఛీనాడు రాయలేదు.

అధికార యంత్రాంగాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చడంలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి యావత్తు భారతదేశ చరిత్రలో సాటిలేనిది. ఒకటో తేదీ తెల్లవారుజామున వెలుగు రేకలు విచ్చుకోకమునుపే పెన్షన్ డబ్బులు చేతికందిస్తున్న రెండున్నర లక్షలమంది వలంటీర్ల మోముల్లో అవ్వాతాతలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో సేవకు సిద్ధంగా నిలబడిన సచివాలయాల సిబ్బందిలో ప్రజలకు జగన్ ప్రభుత్వం రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలూ, మంత్రులు సైతం 'గడప గడపకూ జగన్ ప్రభుత్వం' పేరుతో నిత్యం జనంలోనే తిరుగుతున్నారు. వారంతా జగన్ పంపితే వస్తున్నారని ప్రజలకు తెలియదా? 'ఫ్యామిలీ డాక్టర్' ట్రయల్ రన్ జరుగుతున్నది. ఎవరికి సుస్తీ చేసినా వారింటికే డాక్టర్ రాబోతున్నాడు. ఇక మీదట జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటి ఫ్యామిలీ డాక్టర్ కూడా! ఇంతకంటే ప్రజలకు చేరువైన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరున్నారో చెప్పమంటే ఏం చెబుతారు? అటువంటి జగన్‌మోహన్‌రెడ్డి 'నేను వినను – నేను కనను' అంటున్నాడని శీర్షిక పెడతారా? ఇది సిగ్గులేనితనం కాదా! ఇది బరితెగింపు కాదా?

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యావ్యవస్థ అత్యున్నత ప్రమాణాలనందుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన పీజీఐ నివేదిక చాటిచెప్పింది. పైగా నాలుగేళ్ల కిందటి ఇదే నివేదికలో రాష్ట్రం అట్టడుగు పొరల్లో ఉంది. రెండేళ్ల కరోనా వెంటాడిన నేపథ్యంలో ఈ పురోగతి ఒక వండర్! కానీ ఛీనాడు మాత్రం పాఠశాల విద్య పతనమైందని తెంపరితనంతో కూడిన వంట కథలను వండి వార్చింది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామంగా దేశవిదేశాల్లోని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఛీనాడు, దాని అనుబంధ మీడియా మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం పడ కేసిందని కథలు అల్లుతారు. ఒక విషయం స్పష్టం. ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చే జగన్ ప్రభుత్వ విధానంపై వ్యాపార – రాజకీయ వర్గం యుద్ధం ప్రకటించింది. ప్రజల ప్రయోజనాలకూ, స్వార్థశక్తుల ప్రయోజనాలకూ మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. బాబోజీ – రామోజీ కంపెనీ నేతృ త్వంలో ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, ప్రజల మీద పరోక్షంగా నిత్యం బాంబులు కురిపిస్తున్నారు. విషపూరితమైన రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. యుద్ధం ప్రకటించినవాడు ఎంతటి శక్తిమంతుడైనా, ఎంతటి ధనాఢ్యుడైనా ప్రజలు చైతన్య వంతులైతే తోక ముడవక తప్పదు. అమెరికా మీద వియత్నాం ప్రజల విజయం చాటిచెప్పిన పరమ సత్యమిదే!

vardhelli1959@gmail.com

మోసాల గురూజీ ఛీనాడు రామోజీ!

ఎవరీ రామోజీరావు?

ఒక వ్యాపారవేత్త. ఈనాడు సంస్థల అధినేత. ఫిలిం సిటీ ఓనర్. సినిమా నిర్మాత. కొంతమందికి గురుపుంగవుడు.

అంతేనా?

ఇంకా వుంది. స్వార్థంకోసం సొంత చుట్టాలను కూడా మోసం చేయడానికి వెనుకాడని కపటి. వ్యవస్థలను మేనేజ్ చేయగల ప్రావీణ్యంతో బంధువులను కూడా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసిన తిమింగలం. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలను రచించిన ఘనుడు.

విలువైన భూములపై ఆయన కన్ను పడితే చాలు హస్తగతం చేసుకునేంతవరకూ ఎన్ని కుట్రలైనా చేస్తాడని ఒక సన్నిహిత బంధువు స్వయంగా చెప్పాడు. తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వేసిన ప్రతి అడుగులో బంధువుల కన్నీటి మడుగులు, బడుగుల నెత్తుటి జాడలు కనిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిగో మచ్చుకు కొన్ని అడుగులు...

- విజయవాడ బెంజ్‌సర్కిల్ సమీపంలో 'ఈనాడు' కార్యాలయం ఉన్న రెండెకరాల స్థలం రామోజీది కాదు. బంధువు, భాగస్వామి, తోడల్లుడైన ముసునూరు అప్పారావు, వల్లూరి వెంకటేశ్వరరావుల నుంచి రూ. 725 అద్దెతో 33 ఏళ్లకు లీజు తీసుకున్నది. అక్కడ 'ఈనాడు' బిల్డింగ్ కట్టిన రామోజీకి స్థలం కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. లీజు ముగిసిపోతున్న వేళ మరో 33 ఏళ్ల లీజు కావాలంటూ కోర్టుకెక్కారు. అప్పారావుకు ఆ స్థలం అప్పగించాలని ఆదేశిస్తూ, 2013లో కోర్టు మందలించినా లాభం లేకపోయింది. 2017లో జిల్లా కోర్టు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కారు. తాత్సారం చేస్తున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోగా, ఇవ్వాల్సిన అద్దెకు అతీగతీ లేదు. 1970 లెక్కల ప్రకారం చూసినా లక్షల్లో అద్దె బాకీ. సొంత బంధువు స్థలానికే శఠగోపం పెట్టాలని రామోజీ మార్కు విశ్వప్రయత్నం సాగుతూనే ఉంది.
- వైజాగ్‌లో డాల్ఫిన్ హోటల్ కథా ఇలాంటిదే. భూ యజమానుల్ని మాయమాటలతో బెదిరించి, కారుచౌకగా స్థలం కొట్టేశారు. మొదట విశాఖలోని అల్లిపురం దగ్గర 1970 ప్రాంతంలో 8210 చ. గజాల స్థలాన్ని 50 ఏళ్ళకు రామోజీ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల డబ్బు అవసరాన్ని గ్రహించి, వాళ్ళను మభ్యపెట్టారు. లీజు గడువు ఇంకా 16 ఏళ్ళు ఉండగానే దాదాపు రూ. 150 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని రూ. 2.5 కోట్లకే 2005లో తన పేర ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఆ రూ. 2.5 కోట్లను కూడా మన నిరుపేద రామోజీ మూడు వాయిదాల్లో కానీ చెల్లించలేకపోయారట. మరో గమ్మత్తేమిటంటే – డాల్ఫిన్ హోటల్స్‌లో రామోజీతో సహా 172 మంది షేర్ హోల్డర్లు. రామోజీకి 95 శాతం, అంటే 3.82 లక్షల పైగా షేర్లున్నాయి. కానీ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన మిగిలినవారికి లాభాల్లో కనీస వాటా కూడా చెల్లించడం లేదట.
- ప్రియా పచ్చళ్ళ కంపెనీ నిర్మాణ సమయంలోనూ రామోజీది ఇదే స్టైల్. విజయవాడ శివారు కానూరు సమీపంలో సొంత బావ నుంచి 2 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నారు. ఆ స్థలానికి వెనకే మరో 2 ఎకరాల స్థలం ఉంది. దానికి వెళ్ళాలంటే ప్రియా పచ్చళ్ళకిచ్చిన స్థలంలో నుంచే దారి. స్థలంలో నుంచి దారి ఇస్తామని మొదట ఒప్పుకున్న రామోజీ అలవాటుగా నాలుక మడత తిప్పారు. దారి ఇవ్వకుండా సొంతవాళ్ళనే ఇబ్బంది పెట్టారు. ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించిన సొంత బంధువును తన పత్రికా బలంతో రాత్రి అంతా పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. చివరకు ఆ బంధువు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన స్థలానికి తాను వెళ్ళేందుకు దారి చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు.

...ప్రతిచోటా కోర్టు నుంచి చీవాట్లు తిన్నా, తాను లీజుకు తీసుకున్న భూముల్ని సామ దాన భేద దండోపాయాలతో, తన చేతిలోని పచ్చ పత్రిక బలంతో కాజెయ్యడమే రామోజీ మార్కు నీతి, నిజాయతీ. ఈనాడు, మార్గదర్శి, ప్రియా... ఇలా ఆయన స్థాపించిన సామ్రాజ్యాల్లో చాలా భాగం లీజు భూముల లీగల్ కబ్జా లీలలే. న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల సహకారంతో ప్రతి విషయంలో తప్పుడు మార్గాల్ని అన్వేషించే రామోజీ తన పత్రికలో ఇతరుల భూకబ్జాల గురించి రాస్తారు. గురివింద గింజనే గుర్తుకుతెస్తారు.

పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క!

నివాళి



గోవిందరాజు చక్రధర్

ఒక ఆటగాడు ఓడిపోకుండా మైదానంలో ఎంతసేపు నిలబడగలిగాడు, మొత్తం విజయానికి ఏ విధంగా దోహదపడ్డాడు అనేది అతడి ట్రాక్ రికార్డ్‌కి సంకేతం. వ్యక్తిగత స్కోర్ కంటే కీలక ఘట్టాల్లో జట్టు విజయానికి అండగా నిలవడం చాలా ముఖ్యం. జర్నలిజం రంగంలో జి.యస్. వరదాచారి కూడా ఇలాంటి ఆటగాడే. ఆరు దశాబ్దాలకు పైబడి తెలుగు జర్నలిజం వికాసానికి, విలువలకు, జర్నలిస్టుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా పాటుపడుతూ వచ్చిన కార్యదక్షుడు.

మరో సుప్రసిద్ధ జర్నలిస్టు సి. రాఘవాచారికి వర్తించే మాటలే వరదాచారికీ సరితూగుతాయి. తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోకుండా ఇంగ్లిష్ జర్నలిజంలోకి వరదాచారి ప్రవేశించి ఉంటే ఏ కోటంరాజు రామారావో అయ్యేవారు. న్యాయశాస్త్రం అభ్యసించిన ఆయన లాయర్‌గా ప్రాక్టీస్ చేసి ఉంటే ఏ నానాపాల్కీవాలానో అయి ఉండేవారు. యూనియనిస్టుగానే కొనసాగి ఉంటే మరో మానికొండ చలపతిరావు అయ్యేవారు. కానీ ఇవేవీ కావాలనుకోలేదు. కనుకే ఆయన గోవర్ధన సుందర వరదాచారి అయ్యారు. నమ్మిన సిద్ధాంతాల విషయంలో రాజీపడేవారు కారు. ఎదుటివారు ఏ భావజాలానికి చెందిన వారైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో గోవర్ధన కృష్ణమాచార్యులు, జానకమ్మ దంపతులకు 1932 అక్టోబర్ 15న జన్మిం చారు. జర్నలిజంపై మక్కువతో విద్యార్థి దశలోనే కొంతకాలం 'వైష్ణవ' పత్రికను నడిపారు. జర్నలిజం వృత్తిలో ప్రవేశించడా నికి విద్యార్హతల పట్టింపు లేని ఆ రోజు ల్లోనే బి.ఏ. డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. కోర్సులో భాగంగా చెన్నైలోని 'ది హిందూ'లో ఇంటర్న్‌షిప్ దిగ్వి జయంగా పూర్తిచేశారు. ఇంగ్లిష్ జర్నలిజంలో ప్రవేశించే అవకాశం వచ్చినా తెలుగు భాషపై మక్కువతో ఆ ఆఫర్‌ను కాదనుకుని 1956లో హైదరాబాద్‌లో 'ఆంధ్ర జనత'లో చేరారు. జర్నలి జంలో చేరిన కొత్తల్లోనే సహోద్యోగుల సందేహాలను ఓపికగా విడమరిచి చెప్పుండేవారు. నాటి నుంచి వరదాచారిని 'ప్రొఫెసర్' అని పొత్తూరి వెంకటేశ్వరరావు పిలిచేవారు. 'ఆంధ్ర భూమి'లో న్యూస్ ఎడిటర్‌గా రెండు దశాబ్దాలు, 'ఈనాడు'లో అసిస్టెంట్ ఎడిటర్‌గా ఐదేళ్లు పనిచేశారు. తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించినప్పటి నుంచి జర్న లిజం శాఖ అధిపతిగా, ప్రొఫెసర్‌గా 22 ఏళ్లపాటు ఎందరో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. ప్రెస్ అకాడమీ సహా పలు విద్యా సంస్థల్లోనూ జర్నలిజం పాఠాలు బోధించారు. హెచ్‌ఎం టీవీలో తీర్పరిగా బాధ్యతలు చేపట్టి తెలుగులో తొలి అంబుడ్స్ మన్‌గా ఖ్యాతి గడించారు.



జి.యస్. వరదాచారి

వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యాలయమైన దేశోద్ధారక భవన్ అనుమతి సాధనలో, నిర్మాణ నిధుల సేకరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘా నికి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ స్థాపక కార్యదర్శిగా, జర్నలిస్టుల గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడిగా, జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిర్విరామ సేవలు అందిస్తూ వచ్చారు. వెటరన్ జర్నలిస్టుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రిటైరైన జర్నలిస్టుల కోసం హెల్త్ కార్డుల కోసం పాటుపడ్డారు. పాత్రికేయులకు కరదీపికలుగా నిలిచే పలు పుస్తకాలను ఈ సంఘం తరఫున ప్రచురించారు.

వరదాచారి తన ఆత్మకథను 'జ్ఞాపకాల వరద' పేరిట వెలువ రించారు. కేంద్ర సాహిత్య అకాడమీ కోసం నార్ల వెంకటే శ్వరరావుపై మోనోగ్రాఫ్ రాశారు. పత్రికా రచనలో దొర్లే పొర బాట్లను సోదాహరణంగా వివరిస్తూ రాసిన 'దిద్దుబాటు' కాలమ్‌ను అదే పేరుతో సంకలనంగా వెలువరించారు. పాత్రికేయ నిష్పాక్షికతను విశ్లేషిస్తూ 'ఇలాగేనా రాయడం?' పేరుతో వ్యాసాల సంకలనం రూపొందించారు. వరదాచారి పాత్రికేయ స్వర్ణోత్సవం సందర్భంగా ఆయన బహుముఖీన కృషికి దర్పణం పడుతూ ప్రముఖుల రచనలతో 'వరద స్వర్ణాక్షరి' వెలువడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు.

స్వీయ ప్రతిభతో, బహుముఖీన కృషితో తెలుగు జర్నలిజం రంగాన్ని ఆరు దశాబ్దాలుగా సుసంపన్నం చేస్తూ వచ్చి పరిపూర్ణ జీవితం గడిపిన వరదాచారి ధన్యజీవి. తెలుగు పత్రికారంగ స్వర్ణయుగపు వేగుచుక్క.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వృద్ధురాలికి సంక్షేమ బ్రోచర్ అందిస్తున్న మంత్రి నాగేశ్వరరావు


నెల్లూరు జిల్లా మినగల్లులో మహిళతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

గడప గడపకు మన ప్రభుత్వం


ఎన్టీఆర్ జిల్లా గుల్లపూడిలో లబ్ధిదారులకు బ్రోచర్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి


వైఎస్సార్ జిల్లా బద్వేలులో మహిళకు సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సుధ

సంఘటితం.. సమారాధనం

రాష్ట్రంలో కార్తీక వనభోజనాల వేదికగా 'కులస్తుల సంఘటిత' సందడి

- రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపై కుల నేతల ఐక్యతారాగం
- ఆర్థికంగా వెనుకబడ్డ కులస్తులకు చేయూత నిచ్చే కార్యక్రమాలు
- ఉన్నత స్థాయికి ఎదిగేవారికి అండదండలుగా ఉండే ప్రణాళికలు
- రాష్ట్రంలో మారుతూ వస్తున్న కార్తీక వనభోజనాల ట్రెండ్



సాక్షి, అమరావతి: అనుకూలమైన వనంలో బంధు మిత్రుల కలయిక. లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు. అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు.. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం. మరోవైపు ఆహ్లాదకరమైన సమారాధనం.. ఇదీ కార్తీక మాస వనభోజనాల ప్రత్యేకం. గతంలో ఇలా జరిగిన వన భోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు. రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతారాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు. కుల జనోద్ధరణ కోసం కార్తీక వనభోజనాలను వేదికగా చేసుకోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలైంది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. కులస్థులను సంఘటితం చేసే సంకల్పంతో సమారాధనలు జరుగుతున్నాయి. తమ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత నిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎదుగుతున్న వారికి వెన్నుదన్నుగా ఎలా ఉండాలి అనే ప్రణాళికలు కూడా వేస్తున్నారు.

మునుల కాలం నుంచి..

మాసాల్లో కార్తీకమాసానిది ప్రత్యేకం. శివకేశవులు ఆరాధన, ఉపవాస నియమాలు, పుణ్యతీర్థాల్లో స్నానాలు, ఆలయాల సందర్శనలు, వివిధ మాల ధారణలు ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తూ ఉంటుంది. మరో పక్క వనభోజనాల సందడి కనిపిస్తూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి రోజునే నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు 'కార్తీక పురాణం'లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయంలో వనవిహారానికి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఉసరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇలా అన్నీ కలసిన కార్తీకం మానసిక ఉల్లాసాన్నిస్తుంది.

స్థానికంగా కుల సమారాధన..

రాష్ట్రంలో ప్రధానంగా కాపు, రెడ్డి, గౌడ–శెట్టిబలిజ, యాదవ, వైశ్య, కమ్మ, క్షత్రియ తదితర కులాల వారీగా సామాజిక వన భోజనాల సందడి కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులకు విరామం దొరికే ఆదివారం అయితే మరింత జోరుగా జరుగుతుంది. ఈ ఏడాది కార్తీకమాసం తొలి ఆదివారం



రాజమండ్రిలో నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కుల సమారాధనకు పార్టీలకు అతీతంగా పలువులు నేతలు హాజరయ్యారు. గత ఆదివారం భీమవరంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సైతం అక్కడి కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్) కార్తీక వనభోజనాలను నిర్వహించుకోవడం విశేషం. చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద యోగి వేమన రెడ్ల సత్రంలో ఈ నెల 14న కార్తీక వన భోజనాలను నిర్వహించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో రెడ్లు, కురుబ, యాదవ, బలిజ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, కాపు, గౌడ కులాలు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ–గౌడ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఉత్తరాంధ్రలో తూర్పుకాపు, నగరాలు, కాళింగ తదితర కులాల వారీగా వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ట్రెండ్ మారింది.. సంఘటిత శక్తి చాటుతోంది



గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధు మిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకున్నారు. మరింత సామాజిక స్పృహ పెరిగి సొంత కులంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి, విద్యా, వైద్యానికి సాయమందించడానికి కార్తీక వన సమారాధనలను వేదికగా చేసేవారు. క్రమంగా సామాజిక సంఘటిత శక్తిని చాటేందుకు ఉపయోగించుకోవడంతో పాటు రాజకీయంగా రాణించేందుకు దిశానిర్దేశం చేసేలా వన సమారాధనలు మారాయి. – పాశా వెంకట సత్యనారాయణ, కన్వీనర్, బీసీ కులాల సమాఖ్య

పుణ్యం.. పురుషార్థం



రాష్ట్రంలో కార్తీక సమారాధనలో పూజలతో పుణ్యం వస్తుంది. బంధు మిత్రులు ఒకే చోట కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకుని, ఐక్యంగా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నాలతో పురుషార్థం నెరవేరుతుంది. రాష్ట్రంలో చాలా కాలంగా అనేక విధాలుగా కాపులు వన సమారాధనలు నిర్వహించి కులస్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విహారయాత్రలు, వన సమారాధనలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లోను రాణించేలా సంఘీయులు దిశానిర్దేశం చేస్తుంటారు. – చినమిల్లి వెంకట్రాయుడు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా

సంఘటితం.. చైతన్యం



వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత వంటి గీత కులాల వారు ఒకే సామాజికవర్గంగా ఉన్నారు. వీరంతా మరింత సంఘటితమై చైతన్యవంతంగా ముందుకు సాగేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో వారిని వారు రక్షించుకునేందుకు మొదలైన సంఘటిత నిర్మాణం.. కార్తీక వన సమారాధనలతో మరింత చైతన్యవంతమైంది. –వేంద్ర వెంకటస్వామి, గౌడ–శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా.

క్లుప్తంగా

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు, ఏపీ శాసనమండలిలో ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఏపీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆర్కే రోజా, ఏపీ టూరిజం సీఈవో కనకబాబు, గోవా మంత్రి రోషన్ కవుటే, సీనియర్ ఐపీఎస్ అధికారి మీఎస్‌కే కౌముది తదితరులు శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.

సర్వ దర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్‌మెంట్లు 31 నిండాయి. సర్వ దర్శనానికి 15 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,670 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,479 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.79 కోట్లు వేశారు.

దుర్గగుడి హుండీ ఆదాయం రూ.2.42 కోట్లు


కానుకలను లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.2.42 కోట్ల నగదును కానుకలు, మొక్కులు, ముడుపుల రూపంలో సమర్పించుకున్నారు. దుర్గగుడిలోని హుండీల ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను శనివారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. మొత్తం 44 హుండీల ద్వారా 16 రోజులకు గానూ, రూ.2,42,00,124 నగదు, 640 గ్రాముల బంగారం, 4.695 కిలోల వెండి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ–హుండీ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆన్‌లైన్‌లో రూ.35,487 విరాళాలను సమర్పించారని పేర్కొన్నారు.

మాడ వీధుల్లో ఉగ్రశ్రీనివాసుడి దర్శనం

శ్రీవారి క్షేత్రంలో కైశిక ద్వాదశి ఆస్థానం


నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్ర శ్రీనివాసమూర్తి

తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శనివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. వేంకట తురైవార్, స్నపన బేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారు వాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే ముఖ్యమైన పర్వదినాల్లో కైశిక ద్వాదశి ఒకటి. శ్రీ వరాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాలతో భూదేవికి కథగా చెప్పిన రోజును కైశిక ఏకాదశిగా పిలుస్తారు. ఈ కథ ఆధారంగా కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది. కార్యక్రమంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్ స్వామి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో రమేష్‌బాబు, వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచారకులుగా దివ్యాంగులు


ఎన్నికల సంఘం ఐకాన్‌లుగా నియమితులైన దివ్యాంగ క్రీడాకారులు

విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ఐకాన్ (ప్రచారకులు)గా దివ్యాంగ (పారా) క్రీడాకారులు అజయ్‌రెడ్డి (క్రికెట్, నెల్లూరు), షేక్ జఫ్రీన్ (టెన్నిస్, కర్నూలు), లావణ్య (బ్యాడ్మింటన్, వైజాగ్), లక్ష్మణరావు (స్విమ్మర్, ఎన్టీఆర్ జిల్లా), నారాయణ(రోవర్, నంద్యాల)ను ఎంపిక చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్కల్లింగ్, రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకాని, శాప్ వీసీ,ఎండీ డాక్టర్ ఎస్.ప్రభాకరరెడ్డి క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

కనులపండువగా సత్యదేవుని తెప్పోత్సవం

పంపానదిలో హంసవాహనంపై స్వామి, అమ్మవార్ల విహారం

అన్నవరం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువైన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారి తెప్పోత్సవం శనివారం రాత్రి పంపానదిలో కనులపండువగా జరిగింది. సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన హంసవాహనంపై సత్యదేవుడు, అమ్మవార్లు ఆశీనులు కాగా, మిరుమిట్లు గొలిపే బాణసంచా కాంతులు, విద్యుత్ దీపాల వెలుగులు, పండితుల మంత్రోచ్చారణ మధ్య తెప్పోత్సవం వైభవంగా సాగింది. వేలసంఖ్యలో భక్తులు తెప్పోత్సవాన్ని తిలకించి పులకించారు. తొలుత సాయంత్రం సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపానది తీరాన గల పూజా మండపం వద్దకు తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదిక మీద ప్రతిష్ఠించి పండితులు పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు స్వామి, అమ్మవార్లను హంసవాహనంపైకి తీసుకువచ్చి తెప్పోత్సవం ప్రారంభించారు. మూడు సార్లు నదిలో స్వామి, అమ్మవారు విహరించారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.


పంపానదిలో కనులపండువగా సత్యదేవుని తెప్పోత్సవం

నాగార్జునకొండను సందర్శించిన హైకోర్టు జడ్జి


నాగార్జునకొండ మ్యూజియంలోని బుద్ధుని జీవిత చరిత్ర విశేషాలను తెలుసుకుంటున్న జడ్జి రవీంద్రబాబు

విజయపురిసౌత్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఏవీ రవీంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను సందర్శించారు. స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగసిరి లాంచీ ద్వారా నాగార్జునకొండకు చేరుకున్నారు. మ్యూజియం క్యూరేటర్ కమలహాసన్ మ్యూజియంలోని బుద్ధుని ధాతువు, జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలు, తొమ్మిది అడుగుల బుద్ధుని విగ్రహం గురించి జడ్జికి వివరించారు. అనంతరం బ్యాటరీ వాహనం ద్వారా మాన్యుమెంట్స్ ప్రాంతానికి చేరుకున్నారు. మాన్యుమెంట్స్‌లో ఉన్న సింహళవిహార్, అశ్వమేధ యాగశాల, శ్రీచైత్యం తిలకించారు. అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. జలాశయం బ్యాక్ వాటర్, క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల తిలకించారు.

తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సందర్శన..

తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ వికాస్‌రాజ్ నాగార్జునకొండను సందర్శించారు. కొండలోని మ్యూజియం, మాన్యుమెంట్స్‌ను తిలకించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ మ్యూజియంకు సంబంధించిన విశేషాలను ఆయనకు వివరించారు.

హంస వాహనంపై ఆదిత్యుడి జలవిహారం



అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుడు సతీసమేతంగా హంస వాహనంపై విహరించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా తెప్పోత్సవం శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీస్వామి వారు ఇంద్ర పుష్కరిణిలో జల విహారం చేశారు. స్వామిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ సమక్షంలో శ్రీచక్రార్చన పూజలు జరిపారు.

ధర్మ పరిరక్షణ మన జీవన మార్గం

విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీస్వామి



కంకిపాడు: ధర్మ పరిరక్షణ, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి జీవన మార్గం కావాలని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని పురాతన శివాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామి వారు శివుడికి ప్రత్యేక పూజలు చేసి హారతులు అందించారు. అర్చక స్వాములతో మాట్లాడి ఆలయ విశిష్టత, ప్రత్యేకతలను తెలుసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మందిరంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మాట్లాడుతూ పురాతన ఆలయాలు, వాటి విశిష్టతను భావి తరాలకు తెలియజేసేలా ధర్మ పరిరక్షణ, ప్రచారం చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో స్వధర్మ వాహిని జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి హరికృష్ణ, రాష్ట్ర అర్చక ట్రెనింగ్ అకాడమీ డైరెక్టర్ వేదాంతం రాజగోపాలచక్రవర్తి తదితరులున్నారు.

వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు

- వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఉదయం 8 గంటలకు..
- డయల్ యువర్ ఈవోలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమల : తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యక్రమాలను ఈవో ఏవీ ధర్మారెడ్డి భక్తులకు వివరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు జరగనున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా 24న గజవాహనం, 25న గరుడ వాహనం, 27న రథోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి నెల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేస్తామని, భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగళవారం చంద్ర గ్రహణం కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయం తలుపులు మూసి వేస్తారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనంతో పాటు శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ నెల 9న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలు శివారులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా గల మైదానంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్టు ఈవో ఏవీ ధర్మారెడ్డి వివరించారు.

జస్టిస్ శేషశయనారెడ్డికి డాక్టరేట్

ప్రకటించిన ఇక్ఫాయ్ యూనివర్సిటీ



సాక్షి, అమరావతి: ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బానా శేషశయనారెడ్డికి ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు ప్రొవిజినల్ సర్టిఫికెట్ అందజేసింది. 'ఫక్షనింగ్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ది బెంచ్ అట్ హైదరాబాద్' అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గానూ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది.

భావి తరాలకు యువత మార్గదర్శకం కావాలి

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్


మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్

తిరుపతి లీగల్: భావి తరాలకు యువత మార్గదర్శకంగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జాతీయ న్యాయ సేవా సంస్థ నిర్వహణలోని మోడల్ మెగా అవగాహన క్యాంప్‌లో భాగంగా రాష్ట్ర, జిల్లా న్యాయ సేవా సంస్థల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మాదక ద్రవ్యాల నిర్మూలన, బాధితులకు న్యాయ సేవలు, ర్యాగింగ్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను వినియోగం తీవ్ర నేరమన్నారు. వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజలకు మీడియా అవగాహన కల్పించాలన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడటం తీవ్ర నేరమన్నారు. కోవిడ్ కాలంలో దేశవ్యాప్తంగా 300 ర్యాగింగ్ కేసులు నమోదు కావడం, వాటిలో 60 శాతం ఆన్‌లైన్ వేధింపులే ఉండటం బాధాకరమన్నారు. చిత్తూరు జిల్లా జడ్జి భీమారావు, తిరుపతి న్యాయవాదుల సంఘ ఉపాధ్యక్షుడు మురళీమోహన్, కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

భాషలో కళలు, కళా రూపాలు అంతర్భాగాలే

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి


అమ్మనుడిని అటకెక్కిస్తారా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి తదితరులు

గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కళలు, కళారూపాలు భాషలో అంతర్భాగాలేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. భాషను మరిచిపోతే మన కళలు, కళారూపాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో తాపీ ధర్మారావు పురస్కారం–2022, అమ్మనుడిని అటకెక్కిస్తారా? కార్టూన్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం జరిగింది. తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ శేషసాయి పాల్గొని తొలుత సరస్వతుల రామనరసింహం (సరసి)నకు తాపీ ధర్మారావు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అనంతరం సరసి రచించిన అమ్మనుడిని అటకెక్కిస్తారా? పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మనుడిని అటకెక్కిస్తారా? పుస్తకం తెలుగు భాష ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దంపడుతోందన్నారు. అనంతరం పురస్కార గ్రహీతను సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అమ్మనుడి సంపాదకులు సామల రమేష్‌బాబు, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షుడు గారపాటి ఉమామహేశ్వరరావు, కార్టూనిస్టు బాచి, తమ్మా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

న్యాయ క్రియాశీలత ఎంతో అవసరం

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు



నబ్బువరం: న్యాయ క్రియాశీలతను ప్రస్తుత సమాజంలో ఒక అవసరంగా భావించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు స్పష్టం చేశారు. సబ్బువరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో 'న్యాయ క్రియాశీలత' అనే అంశంపై జస్టిస్ ఈ.వెంకటేశం స్మారక ఉపన్యాసం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థ చొరవ, చురుగ్గా వ్యవహరించడం ప్రస్తుత భారతీయ సమాజంలో ఎంతో అవసరమన్నారు. పలు వృత్తుల్లో ఉంటూ సేవలందించేవారు.. వారి వృత్తి ధర్మాన్ని పాటించడమే సుప్రీంకోర్టు ప్రాథమిక న్యాయ సూత్రాలుగా భావిస్తుందని తెలిపారు. సమాజంలోని సాధారణ వ్యక్తికి న్యాయం చేసేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సహాయం చేసిన అనేక తీర్పులను ఆయన ఉదహరించారు. న్యాయ వ్యవస్థ చట్టాన్ని అమలయ్యేలా చూడడమే కాకుండా మానవీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకొని నడుచుకున్నప్పుడే సార్థకత చేకూరుతుందని చెప్పారు. గొప్ప మానవతావాదిగా, సంచలన తీర్పులు ఇచ్చిన ఘనత జస్టిస్ ఈ.వెంకటేశంకు దక్కుతుందన్నారు. ట్రయల్ కోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థకు పునాదిలాంటి వారని చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్, జస్టిస్ ఈ.వెంకటేశం కుటుంబ సభ్యులు, అకడమిక్ డైరెక్టర్ దయానంద మూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్స్ వెరీ టాలెంటెడ్

అనుకున్నది సాధిస్తారు: పుతిన్



మాస్కో: రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వారం వ్యవధి లోనే భారత్‌పై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు. దేశ అభివృద్ధి చరిత్రను కొనియాడారు. ''భారతీయులు చాలా ప్రతిభా వంతులు. అనుకున్నది సాధిస్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో, లక్ష్యాలను అధిగమించడంలో భారతీయుల ప్రతిభాపాటవాలు చక్కగా తోడ్పడతాయి'' అన్నారు. రష్యా జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో తాజాగా నిర్వహించిన రష్యన్ హిస్టోరికల్ సొసైటీ 10వ వార్షికోత్సవంలో పుతిన్ ప్రసంగించారు. భారతదేశాన్ని, భారతీయుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించడంతోపాటు వలసవాదం, రష్యా నాగరికత, సంస్కృతి గురించి ప్రస్తావించారు. అభివృద్ధి పయనంలో భారతీయులు అద్భుత ఫలితాలు సాధిస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు.

మన ముంగిట్లో కృష్ణబిలం



భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఓ భారీ కృష్ణబిలాన్ని తాజాగా గుర్తించారు. ఇప్పటిదాకా భూమికి అతి సమీపంలో ఉన్న కృష్ణబిలం కంటే ఇది ఏకంగా మూడింతలు దగ్గరగా ఉంది! సూర్యుని కంటే 10 రెట్లు పెద్దదైన ఈ కృష్ణబిలం భూమికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఒఫికస్ నక్షత్ర మండలంలో ఉంది. పాలపుంతలో నిద్రాణంగా ఉన్న కృష్ణబిలాన్ని కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారి కూడా కావడం విశేషం. కృష్ణబిలాలు ఏర్పడే క్రమాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఇది తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బాబును ఎత్తుకొని కలెక్టర్ ప్రసంగం



చంకలో మూడేళ్ల బాబుతో ప్రసంగిస్తున్నది కేరళలోని పత్తనంతిట్ట జిల్లా కలెక్టర్ దివ్య ఎస్.అయ్యర్. ప్రైవేట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కుమారునితో పాటు హాజరైన ఆమె బాబును చంకలో ఎత్తుకునే ప్రసంగించారు. ఈ వీడియో వైరలైంది. అయ్యర్ తీరు ఐఏఎస్ వంటి ఉన్నతాధికారి బాధ్యతల నిర్వహణలో అనుసరించాల్సిన నైతిక విలువలకు తగ్గట్టుగా లేదంటూ విమర్శలు విన్పిస్తున్నాయి. దాంతో వీడియోను డిలీట్ చేశారు. మరోవైపు పలువురు కలెక్టర్ చర్యను సమర్థిస్తున్నారు. 2018లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తన మూడేళ్ల కూతురితో హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది అనధికారిక కార్యక్రమం కాబట్టే తన భార్య బాబును తీసుకెళ్లిందని కలెక్టర్ భర్త, కేరళ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేఎస్ శబరినాథన్ చెప్పుకొచ్చారు.

క్లుప్తంగా...

రష్యా కేఫ్‌లో అగ్నికీలలు
13 మంది సజీవదహనం

మాస్కో: రష్యాలోని కోస్ట్రోమా పట్టణంలో శనివారం ఓ కేఫ్‌లో ఇరు వర్గాల మధ్య గొడవలో ఫ్లేర్ గన్‌ను పేల్చడంతో చెలరేగిన మంటలకు 13 మంది బలయ్యారు. ఏకంగా 37,000 చదరపు అడుగుల మేర విస్తరించిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చెమటోడ్చారు. సమీప భవనాల వారిని ఖాళీ చేయించారు. అనుమానితున్ని అరెస్టు చేశారు. 2009లోనూ పెర్మ్ నగరంలో నైట్‌క్లబ్‌లో బాణసంచా పేల్చడంతో మంటలంటుకుని 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

రష్యాకు డ్రోన్లు పంపాం: ఇరాన్

దుబాయ్: ఇరాన్ తయారీ డ్రోన్లతో తమపై రష్యా దారుణదాడులకు తెగబడుతోందన్న ఉక్రెయిన్ వాదనలు నిజమని తేలింది. రష్యాకు డ్రోన్లు సరఫరా చేసింది నిజమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ వెల్లడించారు. 'అయితే ఉక్రెయిన్‌తో యుద్ధానికి చాలా నెలల ముందే కేవలం కొన్ని డ్రోన్లే సరఫరా చేశాం' అని హుస్సేన్ స్పష్టం చేశారు. 'కానీ ఉక్రెయిన్ యుద్ధంలో పౌరులపై వాటిని వినియోగించడాన్ని సమర్థించం. యుద్ధంపై మాది తటస్థ వైఖరి' అన్నారు.

దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌పై ఎన్ఐఏ చార్జిషీట్

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి సన్నిహితుడు చోటా షకీల్‌తో పాటు ఆరీఫ్ అబూ బాకర్ షేక్, షబ్బీర్ అబూ బాబర్ షేక్, మొహమ్మద్ సలీం ఖురేషీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శనివారం ముంబై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. దేశంలో ఉగ్రవాద ఘటనలు, నేర వ్యవహారాల్లో పాలుపంచుకున్న డి-కంపెనీకి సంబంధించిన కేసులో ఈ చార్జిషీట్ దాఖలు చేసినట్లు వెల్లడించింది. ముంబైకి చెందిన ఆరిఫ్, షబ్బీర్, ఖురేషీ ఇప్పటికే అరెస్టయ్యారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం

ఇస్లామాబాద్: పాకిస్తాన్ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా, పౌరుల మధ్య విద్వేషం పెంచేలా ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారం వెంటనే ఆపేయాలని టీవీ చానళ్లను దేశ ఎలక్ట్రానిక్ మీడియా, రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే షోకాజ్ కూడా ఇవ్వకుండా నేరుగా లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించింది. 'లాంగ్ మార్చ్ పేరిట ఇమ్రాన్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఇటీవల చేసిన పలు ప్రసంగాల్లో.. తన హత్యకు కుట్ర పన్నాయంటూ సైన్యంసహా దేశ అత్యున్నత విభాగాలపై నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ప్రసంగాలు ప్రజల మధ్య విద్వేషం పెంచే ప్రమాదముంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఇలాంటి ప్రసంగాల ప్రసారం ఆపేయండి' అని పేర్కొంది.

ఒక లోక్‌సభ, 5 అసెంబ్లీ స్థానాలకు
డిసెంబర్ 5న ఉప ఎన్నిక

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి డిసెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. రాంపూర్ (యూపీ), సర్దార్‌షహర్ (రాజస్తాన్), పదమ్‌పూర్ (ఒడిశా), కుర్హానీ (బిహార్), భానుప్రతాప్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) అసెంబ్లీ స్థానాలకూ అదే రోజు ఉప ఎన్నిక నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఈ స్థానాలకు కూడా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలతో పాటు డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

సిసోడియా పీఏ అరెస్టు!

న్యూఢిల్లీ: తన వ్యక్తిగత సహాయకుడు(పీఏ) దేవేంద్ర శర్మను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్టు చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా శనివారం చెప్పారు. ఆయన నివాసంలో సోదాలు చేశారని, ఈ సోదాల్లో ఏమీ లభించలేదని అన్నారు. ఈ వ్యవహారం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దేవేంద్ర శర్మను ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అతడి స్టేట్‌మెంట్ రికార్డు చేశామని వెల్లడించారు. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీలో ఐదుచోట్ల ఈడీ శనివారం సోదాలు చేపట్టింది.

పర్యావరణ ప్రతినలు...
లక్ష్యానికి ఆమడ దూరం

- మితిమీరిన శిలాజ ఇంధనాల వాడకం
- ప్రమాదపుటంచుల్లో పర్యావరణం

నేటినుంచి ఈజిప్ట్‌లో కాప్-27 సదస్సు



భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పాతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్-27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి...

కాగితాల్లోనే ఒప్పందాలు

గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్-26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం.

పులిమీద పుట్రలా యుద్ధం...

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది. ఒక్క యూరోపియన్ యూనియన్‌లోనే బొగ్గు డిమాండ్ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది! గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం.

– సాక్షి, నేషనల్ డెస్క్

భద్రతా వలయంలో రిసార్టు

పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్ ద్వీపకల్పంలోని షర్మెల్ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షల మంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది.

ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్

వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్ డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు.

తొలి ఓటర్ ఇక లేరు

34సార్లు ఓటేసి అరుదైన ఘనత
- 1952 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఓటు
- ప్రధాని మోదీ తదితరుల సంతాపం



షిమ్లా: స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇక లేరు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలోని స్వగృహంలో శనివారం తెల్లవారుజామున మరణించారు. అయితే తుదిశ్వాస వదిలేందుకు ముందు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం! రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నెల 2న కల్పా గ్రామంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం ఇదే తొలిసారి! ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు

నేగీ 1917 జూలైలో జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1975లో పదవీ విరమణ పొందారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయనకెంతో ఇష్టం. ఇప్పటిదాకా 34సార్లు ఓటు వేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ.. ఎన్నిక ఏదైనా సరే 1951 నుంచి ఏనాడూ ఓటు వేయడం మర్చిపోలేదు. 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కల్పా గ్రామంలో నేగీని ఘనంగా సత్కరించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నేగీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ 'ప్లెడ్జ్ టు ఓట్' ప్రచారంలో భాగంగా నేగీపై వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రతి ఎన్నిక ఓ పండుగ లాంటిదేనని, ప్రతి ఓటూ విలువైనదేనని, ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకులను ఎన్నుకోవాలని నేగీ తరచూ చెబుతుండేవారు.

యువతకు స్ఫూర్తిదాయకం: మోదీ

తొలి ఓటర్ నేగీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. ఆయన 34 సార్లు ఓటు వేయడం గొప్ప విషయమని కొనియాడారు. ''అనారోగ్యంతో బాధపడుతూ కూడా రెండు రోజుల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలా మరణానికి ముందు కూడా తన విధిని చక్కగా నిర్వర్తించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం'' అంటూ ప్రశంసించారు. భారమైన హృదయంతో తలవంచి నేగీకి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తదితరులు నేగీ మరణం పట్ల సంతాపం తెలిపారు. నేగీ ఇక లేరన్న నిజం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ కూడా ట్విట్టర్‌లో సంతాపం ప్రకటించింది. నేగీ మృతి పట్ల ఎన్నికల సంఘం కూడా సంతాపం ప్రకటించింది.


నవంబర్ 2న చివరిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తూ...

ఇలా తొలి ఓటు...

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952 జనవరి-ఫిబ్రవరిలో జరిగాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చినీ గ్రామంలో (నేటి కల్పా) తీవ్రమైన చలితో పాటు ముందుగానే మంచు కురుస్తుండడంతో 1951 అక్టోబర్ 25న్నే పోలింగ్ జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్లి నేగీ మొదటి ఓటు వేశారు. అలా స్వతంత్ర భారత్‌లో ఓటేసిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు.

ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్



న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్ శనివారం ట్వీట్ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. ట్విట్టర్‌ను మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్ స్లిప్పులు అందుతున్నాయి. భారత్‌లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో లేఆఫ్‌లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ

న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ-రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్సీఆర్) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్‌సర్కిల్స్ సంస్థ సర్వేలు చేస్తుంటుంది.

రంగంలోకి యూఎస్ సూపర్‌సోనిక్ బాంబర్లు

సియోల్: వరుస క్షిపణి పరీక్షలతో ఉద్రిక్తతలు పెంచుతున్న ఉత్తరకొరియాకు అమెరికా హెచ్చరికలు పంపింది. దక్షిణకొరియాలో జరుపుతున్న సంయుక్త సైనిక విన్యాసాల చివరి రోజు శనివారం అధునాతన సూపర్‌సోనిక్ బాంబర్ బీ-1బీ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. 2017 డిసెంబర్ తర్వాత వీటిని విమానాలను కొరియా ద్వీపకల్ప విన్యాసాల్లో వాడటం ఇదే తొలిసారి. వారం వ్యవధిలో ఉత్తర కొరియా పరీక్షల పేరిట ఏకంగా 30కి పైగా క్షిపణులు ప్రయోగించడంతో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకే ఈసారి విన్యాసాల్లో ఎఫ్-35 అగ్రశ్రేణి యుద్ధవిమానంసహా దాదాపు 240 యుద్ధ విమానాలతో తమ సత్తా ఏమిటో ఉ.కొరియాకు చూపే ప్రయత్నంచేశాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అగ్రదేశాల మధ్య బేధాభిప్రాయలు పొడచూపడంతో ఇదే అదనుగా భావించి ఉ.కొరియా క్షిపణి పరీక్షలను ఒక్కసారిగా పెంచేసింది. శనివారం సైతం నాలుగు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. విన్యాసాల పేరిట తమ భూభాగాల దురాక్రమణకు ప్రయత్నిస్తే శక్తివంతమైన సమాధానం ఇస్తామని అమెరికా, ద.కొరియాలనుద్దేశిస్తూ ఉ.కొరియా హెచ్చరించడం గమనార్హం.



అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు

వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్‌లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్‌లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది.



అవినీతిమయ పార్టీలు

ఆప్, కాంగ్రెస్‌లపై మోదీ విసుర్లు

సోలన్ (హిమాచల్‌ప్రదేశ్): ''కరడుగట్టిన నిజాయతీపరుమని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ నిజానికి అత్యంత అవినీతిమయం. ఇకకాంగ్రెస్సైతే అవినీతికి, స్వార్థ రాజకీయాలకు, ఆశ్రిత పక్షపాతానికి తిరుగులేని గ్యారెంటీ'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రెండు పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌లోని సుందర్ నగర్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. స్థిరత్వానికి, అభివృద్ధికే ఓటేయాల్సిందిగా ప్రజలను కోరారు. ఈ హిమాలయ రాష్ట్రంతో తనకు సుదీర్ఘ అనుబంధముందని చెప్పారు. అధికార బీజేపీకి వేసే ప్రతి ఓటూ తనకు ఆశీర్వాదమని భావిస్తానన్నారు. ''మీరు వేసే ప్రతి ఓటూ వచ్చే పాతికేళ్ల కాలానికి రాష్ట్ర భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. నేను కమలం పువ్వు గుర్తు చేపట్టి మీ ముందుకొచ్చాను. మా అభ్యర్థులను చూడకండి. కమలం గుర్తును చూసి ఓటేయండి'' అని విజ్ఞప్తి చేశారు. ''కాంగ్రెస్ హయాంలో స్థిరత్వం లేని పాలన వల్ల చిన్న రాష్ట్రాలు ఎంతగానో నష్టపోయాయి. చిన్న రాష్ట్రమని హిమాచల్‌ను కాంగ్రెస్ ఏళ్ల తరబడి చిన్నచూపు చూసింది. అందుకే 21వ శతాబ్దంలో మనకు కావాల్సింది స్థిరమైన, బలమైన ప్రభుత్వాలు. అది బీజేపీకి మాత్రమే సాధ్యం'' అన్నారు. ''మందులను మాటిమాటికీ మారిస్తే రోగం తగ్గదు. ఎవరికీ మేలు జరగదు. అందుకే అధికార బీజేపీని మళ్లీ గెలిపించండి'' అని కోరారు. హిమాచల్‌లో ప్రతిసారీ అధికార పార్టీ ఓడటం ఆనవాయితీగా వస్తోంది. 68 స్థానాలున్న అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు గుజరాత్‌తో పాటుగా డిసెంబర్ 8న జరుగుతుంది.

పామునే కొరికి చంపిన బుడతడు



ఛత్తీస్‌గఢ్‌లో దీపక్ అనే ఓ ఎనిమిదేళ్ల బుడతడు తనను కరిచిన నాగుపామును అమాంతం ఒడిసిపట్టుకుని రెండుసార్లు కసిదీరా కొరికేశాడు. దాంతో పాము అక్కడికక్కడే చనిపోయింది. అతను ఇంటి వెనకాల ఆడుకుంటుంటే ఈ సంఘటన జరిగింది. ''పాము ఉన్నట్టుండి నా చేతికి చుట్టుకుని కాటందుకుంది. విపరీతమైన నొప్పి అనిపించింది. భయంతో చేతిని ఎంతగా విదిలించినా లాభం లేకపోయింది. దాంతో ఏం చేయాలో తెలియక రెండుసార్లు దాన్ని కొరికేశాను. అంతా సెకన్ల వ్యవధిలో జరిగిపోయింది'' అని తనకెదురైన ప్రాణాంతక సంఘటన గురించి దీపక్ చెప్పుకొచ్చాడు. తర్వాత పాము కరిచిందని అమ్మానాన్నలకు చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని కుట్టినప్పుడు పాము విషం విడుదల చేయలేదని తేల్చారు. ఎందుకైనా మంచిదని విరుగుడు ఇంజక్షనిచ్చి రోజంతా అబ్జర్వేషన్లో పెట్టి ఇంటికి పంపారట.

సాక్షి విజయవాడ సిటీ

ఎన్టీఆర్ జిల్లా

ఆదివారం । 6 । నవంబర్ । 2022



పురస్కారం ప్రదానం

గాంధీనగర్: కార్టూనిస్ట్ సరస్వతుల రామనరసింహం (సరసి)నకు శనివారం తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి పాల్గొని ప్రసంగించారు.



బృందగాన పోటీలు

మొగల్రాజపురం: స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం విజయవాడ నగర స్థాయిలో జాతీయ బృందగాన పోటీలు జరిగాయి. 22 పాఠశాలల నుంచి 325 మంది విద్యార్థులు పాల్గొన్నారు.



ధర్మ పరిరక్షణే జీవన మార్గం

కంకిపాడు: ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవన మార్గం కావాలని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి అన్నారు. కంకిపాడు శివాలయం వద్ద ఆయన శనివారం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు.

బెజవాడకు స్వచ్ఛందాలు

- గాలిలో నాణ్యత పెంచేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు
- రూ. 37.85 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం
- 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయింపు
- ఇప్పటికే ఆమోదం తెలిపిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశం

పటమట (విజయవాడ తూర్పు): నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించి, స్వచ్ఛతను పరిరక్షించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో రెండు వైపులా మార్జిన్లలో మట్టి పేరుకుపోకుండా (ఎండ్ టూ ఎండ్) పేవర్ బ్లాక్స్‌తో రోడ్ల నిర్మాణం చేపట్టాలని, మొక్కలు, చెట్లు పెంచడం ద్వారా గ్రీనరీని అభివృద్ధి చేయాలని, ఫౌంటేన్లను ఏర్పాటు చేయాలని, దుమ్మురహిత రహదారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. స్టేట్ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (ఎస్ఎల్ఎంఐసీ) సిఫార్సు మేరకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 33 పనులకు రూ.38.85 కోట్లు ఖర్చు చేయనుంది. ఎండ్ టూ ఎండ్ రోడ్లకు రూ.10 కోట్లు, గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్లకు రూ.15.69 కోట్లు, దుమ్మురహిత రోడ్లకు రూ.12.16 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీన జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఈ పనులను ఆమోదిస్తూ తీర్మానం చేశారు.

ఎండ్ టూ ఎండ్ రోడ్లు

నగరంలోని మూడు ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఎండ్ టూ ఎండ్ రోడ్లు నిర్మించనుంది. సర్కిల్–1 పరిధిలోని గొల్లపూడి బైపాస్ నుంచి ఊర్మిళా నగర్ రోడ్డులో కబేళా రోడ్డు జంక్షన్ వరకు బీటీ హాట్ మిక్సింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.3.25 కోట్లు, సర్కిల్–2 పరిధిలో నూజివీడు రోడ్డును పేవర్ బ్లాక్స్, బీటీ హాట్ మిక్స్‌తో విస్తరించేందుకు రూ.3.65 కోట్లు, సర్కిల్–3 పరిధిలోని మహానాడు రోడ్డును పేవర్ బ్లాక్స్, బీటీ హాట్ మిక్స్‌తో విస్తరించేందుకు రూ.3.1 కోట్లు ఖర్చు చేయనుంది.



వీఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పేవర్ బ్లాక్‌లతో చేపట్టిన రోడ్డు నిర్మాణం

గ్రీనరీ, వాటర్ ఫౌంటేన్ల ఏర్పాటు ఇలా..

బెంజిసర్కిల్ రెండో ఫ్లై ఓవర్ కింద ఒకటి నుంచి 55వ పిల్లర్ వరకు గ్రీనరీ పెంపొందించేందుకు రూ.3.6 కోట్లను వీఎంసీ ఖర్చుచేయనుంది. బందరు కాలువ వెంబడి వన్‌టౌన్ వినాయకస్వామి గుడి నుంచి స్క్యూబ్రిడ్జి వరకు రూ.5 కోట్లతో, ఏలూరు కాలువ వెంబడి తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మధురానగర్ ఫుట్ బ్రిడ్జి వరకు మరో రూ.5 కోట్లతో గ్రీనరీ అభివృద్ధి చేస్తుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద రూ.40 లక్షలతో ఫౌంటేన్ నిర్మిస్తుంది. పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఉన్న స్క్రాప్చర్ పార్కు అభివృద్ధికి రూ.82.50 లక్షలు, అజిత్‌సింగ్‌నగర్ వద్ద చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ వద్ద గ్రీనరీ అభివృద్ధికి రూ.50 లక్షలు, డంపింగ్ యార్డు స్థలంలో పార్కు అభివృద్ధికి రూ.50 లక్షల చొప్పున వెచ్చించనుంది.



రోడ్డు మార్జిన్‌లో పేవర్ బ్లాక్‌లు

పకడ్బందీగా చర్యలు

నగరంలో వాయు కాలుష్యం పెరుగుతోంది. రోడ్డుపై దుమ్మూధూళి, వ్యర్థపదార్థాలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. స్టేట్ లెవల్ మానిటరింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (ఎస్ఎల్ఎంఐసీ) విజయవాడలో వాతావరణ పరిస్థితులను పరిశీలించి పలు అంశాలను వీఎంసీకి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు మేరకు ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు చర్యలు చేపట్టాం.

- ఎం.ప్రభాకర్, సీఈ, విజయవాడ నగరపాలక సంస్థ

దుమ్మురహిత రోడ్లకు..

పోలీస్ కంట్రోల్ రూం జంక్షన్ వద్ద దుమ్ములేవకుండా ఉండేలా శాస్త్రీయంగా రోడ్ల నిర్వహణకు రూ.80 లక్షలు, అజిత్‌సింగ్ నగర చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్ రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షలు, దానికి ప్రహరీ నిర్మించేందుకు రూ.80 లక్షలు, నగరంలో సైకిల్ ట్రాక్ నిర్మాణానికి రూ.2 కోట్లు, వివిధ రోడ్లపై దుమ్మూధూళి పైకి లేవకుండా ఎప్పటికప్పుడు మార్జిన్లలో నీళ్ల చల్లేందుకు నాలుగు వాహనాల నిర్వహణకు రూ.2.60 కోట్లను నగరపాలక సంస్థ వెచ్చించనుంది. రోడ్లపై వ్యర్థాలను తొలగించేందుకు రెండు స్వీపింగ్ మిషన్ల నిర్వహణకు రూ.2.68 కోట్లు, భూగర్భ మురుగు కాలువలను శుభ్రం చేసే నాలామేన్ యంత్రం ఏర్పాటు, నిర్వహణకు రూ.72.50 లక్షలు, డ్రెయిన్లలో సిల్టు తొలగించేందుకు నాలుగు యంత్రాలు ఏర్పాటు, నిర్వహణకు రూ.1.9 కోట్లు, నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూ.37.15 లక్షలు ఖర్చు చేయనుంది.

న్యూస్‌రీల్

నేటి నుంచి మంగినపూడి బీచ్‌కు ప్రత్యేక బస్సులు

మచిలీపట్నం టౌన్: కార్తిక పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలకు మంగినపూడి బీచ్‌కు వచ్చే యాత్రికుల కోసం ఆదివారం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ మచిలీపట్నం డీఎం టి.పెద్దిరాజు శనివారం తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కార్తిక మాసం సందర్భంగా బందరు నుంచి శ్రీశైలానికి రోజూ రాత్రి తొమ్మిది గంటలకు ప్రత్యేక బస్సు సర్వీసు నడుపుతున్నామని వివరించారు. శని, ఆదివారాల్లో పంచారామాల దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని వివరించారు.

పింఛన్ల పంపిణీ పూర్తి

చిలకలపూడి (మచిలీపట్నం): వైఎస్సార్ పింఛను కానుక పథకం లబ్ధిదారులకు నగదు పంపిణీ ప్రక్రియ శనివారంతో ముగిసింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2,32,801 మంది లబ్ధిదారులు ఉన్నారు. శనివారం నాటికి 2,30,857 మందికి పింఛన్లు అందజేసి 99.16 శాతం లక్ష్యం సాధించారు. ఉయ్యూరు, మచిలీపట్నం, నాగాయలంక మండలాలు పింఛన్ల పంపిణీలో వరుసగా తొలి మూడు స్థానాలు సాధించినట్లు డీఆర్డీఏ పీడీ పి.ఎస్.ఆర్.ప్రసాద్ తెలిపారు.

షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం



మచిలీపట్నం టౌన్: స్థానిక కలెక్టరేట్ సమీపంలోని బాలభవన్ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి కృష్ణాజిల్లా స్కూల్ గేమ్స్‌లో భాగంగా శనివారం షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) లాంఛనంగా ప్రారంభించారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థినీవిద్యార్థులు జిల్లా జట్ల ఎంపిక కోసం నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–14, అండర్–17 విభాగాల్లో 300 మంది క్రీడాకారులు తలపడ్డారు. బందరు డీవైఈఓ యు.వి.సుబ్బారావు, జిల్లా గేమ్స్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట అజయ్‌కుమార్, ఏపీ శాప్ అధ్యక్షుడు చాట్రగడ్డ సుధాకర్, పీఈటీ, పీడీల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.కె. మోహనరావు, పీడీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్ చలమలశెట్టి గణేష్, వాలీబాల్ జాతీయ క్రీడాకారుడు, పీడీ భోగాది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

బాల్ బ్యాడ్మింటన్ జిల్లా జట్ల ఎంపిక



విజయవాడ స్పోర్ట్స్: ఏడో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కృష్ణా జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.వి.వి.ప్రసాద్, నిర్వహణ కార్యదర్శి వై.వి.బి.ప్రసాద్ తెలిపారు. విజయవాడ నగరంలోని సీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రీడా జట్లను శనివారం ఎంపిక చేశామని పేర్కొన్నారు. బాలుర జట్టుకు పి.కార్తీక్, కె.శైలేంద్ర, టి.దిలీప్, ఐ.జగదీష్, బి.హర్షవర్ధన్, ఎస్.ఫణికుమార్, జి.బాబి, ఆనంద్ కుమార్, పి.చైతన్యకుమార్, కె.నాగవెంకట అనీల్‌కుమార్, బాలికల జట్టుకు వి.మేరీరత్న కుమారి, బి.భవిష్ను, ఎస్.నాగహర్షిత, బి.ఉషారాణి, వి.రేవతి, పి.పావనిసాయి, షేక్ రిజ్వానా, ఎస్.శర్వజ్ఞ, ఎల్.సౌమ్యశ్రీ, వి.నిఖిత ఎంపికయినట్లు వివరించారు. ఈ జట్లు ఈ నెల 11 నుంచి ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు.

వినియోగదారులు చైతన్యంగా ఉండాలి



సమావేశంలో మాట్లాడుతున్న న్యాయమూర్తి కిషోర్‌కుమార్

మచిలీపట్నం టౌన్: సరుకులు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు చైతన్యంగా ఉండాలని జిల్లా వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి సీహెచ్ కిషోర్‌కుమార్ సూచించారు. గిలకలదిండిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాల ప్రాంగణంలో శనివారం మచిలీపట్నం వినియోగదారుల సంరక్షణ మండలి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. న్యాయమూర్తి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. తూనికల మోసాలు, కల్తీలు వంటి విషయాల్లో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యధోరణి విడనాడి సేవాలోపం ఎక్కడ జరిగినా కోర్టులో కేసు దాఖలు చేసి న్యాయం పొందాలని సూచించారు. మచిలీపట్నం వినియోగదారుల పరిరక్షణ మండలి చైర్మన్ ఎస్.భాస్కరరావు మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తమ మండలి తరఫున వినియోగదారుల చైతన్యానికి కృషి చేస్తున్నామన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలను వస్తువులు, తూకం రాళ్లతో తూనికలు, కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్ ఎస్.వి.ఎస్. ఈశ్వరరావు ప్రత్యక్షంగా వివరించారు. ఆహార పదార్థాలు ఎలా కల్తీ చేస్తారు, రంగులు కలిపి ఎలా మోసం చేస్తారనే అంశాలపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గోపాలకృష్ణ అవగాహన కల్పించారు. వినియోగదారుల జిల్లా కమిషన్ సభ్యులు ఎస్. పద్మారెడ్డి, శ్రీలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయిని ప్రభ, మండలి కార్యదర్శి రమణారావు తదితరులు పాల్గొన్నారు.

కార్తిక దీపోత్సవం



కార్తిక మాసాన్ని పురస్కరించుకుని గంపలగూడెంలోని షిరిడీ సాయిబాబా ధ్యాన నిలయం ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన కోటి దీపోత్సవం కనుల పండువగా సాగింది. అర్చకులు దేవయనుజం శ్రీధరాచార్యులు, రామాచార్యులు ఆధ్వర్యంలో తొలుత గణపతి పూజ, తులసి పూజ, లక్ష్మీ అష్టోత్తరం నిర్వహించారు. అనంతరం 150 మంది మహిళలు ప్రమిదల్లో కోటి వత్తులను వెలిగించారు. దీపాల వెలుగుల్లో ధ్యాన నిలయం సరికొత్తగా కాంతులీనింది.

- గంపలగూడెం

స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు

గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): స్కానింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధిత చట్టం అమలుపై సలహా కమిటీ సమావేశం శనివారం జరిగింది. కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరంగా పరిగణించి చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జనాభాలో స్త్రీ, పురుష నిష్పత్తి సమానంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1000 మంది పురుషులకు 959 మంది మహిళలే ఉన్నారని వివరించారు. జిల్లాలో 249 రిజిస్టర్డ్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్ల అనుమతులకు ప్రభుత్వం నిర్దేశించిన నియమ, నిబంధనలు విధిగా పాటించాలని సూచించారు. ఆన్‌లైన్ ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్, మోడిఫికేషన్లకు సమర్పించే అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలన్నారు. అనుమతుల విషయంలో జారీ చేసే పత్రాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. చెక్ లిస్ట్ ఆధారంగా దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలోనూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రిజిస్టర్లు తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి నెల సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. కమిటీ సభ్యుడు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటర్ల రెన్యూవల్, కొత్తగా రిజిస్ట్రేషన్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుమతుల మంజూరు పత్రాలు పరిశీలన చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ పి.వెంకటరత్నం, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం. సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్ఓ వై.నళినీదేవి తదితరులు పాల్గొన్నారు.

పెయ్యదూడల ఉత్పత్తిపై అవగాహన కల్పించాలి



పెయ్యదూడల ఉత్పత్తిపై మాట్లాడుతున్న డీడీ శ్రీనివాసరావు

పెడన: పెయ్య దూడల ఉత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డెప్యూటీ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు సూచించారు. పెడన పశుసంవర్ధకశాఖ ఏడీ కార్యాలయంలో పశు వైద్యులు, గోపాల మిత్రలతో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పశు సంతతి గణనీయంగా పడిపోతున్న తరుణంలో పెయ్య దూడల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ సౌజన్యంతో పెయ్యదూడల ఉత్పత్తి పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. లింగ నిర్ధారణ వీర్యం ద్వారా (ఏబీఐపీ) 95 శాతం పెయ్యదూడలు జన్మించేలా చర్యలు చేపట్టామని వివరించారు. పాడి పశువుల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ పథకం ద్వారా రెండు వీర్య నాళికల ధర రూ.1,350 కాగా రైతులు రూ.500 చెల్లిస్తే చాలన్నారు. పెడన ఏడీ కాగిత బాబూరావు, పలువురు పశువైద్యులు, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

రుణాల మంజూరు వేగవంతం చేయండి



టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న రంజిత్‌బాషా

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి టిడ్కో, మునిసిపల్ అధికారులతో ఆయన శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్‌బాషా మాట్లాడుతూ.. జిల్లాలో 13,712 టిడ్కో గృహాలు మంజూరు చేయగా 10,064 మందికి రూ.356.86 కోట్ల మేర బ్యాంకు రుణాలు అవసరం అయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు 4,730 మందికి రూ.123 కోట్ల రుణాలు మాత్రమే మంజూరయ్యాయని వివరించారు. బ్యాంకు అధికారులకు నిర్దేశించిన రుణ లక్ష్యాల మేరకు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. మచిలీపట్నంలో 2,304, ఉయ్యూరులో 2,496 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలు కేటాయించినట్లు తెలిపారు. గుడివాడలో డిసెంబర్ 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం 8,912 మందికి టిడ్కో గృహాలు కేటాయించగా 7,328 మంది లబ్ధిదారులకు రూ.262.51 కోట్ల రుణాలు అవసరమయ్యాయని వివరించారు. వారందరికీ రుణాలు అందజేసేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులందరికీ రుణాలు మంజూరు చేసేలా పర్యవేక్షించాలని మెప్మా పీడీ, గుడివాడ మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల, గుడివాడ ఆర్డీఓ పద్మావతి, మునిసిపల్ కమిషనర్లు జి.చంద్రయ్య, సంపత్‌కుమార్, ఎల్‌డీఎం సాయిరామ్ పాల్గొన్నారు.

ప్రతిభాన్వేషణ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నం: జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కృష్ణా డీఈఓ తాహెరా సుల్తానా సూచించారు. ఆమె తన చాంబర్‌లో శనివారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అర్హులని డీఈఓ తెలిపారు. ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చేలా ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా నుంచి ఇప్పటి వరకు మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉన్నందున, ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులంతా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, ఇంటర్మీడియెట్ పూర్తయ్యేంత వరకు ఏటా రూ.12 వేల ఉపకార వేతనం అందుతుందన్నారు. జిల్లా సైన్స్ అధికారి జాకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

సాగర్ నీటిమట్టం వివరాలు

విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 589.80 అడుగుల వద్ద ఉంది. ఇది 311.4474 టీఎంసీలకు సమానం. జలాశయం నుంచి కుడి కాలువకు 6,112, ఎడమ కాలువకు 7,518, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 34,307, ఎస్ఎల్‌బీసీకి 1,200, వరద కాలువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 49,537 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 49,537 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 881.30 అడుగుల వద్ద ఉంది. ఇది 195.2102 టీఎంసీలకు సమానం. శ్రీశైలం జలాశయానికి 26,465 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య

కంచికచర్ల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో శనివారం జరిగింది. ఎస్ఐ పెంకె సత్య వెంకట సుబ్రహ్మణ్యం కథనం మేరకు మండలంలోని పేరకలపాడు గ్రామానికి చెందిన బండి తిరుపతిరావు(24) టైల్స్ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. శనివారం ఉదయం భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తిరుపతిరావు చీరెతో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కొన్ని నిముషాల తర్వాత కుటుంబసభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతునికి భార్య, ఏడాది బాబు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

స్థిర చరాస్తుల పరిరక్షణ రిజిస్ట్రేషన్‌తోనే సాధ్యం

జిల్లా రిజిస్ట్రారు ఉపేంద్రరావు

కంకిపాడు: స్థిర చరాస్తుల పరిరక్షణ రిజిస్ట్రేషన్‌తోనే సాధ్యమని జిల్లా రిజిస్ట్రారు టి.ఉపేంద్రరావు అన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలపై అవగాహన, రిజిస్ట్రేషన్‌ల వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల వద్దకు గ్రామసభలు కార్యక్రమంలో భాగంగా కంకిపాడు సబ్ రిజిస్ట్రారు కార్యాలయ పరిధిలోని తెన్నేరు గ్రామంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ శాఖ సేవలపై పలువురు గ్రామస్తుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్‌రిజిస్టర్, పార్టీషన్ డీడ్‌లతో భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా రిజిస్ట్రేషన్ శాఖ సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని శాఖ ద్వారా అందే సేవలను పొందాలన్నారు. విలువలు, సామాజిక భద్రత ఎంతో ముఖ్యమన్నారు.



తెన్నేరు గ్రామసభలో మాట్లాడుతున్న జిల్లా రిజిస్ట్రారు ఉపేంద్రరావు

రిజిస్ట్రేషన్ ద్వారా లభించే హక్కులు, భద్రతను పొందాలన్నారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని సందర్శించి తద్వారా అందుతున్న సేవలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్‌రిజిస్ట్రారు త్రినాథరావు, సర్పంచ్ జుజ్జువరపు ఎలీషా, ఎంపీటీసీ ఉప్పలూరు శాంతి, పీఏసీఎస్ చైర్మన్ వీరంకి నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

15 నుంచి కుష్ఠువ్యాధి గుర్తింపు సర్వే

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ కుష్ఠు వ్యాధి నివారణలో భాగంగా ఈనెల 15 నుంచి డిసెంబర్ 5 వరకు చేపట్టనున్న కుష్ఠువ్యాధి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్‌ఎల్‌ఈపీ జిల్లా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇంటింటి సర్వే నిర్వహణపై సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి డిసెంబర్ 5 వ తేదీ వరకు వలంటీర్ల సహకారంతో ఆశ వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యులు ఇంటింటి సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలలోనూ ఈ సర్వే చేపట్టాలన్నారు. శరీరంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, పొడలు, నరాల ఉబ్బు, కాళ్లు, చేతుల కండరాల బలహీనత, తిమ్మిర్లు, కళ్లు పూర్తిగా మూసుకోలేక పోవడం, చెవి తమ్మెలు మందంగా మారడం, బుడిపెలు వంటివి ఉండటం వ్యాధికారక లక్షణాలు కావచ్చని, వీటిని గుర్తించి వైద్యపరీక్షలు జరపాలన్నారు. ఈ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స ప్రారంభించాలన్నారు.

కృష్ణా ఘాట్ల పరిశీలన



ఘాట్లను పరిశీలిస్తున్న వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పోలీస్ కమిషనర్ టీకే రాణా

భవానీపురం(విజయవాడ పశ్చిమ): కార్తిక మాసం సందర్భంగా కృష్ణానదిలో స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం పోలీస్ కమిషనర్ టీకే రాణా తో కలిసి భవానీఘాట్, దుర్గా, పున్నమిఘాట్ ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ఘాట్లలో భక్తులకు అందుబాటులో ఉంచిన వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ఇనుప మెస్‌లను ఏర్పాటు చేయాలని, నదిలో వ్యర్థాలు వేయకుండా నిరంతరం ఘాట్ ఇన్‌చార్జి అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సీఈ ఎం.ప్రభాకర్, సీఎంవో హెచ్.డాక్టర్ గీతాబాయి, ఈఈ నారాయణ మూర్తి, హెల్త్ అధికారులు డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

పెనమలూరు: గంగూరు గ్రామం వద్ద విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెనమలూరు సీఐ ఆర్. గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన కొండేటి సత్యనారాయణ, మరికొందరు శుక్రవారం ఆటోలో విజయవాడకు వచ్చారు. వారు రాత్రి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. గంగూరు వద్దకు వచ్చిన తరువాత సత్యనారాయణతో పాటు ఆటోలో ఉన్న వారు హోటల్‌లో భోజనం చేశారు. భోజనం ముగిసిన తరువాత సత్యనారాయణ రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి వచ్చిన బైక్ అతనిని ఢీ కొట్టింది.ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలై మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

● గుండెపోటుతో భక్తుడు మృతి

ద్వారకాతిరుమల: విస్సన్నపేటకు చెందిన గుడ్ల వెంకట ముత్యం (85) శనివారం ద్వారకా తిరుమల మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి గుండెపోటుతో మరణించాడు.

ప్రకటన

[illegible]

బత్తుల లా అసోసియేట్స్
బత్తుల వెంకటేశ్వర్లు,
[illegible]
డి.నెం. 30-19-4, [illegible]
సీతారామపురం, విజయవాడ-2
సెల్: 7702942345
9602234564
విజయవాడ
ది.04-11-2022

క్లుప్తంగా

నలంద విద్యార్థులకు అభినందనలు



రోలర్ స్కేటింగ్‌లో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులతో ప్రిన్సిపాల్ మాదల పద్మజ

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి 28 వరకూ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీల్లో నలంద విద్యార్థులు సత్తా చాటారు. విద్యానికేతన్ విద్యార్థులు 25 మంది బంగారు పతకాలు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపాల్ మాదల పద్మజ తెలిపారు. విజేతలను, కోచ్ ఆనంద్‌ను శనివారం ప్రిన్సిపాల్ మాదల పద్మజ అభినందించారు. రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు బంగారు పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు.

కార్తికం.. పరమ పవిత్రం



కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న దేవినేని అవినాష్

గుణదల (విజయవాడ తూర్పు): కార్తిక మాసంలో నారాయణుని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. మూడో డివిజన్ పరిధిలోని శ్రీరామచంద్రనగర్‌లో శనివారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. ఆయన మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికీ దైవ చింతన అవసరమని తెలిపారు. మనిషి సన్మార్గంలో నడవడానికి ఆధ్యాత్మిక మార్గం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రామచంద్ర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి



మధురానగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్‌మార్క్‌లో గుడిపాటి సీతారామ్ నివాసానికి శనివారం ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తితో సేవిస్తే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయన్నారు. అనంతరం లోటస్ ల్యాండ్ మార్క్‌లోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు గుడిపాటి దత్తు, గుడిపాటి సీతారామ్ లోటస్ ల్యాండ్ మార్క్ ఓనర్స్ వెల్ఫేర్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

అమ్మఒడితో విప్లవాత్మక మార్పులు

మధురానగర్(విజయవాడ సెంట్రల్): అమ్మ ఒడితో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. మాచవరం వాణీ స్కూల్లో విద్యార్థులు శనివారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2వ డివిజన్ కార్పొరేటర్ జి.నిర్మలకుమారి, స్కూల్ డైరెక్టర్ అంజూరు శేషుబాబుతో కలిసి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం విద్యార్థులు థ్యాంక్యూ సీఎం సర్, సీఎం జగన్ మామయ్య అంటూ ప్లకార్డులు చేతబూని అమ్మ ఒడి అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్కూలు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు

గడప గడపకు మన ప్రభుత్వంలో వైఎస్సార్ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్



గడప గడపకు మన ప్రభుత్వంలో స్థానికులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్

గుణదల (విజయవాడ తూర్పు): అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైఎస్సార్ సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్ అన్నారు. రెండో డివిజన్ పరిధిలోని రెవెన్యూ కాలనీ, మాచవరం డౌన్ ప్రాంతాల్లో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి రాజశేఖర్‌రెడ్డి పాటుపడ్డారని తెలిపారు. ఆ తర్వాత టీడీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి జన జీవనాన్ని అస్తవ్యస్తంగా మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైపోయిందని చెప్పారు. టీడీపీ దురాగతాలకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు ఓడించారని తెలిపారు.

రాజన్న బాటలో జగనన్న

రాష్ట్రాభివృద్ధికి పాటుపడిన రాజశేఖర్‌రెడ్డి బాటలో ఆయన తనయుడు సీఎం జగన్ మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన చేరువ చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అన్ని పథకాలు, పనులు సమకూరుతున్నాయని వివరించారు.

ప్రతిపక్షాల్లో వణుకు

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. జనసేన, టీడీపీ, వామపక్షాల నేతలు పొత్తుల కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు తమపై తామే భౌతిక దాడులకు వ్యూహ రచనలు చేసి ప్రజల సానుభూతి పొందడానికి ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని చిల్లర రాజకీయాలకు పాల్పడినా వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ ఢంకా మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రెవెన్యూ కాలనీ, మాచవరం, కార్మికనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో సమన్వయంగా ఉంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రెండో డివిజన్ కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి, వైఎస్సార్ సీపీ నాయకులు రవిప్రకాష్, చందా కిరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

నేడు సిద్ధార్థ ఆడిటోరియంలో సమరసత సమ్మేళనం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆది ఆంధ్ర మహా సమ్మేళనం జరిగి 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఉదయం 10 గంటలకు పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సమరసత సమ్మేళనం పేరుతో సభను నిర్వహిస్తున్నామని సామాజిక సమరసత వేదిక సభ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1917లో ఆది ఆంధ్ర మహాసమ్మేళనాన్ని నిర్వహించారని వివరించారు. ఆదివారం జరిగే సభకు సాంఘిక శాఖ కేంద్ర మంత్రి నారాయణ స్వామి, గన్నవరంలోని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామి, ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్, ఏపీ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, సామాజిక సమరసత వేదిక అధ్యక్షుడు డాక్టర్ మంగళగిరి రవీంద్రనాథ్ పాల్గొంటారని తెలిపారు. సభానంతరం సత్కార కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.

సర్వోత్తమ గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీలు

పటమట(విజయవాడ తూర్పు): జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సర్వోత్తమ గ్రంథాలయం ఆధ్వర్యంలో నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు చిత్రలేఖనం, కథలు చెప్పటం, పుస్తక సమీక్ష, పైకి చదవడం పోటీలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావి శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తేదీ ఉదయం 10 గంటలకు 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు, కథలు చెప్పటం, 9వ తేదీన 5,6,7 తరగతి విద్యార్థులకు జూనియర్ల విభాగంలో పుస్తక సమీక్ష, పైకి చదవటం పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 10న 8,9,10 తరగతి విద్యార్థులకు సీనియర్ల విభాగంలో పుస్తక సమీక్ష, పైకి చదవడం పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పుస్తక సమీక్షకు గంట ముందే తామిచ్చే పుస్తకాన్ని చదివి అప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. వివరాలకు 0866-2472313, 2487296, 7995313148 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.

రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం

లబ్బీపేట(విజయవాడతూర్పు): రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యమని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. సౌభాగ్యలక్ష్మి అన్నారు. ఆమె శనివారం ఆస్పత్రిలోని పలు వార్డులను సందర్శించి రోగులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. తమకు సేవలు బాగానే అందుతున్నాయని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు, వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట ఆర్‌ఎంఓ డాక్టర్ శోభ, హెల్త్ ఇన్‌స్పెక్టర్ ఎం. సోమరాజు పాల్గొన్నారు.



సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో సూపరింటెండెంట్ సౌభాగ్యలక్ష్మి

బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో సత్తా చాటాలి

అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో జిల్లాలోని విద్యార్థులంతా అత్యుత్తమ పరిశోధనలు చేసి మన సత్తా చాటాలని జిల్లా సైన్స్ అధికారి ఎం.హుస్సేన్ సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ, ఆప్కాస్ట్ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే జిల్లా స్థాయి, వచ్చే నెలలో జరిగే రాష్ట్ర స్థాయి, 2023 జనవరిలో నిర్వహించే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల గురించి సింగ్‌నగర్, పాయకాపురం, రాజీవ్‌నగర్, వాంబేకాలనీ, కండ్రిక పరిసర ప్రాంతాల్లోని కార్పొరేషన్ హైస్కూల్స్ విద్యార్థులకు శనివారం అవగాహన సదస్సులు నిర్వహించారు. వీటిల్లో పాల్గొన్న హుస్సేన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రజలకు అవసరాలను తీర్చే, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు, మానవ ఆరోగ్యానికి సంబంధించిన వాటిని ప్రయోగపూర్వకంగా నిరూపించే ప్రాజెక్టులను తయారుచేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ పోటీలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మంచి పరిశోధనలు చేసి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.



విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు

భూగర్భ డ్రైనేజీ పనులకు శ్రీకారం

లబ్బీపేట(విజయవాడతూర్పు): అస్తవ్యస్తంగా మారిన భూగర్భ డ్రైనేజీ పునర్నిర్మాణ పనులను 24వ డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనిత భూమిపూజ చేసి ప్రారంభించారు. గిరిపురం ఢిల్లీకోటమ్మ వీధిలో తరచూ మ్యాన్‌హోల్స్ పొంగుతున్నట్లు స్థానికులు ఆమె దృష్టికి తీసుకు రాగా, నగర పాలక సంస్థ నుంచి నిధులు మంజూరుచేయించారు. దీంతో రూ.10 లక్షలతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా గిరిపురం, కస్తూరిభాయిపేట, సీతారామపురంలో రూ.3 కోట్లతో యూజీడీ పనులు చేపట్టి పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

అవినీతి రహిత సేవలతో ప్రజలకు దగ్గరవ్వాలి

వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): పోస్టల్‌శాఖ ఉద్యోగులు అవినీతిరహిత సేవలతో ప్రజలకు మరింత చేరువ కావాలని విజయవాడ హెడ్ పోస్టాఫీస్ సీనియర్ పోస్ట్‌మాస్టర్ ఫణిప్రసాద్ తెలిపారు. నగరంలోని హెడ్‌పోస్టాఫీస్ ప్రాంగణంలో విజిలెన్స్ అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు ప్రభుత్వ సంస్థలపై అపారమైన నమ్మకంతో ఉన్నారన్నారు. నమ్మకాన్ని మరింతగా పెంచుకోవడం ద్వారా వారికి ఉద్యోగులుగా మెరుగైన సేవలందించాలని సూచించారు. ఉద్యోగులంతా నిస్వార్థంగా సేవలందిస్తే సంస్థ పురోగతి కనిపిస్తుందన్నారు. ఆ మేరకు ఉద్యోగుల పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.

నగదు మాయంపై కేసు నమోదు

కృష్ణలంక(విజయవాడ తూర్పు): సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా నగదు మాయమైన ఘటనపై కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణలంక బాలాజీనగర్లో ఫణిబాబు వీధికి చెందిన ఎస్.దుర్గాకిషోర్ ఓ ఫార్మా కంపెనీలో సేల్స్ మేనేజర్. గత నెల 23వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో క్రెడిట్ పాయింట్స్ పేరుతో ఒక లింక్ అతని సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. అతను దానిపై టచ్ చేయగా ఫోన్‌కు ఓటీపీ వచ్చి వెంటనే అతని అకౌంట్ నుంచి రూ.99,715లు కట్ అయ్యాయి. 12 రోజులైనా నగదు తిరిగి అకౌంట్‌కు జమకాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. నగదు మాయంపై శనివారం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం

మధురానగర్(విజయవాడ సెంట్రల్): ఉపాధి ఆధారిత కోర్సులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్.సుశీల సూచించారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం కళాశాల వార్షిక అకడమిక్ కౌన్సిల్ సమావేశం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా 2022-23 నుంచి మారిన వివిధ శాఖల పాఠ్యాంశాల్లోని మార్పులు ఆమోదించారు. పరిశ్రమల ప్రతినిధి ఆర్.వెంకట్రావు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ఇంటర్న్‌షిప్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పొందటానికి సహకరిస్తానని ఉద్యోగ అవకాశాలు పరిశ్రమల ద్వారా కల్పిస్తామని చెప్పారు. సమావేశంలో అన్ని శాఖల అధిపతులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.శైలజ, అకడమిక్ సమన్వయకర్త కేఎల్‌సీ దేవి, డాక్టర్ ఆర్.కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదంలో వ్యక్తికి గాయాలు



చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): చిట్టినగర్ సొరంగంలో శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... సితార వైపు నుంచి చిట్టినగర్‌కు సొరంగం మీదగా నడిచి వస్తున్న ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై నుంచి రోడ్డుపైకి జారాడు. ఈ క్రమంలో సితార వైపు నుంచి వస్తున్న ఆటో ఆ వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో ముక్కు నుంచి రక్తస్రావమైంది. ఇంతలో ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించడానికి 108కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో వ్యక్తి ముక్కు నుంచి వచ్చిన రక్తం గడ్డకట్టడంతో చూసిన వారిని కలిసి వేసింది. ప్రమాదం నేపథ్యంలో సొరంగంలో ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గాయపడిన వ్యక్తిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని కొత్తపేట పోలీసులు పేర్కొంటున్నారు.

పరిసరాల శుభ్రతతో దోమల నివారణ

కలెక్టర్ ఢిల్లీరావు



దోమ తెరలు పంపిణీ చేస్తున్న కలెక్టర్ ఢిల్లీరావు, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్

విజయవాడరూరల్: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చని కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి వైఎస్సార్ గ్రామ పంచాయతీలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో స్థానికులకు దోమతెరలు పంపిణీ చేశారు. కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథులుగా హాజరై దోమతెరలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ దోమల నివారణకు పరిసరాల శుభ్రతే ప్రధాన మార్గమన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా తదితర వ్యాధులు దోమలతోనే వ్యాపిస్తాయని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందన్నారు. జక్కంపూడి జగనన్న కాలనీల్లో ప్రజలు జ్వరంతో బాధపడుతున్నారనే విషయం తమ దృష్టికి రావడంతో పంచాయతీ, మున్సిపల్ వైద్యారోగ్య, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించామని వెల్లడించారు. జ్వరాల వ్యాప్తికి కారణాలను అధ్యయనం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. వైద్య అధికారులు జక్కంపూడి కాలనీలో జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలను సేకరించగా మలేరియా కేసులు అధికంగా ఉన్నట్టు గుర్తించామని వివరించారు. సంబంధిత అధికారులు వెనువెంటనే నిరుపయోగంగా వున్న వస్తువులను తొలగించి, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దోమల నుంచి రక్షణ పొందటానికి దోమతెరలను పంపిణీ చేయాలని రెడ్ క్రాస్ సంస్థను కోరిన వెంటనే వెయ్యి దోమ తెరలను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ జి.సమరంను అభినందించారు. వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్ మాట్లాడుతూ నగరంలో విషజ్వరాలు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా మురికివాడల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం పారిశుధ్య మెరుగుదల చర్యలు చేపట్టామని తెలిపారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వారిని గుర్తించి వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. మరో రెండు, మూడు మాసాలు దోమలు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు పరిసరాల శుభ్రత పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సహాయ చర్యలకు ప్రజల సహకారం అవసరమని ఆ సంస్థ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి .సమరం అన్నారు. ఇక్కడ ప్రతి ఇంటికి దోమతెర అందించడానికి కృషి చేస్తామన్నారు. జిల్లా పంచాయతీ అధికారి జె.సునీత, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుహాసిని, ఎంపీడీఓ బి.భార్గవి, తహసీల్దారు బి.సాయిశ్రీనివాసనాయక్, జెడ్పీటీసీ సభ్యుడు కె.సువర్ణరాజు, ఉప ఎంపీపీ వి.సురేష్, ఎంపీటీసీ సభ్యులు బయ్యారపు కల్పన, సైదాబి, సచివాలయ కార్యదర్శి భారతి పాల్గొన్నారు.

• సందడిగా కేక్ మిక్సింగ్



విజయవాడ బందర్ రోడ్డులోని హోటల్ వివంతలో శనివారం క్రిస్మస్ కేక్ మిక్సింగ్ కార్యక్రమం సందడిగా జరిగింది. వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌లో వైన్ మిక్సింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది, ఇతరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

ఆర్టీసీ కొత్త సర్వీసులు ఏర్పాటుచేయాలి

అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడానికి మరిన్ని కొత్త సర్వీసులను ఏర్పాటుచేయాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. సింగ్‌నగర్ ఆంధ్రప్రభకాలనీలోని తన కార్యాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే విష్ణు శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న పౌర, ఆన్‌లైన్ సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠశాలలు, కళాశాలల సమయానుకూలంగా సర్వీసులను నడపాలని సూచించారు. రద్దీ ప్రాంతాలను గుర్తించి ఆయా మార్గాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. నగర శివారు ప్రాంతాలైన వాంబేకాలనీ, కండ్రిక, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో బస్సుల రాకపోకలకు సమయపాలన సరిగా ఉండడం లేదని, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కండ్రిక నుంచి ఆటోనగర్ కొత్త సర్వీస్ ఏర్పాటుచేయాలని అలాగే సింగ్‌నగర్, పాయకాపురం పరిసర ప్రాంతాల్లో నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. బస్టాండ్ నుంచి సింగ్‌నగర్ ఫ్లైఓవర్ రోడ్డు మీదగా హైదరాబాద్ కూకట్‌పల్లికి కొత్త సర్వీస్‌ను నడిపేందుకు ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా ఉత్తమ సేవలు అందించి, సంస్థకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. జిల్లా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఎంవై దానం, డీసీటీఎం సుధాకర్, పలు డిపోల మేనేజర్లు సుధాకర్, వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్లు రాంబాబు, అప్పాజీ పాల్గొన్నారు.







ఇనుప బొమ్మలు కనువిందు

విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం సమీపంలోని పార్కులో వివిధ రకాల వేస్ట్ మెటీరియల్‌తో తయారు చేసిన బొమ్మలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇనుప వ్యర్థాలతో తయారుచేసిన ఒంటె, కొంగ, వివిధ రకాల పక్షులు, రాకాసి బల్లి, తూనీగ, యుద్ధ ట్యాంకుల బొమ్మలకు అందమైన రంగులు వేశారు. ఆ వైపు రాకపోకలు సాగించే వాహనదారులు, విద్యార్థులకు బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

వెంకన్న వద్ద 10,258.37 కిలోల బంగారం



సాక్షి, అమరావతి, తిరుమల: తిరుమల శ్రీవారి మిగులు బంగారం, నగదు డిపాజిట్లన్నీ ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో భద్రంగా దాచినట్లు టీటీడీ తెలిపింది. వెంకన్న ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తరచూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులో దాచిన బంగారం, బ్యాంకు డిపాజిట్లపై టీటీడీ శని వారం శ్వేతపత్రం విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఏ బ్యాంకులో ఎంత బంగారం, డిపాజిట్లు ఉన్నాయన్న వివరాలను అందులో వెల్లడించారు.

మూడేళ్లలో రూ.2,913.59 కోట్లు పెరిగిన డిపాజిట్లు

ప్రస్తుతం 24 బ్యాంకుల్లో స్వామి వారి పేరిట రూ.15,938.68 కోట్లు డిపాజిట్లుగా ఉన్నట్లు టీడీపీ శ్వేతపత్రంలో వెల్లడించింది. 2019 జూన్ 30వతేదీ నాటికి రూ.13,025.09 కోట్లు ఉండగా కరోనా లాంటి అవాంతరాలు ఎదురైనా మూడేళ్లలో బ్యాంకుల్లో స్వామి వారి నగదు నిల్వ రూ.2,913.59 కోట్లు పెరగడం విశేషం. అత్యధికంగా రూ.5,358.11 కోట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో డిపాజిట్లున్నాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.50.77 కోట్లు స్వామి వారి నగదు బ్యాంకు డిపాజిట్లుగా ఉండగా ఇప్పుడు వాటిని ఇతర జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.1.30 కోట్లు మాత్రమే స్వామి వారి డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది.

స్వామి వారి మిగులు బంగారం డిపాజిట్లు కేజీల్లో

బ్యాంకు పేరు	2019 జూన్ నాటికి	2022 సెప్టెంబరు
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా	5,387.56	9,819.38
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు	19,52.18	438.99
మొత్తం	7,339.74	10,258.37

95% మిగులు బంగారం ఎస్‌బీఐలోనే..

2019 జూన్ 30 తర్వాత బ్యాంకుల్లో స్వామి వారి మిగులు బంగారం నిల్వలు 2,918.63 కిలోలు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. 2019 జూన్ 30 నాటికి 7,339.74 కిలోల బంగారం బ్యాంకుల్లో ఉండగా ఇప్పుడు 10,258.37 కిలోలకు పెరిగింది. భక్తులు స్వామి వారి హుండీలో సమర్పించే బంగారు కానుకలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మింట్‌లో కరిగించిన అనంతరం నిల్వలను 12 ఏళ్ల కాలానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో బ్యాంకుల్లో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారి మిగులు బంగారంలో 95 శాతం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో దాచినట్లు తెలిపింది.

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

శ్రీవారి బంగారం, నగదు డిపాజిట్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్లుగా సాగిస్తున్న ప్రచారాన్ని భక్తులెవరూ విశ్వసించవద్దని టీటీడీ శ్వేతపత్రంలో విజ్ఞప్తి చేసింది. 2019 తర్వాత స్వామి ఆస్తులను భద్రపరిచే అంశంపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు వివరించింది. కరోనా సమయాల్లోనూ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని స్వామివారి ఆదాయం పెరుగుదలకే చర్యలు చేపట్టిందని, మంచి పేరున్న జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఆస్తులను భద్రపరుస్తున్నట్లు తెలిపింది.

జాతీయ బ్యాంకుల్లోనే..

టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వదు. చైర్మన్, టీటీడీపై బురద చల్లేందుకు కొందరు హిందూ మత వ్యతిరేకులు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా రూ.15,900 కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇకపై కూడా వడ్డీ ఎక్కువ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో

స్వామి వారి నగదు డిపాజిట్లు రూ.కోట్లలో

బ్యాంకు పేరు	2019 జూన్‌లో	2022 సెప్టెంబరులో
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా	10.20	5358.11
యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా	288.19	1694.25
బ్యాంకు ఆఫ్ బరోడా	1956.53	1839.36
కెనరా బ్యాంకు	4913.73	1351.00
యాక్సిస్ బ్యాంకు	151.59	1006.20
హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్	1253.68	2122.85
సౌత్ ఇండియన్ బ్యాంకు	1229.29	00
ఇండస్ ఇండ్ బ్యాంకు	1218.99	00
ఎస్ బ్యాంక్	1170.00	00
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు	00	779.17
కేంద్ర ప్రభుత్వ బాండ్లు(8 శాతం వడ్డీ)	555.17	555.17
పంజాబ్ నేషనల్ బ్యాంకు	00	660.43
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు	4.87	306.31
ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు	00	101.43
ఇండియన్ బ్యాంకు	34.46	25.30
ఫెడరల్ బ్యాంకు	80.04	00
ఐసీఐసీఐ బ్యాంకు	00	9.70
సప్తగిరి గ్రామీణ బ్యాంకు	88.31	99.91
బ్యాంకు ఆఫ్ ఇండియా	5.53	00
యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు	3.74	18.54
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	00	1.28
కరూర్ వైశ్యా బ్యాంకు	00	4.37
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్	10.00	4.00
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు	50.77	1.30
మొత్తం	13,025.09	15,938.68

● తెలంగాణ

నేడే మునుగోడు తీర్పు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. 2–3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్‌కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది.

టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3వ తేదీన ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. హోరాహోరీగా సాగిన ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్, బీజేపీ పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ కూడా తామేం తీసిపోమన్నట్లుగా ప్రచారం నిర్వహించింది. అయితే టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. గులాబీ దళం, కమలనాథులు ఎవరికి వారు తమదే గెలుపనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పోషకాల మెండు.. కోడిగుడ్డు



సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) కోడిగుడ్డును పోషకాల నిలయంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో 'సండే యా మండే.. రోజ్ ఖావో అండే' అనే నినాదాన్ని ఇచ్చింది. దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి డాక్టర్ బీవీ రావు ఎన్‌ఈసీసీని 1982లో ప్రారంభించారు. ఆదివారం బీవీ రావు జయంతి సందర్భంగా కోడిగుడ్డు పరిశ్రమలో ఆయన అందించిన సేవలను ఎన్‌ఈసీసీ గుర్తు చేసుకుంది. బీవీ రావు పౌల్ట్రీ సేవలకు గుర్తుగా ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీగా పేర్కొంటారు. ఫలితంగా నేడు ప్రపంచంలోనే కోడిగుడ్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. పౌల్ట్రీ పరిశ్రమ ఆర్థికపరమైన అభివృద్ధి సాధించడం మాత్రమే కాక పోషకాహార లోపం నిర్మూలించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

నాణ్యమైన పరికరాలనే కొంటున్నాం..

ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ సంతోషరావు

సాక్షి, అమరావతి: డిస్కమ్ పరిధిలో వివిధ పనుల కోసం నాణ్యమైన పరికరాలనే కొనుగోలు చేస్తున్నామని ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. డిస్కంలో నాసిరకం తీగలు, పరికరాలను కొనుగోలు చేస్తున్నారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం అవాస్తవమన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. వివిధ పనులకు టెండర్ల స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ రూపొందించే ప్రక్రియలో భాగంగా బిడ్డర్ అర్హతను తెలుసుకోవడం కోసం కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్‌ను ఇండియన్ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా తయారు చేస్తారని తెలిపారు. ఈ–ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలో రివర్స్ బిడ్డింగ్ ద్వారా పారదర్శకంగా కాంట్రాక్టర్‌కు టెండరు దక్కాక సంబంధిత ఫ్యాక్టరీలో పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్‌తో పరీక్షిస్తామని ఆయన వెల్లడించారు. ఆఫీసర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరికరాల తరలింపునకు అనుమతించి, ఆయా ఫ్యాక్టరీల నుంచి సంస్థ పరిధిలోని స్టోర్లకు తరలిస్తామని తెలిపారు. స్టోర్లకు చేరిన పరికరాల నాణ్యతను ఐఎస్ నాణ్యత ప్రమాణాలననుసరించి మరోసారి పరీక్షించాకే వాటిని స్టాక్‌లోకి తీసుకుని క్షేత్ర స్థాయిలో అమర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ పనుల్లో, పరికరాల్లో నాణ్యత ప్రమాణాలను పరీక్షించేందుకు డిస్కంలలో ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాలు పని చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే, డిస్కంలో లైన్‌మెన్ పోస్టులను కుదించేశారని పేర్కొనడంలో కూడా వాస్తవం లేదని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయిలో నియామకాలు జరగలేదన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే.. క్షేత్రస్థాయి సిబ్బంది నియామకాలకు ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు. దీంతో 2019 అక్టోబర్‌లో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 3,088, ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 2,859 ఎనర్జీ అసిస్టెంట్లను నియమించినట్లు వివరించారు.

శ్మశానంలో ఆక్రమణలు తొలగించండి

కొండపల్లి మున్సిపల్ అధికారులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: ఉమ్మడి కృష్ణాజిల్లా, కొండపల్లి మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నంబర్ 431లో ఉన్న శ్మశానాన్ని ఆక్రమించుకుని చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల ఆక్రమణల తొలగింపు విషయంలో ఇప్పటికే ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్మశానాన్ని ఆక్రమించుకుని కొందరు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేసేందుకు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కొండపల్లికి చెందిన దామెర్ల నాగ సాంబశివరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పూజారి నరహరి బాబు వాదనలు వినిపిస్తూ, కొండపల్లి పరిధిలో హిందూ శ్మశాన వాటికలో పెద్ద బసవయ్య అనే వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. శ్మశానంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా అంత్యక్రియలకు వచ్చే వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాల్లో ఆక్రమణల తొలగింపు విషయంలో ఇటీవల ఇదే ధర్మాసనం తీర్పునిచ్చిందని నరహరి వివరించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, శ్మశానాల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ కేసులో చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

గృహ ప్రవేశానికి వచ్చి.. జలసమాధి

చెరువులో మునిగి టీచర్, ఐదుగురు మదరసా విద్యార్థుల మృతి


జవహర్‌నగర్ /గాంధీఆస్పత్రి /అంబర్‌పేట, కాచిగూడ: ఈత సరదా ఐదుగురు విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంది. వారిని రక్షించడానికి వెళ్లిన మదరసా టీచర్ సైతం మృత్యువాత పడ్డారు. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాదకర ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ కాచిగూడ ప్రాంతానికి చెందిన హనీఫా మదరసాలో చదువుకునే దాదాపు 40 మంది విద్యార్థులు శనివారం డీసీఎం వాహనంలో వారి టీచర్ యహియా (25)తో కలసి జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో ఓ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో కొందరు ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లోకి వెళ్లగా, మరికొందరు బయట ఆడుకుంటున్నారు. వీరిలో ఆరుగురు విద్యార్థులు సమీపంలో ఉన్న ఎర్రగుంట చెరువులో సరదాగా ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగిన విద్యార్థులు ఈతరాక ఒక్కొక్కరుగా మునిగిపోయారు. వీరిని గమనించిన ఉపాధ్యాయుడు యహియా వేగంగా వచ్చి నీళ్లలోకి దిగి పిల్లలను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పిల్లలు ఆయనను గట్టిగా పట్టుకోవడంతో అందరూ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒక విద్యార్థిని అక్కడే ఉన్న స్థానికుడు రక్షించి ఒడ్డుకు చేర్చాడు. ఈ లోగా టీచర్ యహియాతో పాటు ఐదుగురు విద్యార్థులు.. ఇస్మాయిల్ (11), జాఫర్ (10), సోహెల్ (09), అయాన్ (09), రియాన్(12)లు మృత్యువాతపడ్డారు. పోలీసులు ఈతగాళ్లను రప్పించి మృతదేహాలను బయటకు తీశారు.

ఘనంగా డాక్టర్ బూసిరెడ్డి జన్మదిన వేడుకలు



గుంటూరు మెడికల్: ప్రముఖ కీళ్ల మార్పిడి వైద్యనిపుణుడు, సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్‌బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం గుంటూరు అరండల్‌పేటలోని సాయిభాస్కర హాస్పిటల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని బీఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి, కుమార్తె ఉన్నతితో కలిసి ప్రారంభించారు. ఇటీవల విజయవాడలో జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన విజయలక్ష్మి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, రూ.20 వేలు ఆర్థిక సహాయంగా అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ బూసిరెడ్డి దీప్తి, వైద్యులు ఎరగూటి సాంబశివారెడ్డి, మర్రెడ్డి శివారెడ్డి, కొనకండ్ల శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టిన రోజు సందర్భంగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్‌రెడ్డితో శ్యామలానగర్‌లో మొక్కలు నాటారు.

తెలుగు సాహిత్యానికి కొండంత అండ రాచకొండ



విజయవాడ కల్చరల్: తెలుగు సాహిత్యానికి కొండంత అండ రాచకొండ విశ్వనాథ శాస్త్రి(రావిశాస్త్రి) అని కవి, రచయిత ఖాదర్ మొహిద్దీన్ అన్నారు. విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ బందరు రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శనివారం రావిశాస్త్రి శత జయంతి ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రావిశాస్త్రి, తెలుగు సాహిత్యంలో కథ, నవల, నాటకం, అనువాదం, కవిత్వంలో విశేషమైన కీర్తిని సంపాదించారన్నారు. కథల ద్వారా సామాన్య జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అరసం అధ్యక్షుడు అరసవల్లి కృష్ణ మాట్లాడుతూ రచయితలు ప్రజల పక్షాన నిలబడాలని రావి శాస్త్రి సందేశం ఇచ్చారన్నారు. సమాజం కోసం సాహిత్య కృషి చేయాలని అభిప్రాయపడ్డారని, అదే జీవితంగా గడిపారన్నారు. సాహితీ విమర్శకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య, రచయిత్రి నల్లూరి రుక్మిణి రావిశాస్త్రి సాహిత్యం గురించి ప్రసంగించారు. విరసం నాయకులు సీఎస్ఆర్ ప్రసాద్, రివేరా పాల్గొన్నారు.

నూతన ఆవిష్కరణలతో అభివృద్ధికి బాట

- డీసీపీ విశాల్‌గున్నీ
- ఘనంగా కేబీఎన్ కళాశాల 58వ వ్యవస్థాపక దినోత్సవం
- భారీ సంఖ్యలో రక్తదానం చేసిన విద్యార్థులు



రక్తదానం ప్రారంభిస్తున్న శేషయ్య, శ్రీనివాసు

వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ) : విద్యార్థులు నూతన ఆవిష్కరణలతో అభివృద్ధికి బాటలు వేయాలని విజయవాడ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్‌గున్నీ అన్నారు. కేబీఎన్ కళాశాల 58వ వ్యవస్థాపక దినోత్సవం ఆ కళాశాల ప్రాంగణంలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన డీసీపీ విశాల్ గున్నీ మాట్లాడుతూ విద్యార్థులు తమతమ రంగాల్లో వస్తున్న మార్పులను గమనించినప్పుడే అభివృద్ధి సాధించగలరని అన్నారు. సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఎప్పటికప్పుడు విద్యార్థులు గమనిస్తూ, తదనుగుణంగా తమ వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. నిరంతరం తమతమ రంగాలను గమనిస్తూ ముందుకు సాగితేనే ఏ రంగంలోనైనా భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులను ఆ దిశగా ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అధ్యాపకులు కృషి చేయాలన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. దృఢసంకల్పంతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను సాధించటం కష్టమేమికాదన్నారు. అనంతరం ఇంటర్మీడియెట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ముఖ్యఅతిథి చేతుల మీదుగా బహుమతులను అందించారు. తొలుత బీసీఏ విద్యార్థి జి.మౌనమాధవి ఆంధ్రనాట్యంతో అలరించింది. సమావేశంలో విజయవాడ వెస్ట్‌జోన్ ఏసీపీ డాక్టర్ కె.హనుమంతరావు, కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనుకుంట్ల శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో హిందూ హైస్కూల్స్ కమిటీ కోశాధికారి గోళ్ల బాబావిజయ కుమార్, కళాశాల కోశాధికారి అన్నం రామకృష్ణారావు, కమిటీ సభ్యులు జూలూరి నాగశ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్స్ పీఎల్ రమేష్, డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రక్తదానం గొప్పదానం

రక్తదానం గొప్పదానమని కళాశాల అధ్యక్షుడు తొమ్మండ్రు శేషయ్య అన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ, రెడ్‌రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. రక్తదాన కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవోలు వీఎస్‌రావు, ఎస్.సాంబశివరావు, డి.పవన్‌కుమార్, ఎన్‌సీసీ ఆఫీసర్ కేపీటీ విజయభాస్కర్, అధ్యాపకుడు అలీబాషా తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు, పవన్ చెప్పేవి సొల్లు కబుర్లు

ఎమ్మెల్యే పార్థసారథి



సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పార్థసారథి

ఉయ్యూరు: చంద్రబాబు, పవన్ చెప్పేవి అన్నీ సొల్లు కబుర్లు, హరికథ, బుర్రకథలే అని, వాటిని నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. మండలంలోని పెద ఓగిరాల గ్రామంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటంలో జనసేన, నందిగామలో టీడీపీలు ఆడిన డ్రామాలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రహదారి వెడల్పు చేసేటప్పుడు అందరి ప్రహరీలు, అరుగులు పోవటం సహజమేనన్నారు. ఆ విషయాన్ని కూడా పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతుందన్నారు. నందిగామ, జగ్గయ్యపేట పర్యటనలో చంద్రబాబు ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను నవగ్రహాలతో పోల్చటంపై మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ నాయకులను తమతో పాటు గడప గడపకు పంపితే ప్రజలతోనే నేరుగా చర్చిస్తామన్నారు. నందిగామలో రాయి నాటకం రక్తి కట్టలేదన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీ, జనసేన రోజుకో రకం కట్టుకథ సృష్టించి ప్రాంతీయ, కుల విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయన్నారు. గ్రీన్ జోన్‌గా మార్చి కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల నోట్లో మట్టి కొట్టిన చరిత్ర చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు. మూడు రాజధానులపై పవన్‌కల్యాణ్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. బీజేపీతో జతకట్టిన పవన్‌కు కర్నూలులో న్యాయ రాజధాని ఉండాలని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన విషయం గుర్తు లేదా అన్నారు. అప్పులపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు లెక్కలు చెప్పే దమ్ముందని, చంద్రబాబుకు ఆ దమ్ముందా అని సవాల్ విసిరారు. ఉయ్యూరు జెడ్పీటీసీ సభ్యురాలు యలమంచిలి పూర్ణిమ రాజీనామా బాధాకరమే అన్నారు. వ్యక్తిగత, కుటుంబ కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమె చెప్పారన్నారు. సమావేశంలో కంకిపాడు జెడ్పీటీసీ బాకీ బాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజులపాటి రామచంద్రరావు, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బిందుమాధవి, సర్పంచ్ త్రిపురం లక్ష్మి, ఎంపీటీసీ గుంటక నాగిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దాసే రవి తదితరులు పాల్గొన్నారు.

రేపు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

విజయవాడ స్పోర్ట్స్: కార్తిక పౌర్ణమి పుణ్య స్నానాలను పురస్కరించుకుని ఈ నెల ఏడో తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తుల సౌకర్యార్థం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. ఏడో తేదీ తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఆంక్షల సమయంలో ప్రకాశం బ్యారేజీ–కుమ్మరిపాలెంకు అమ్మవారి ఆలయం ముందు నుంచి ప్రయాణించే వాహనాలను నిలిపివేస్తామన్నారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలు కనకదుర్గా ఫ్లైఓవర్ మార్గాన్ని అనుసరించాలన్నారు. సిటీ బస్ టెర్మినల్ నుంచి ఇబ్రహీంపట్నం, హౌసింగ్‌బోర్డు కాలనీ, కంచికచర్లకు ప్రయాణించే బస్సులు రాజీవ్‌గాంధీ పార్క్, కనకదుర్గా ఫ్లైఓవర్, స్వాతి జంక్షన్, గొల్లపూడి వై జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. పాలప్రాజెక్ట్, వైఎస్ఆర్ కాలనీ, కబేళా నుంచి పీఎన్‌బీఎస్, సిటీ బస్ టెర్మినల్‌కు వచ్చే వాహనాలు సితారా సెంటర్, జోజినగర్ చర్చి, స్వాతి జంక్షన్, కనకదుర్గా ఫ్లైఓవర్, రాజీవ్‌గాంధీ పార్క్ మార్గాన్ని అనుసరించాలని, పీఎన్‌బీఎస్, సిటీ బస్ టెర్మినల్ నుంచి పాలప్రాజెక్ట్, వైఎస్ఆర్ కాలనీ, కబేళాకు ప్రయాణించే బస్సులు వీసీఆర్ జంక్షన్, లోబ్రిడ్జి, కాళేశ్వరరావు మార్కెట్, పంజాసెంటర్, వీజీ చౌక్, చిట్టినగర్ జంక్షన్ మార్గాన్ని అనుసరించాలన్నారు. తాడేపల్లి, సీతమ్మవారి పాదాలు, గద్దబొమ్మ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీ, వినాయక దేవస్థానం వైపునకు ఆటోలను అనుమతించమన్నారు.


వాహనాల పార్కింగ్

కాళేశ్వరరావు మార్కెట్, కృష్ణలంక వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలకు వినాయక దేవస్థానం వెనుక బందరు కాలువ వైపు రోడ్డుపై ప్రత్యేక ప్రదేశాన్ని, కార్లకు సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయ స్థలాన్ని కేటాయించారు. భవానిపురం వైపు నుంచి వచ్చే కార్లు, ద్విచక్ర వాహనాలకు టీటీడీ పార్కింగ్ ప్రదేశం, పున్నమి ఘాట్, ఆర్‌టీసీ వర్క్‌షాప్ నందు పార్కింగ్ చేసుకోవాలి. కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలను హెడ్‌వాటర్ వర్క్స్ వద్ద పార్కింగ్ చేసుకోవాలి.

ప్రత్యేక గ్రీవెన్స్‌లో 5 అర్జీలకు పరిష్కారం

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టర్ కార్యాలయం నుంచి గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఐదు అర్జీలను పరిష్కరించారు. కాన్ఫరెన్స్‌లో అర్జీదారులు, అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పందనలో అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సరైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు.

ప్రకృతి ప్రసాదం ఈ అపురూప వర్ణచిత్రం



ఎవరో చేయి తిరిగిన చిత్రకారుడు గీచిన అపురూప వర్ణ చిత్రం అనుకుంటే మీరు పొరపడినట్టే...ఇది విజయవాడ సమీపంలోని పెదపులిపాక సమీపంలో సాయంసంధ్య వేళ సూర్యాస్తమయ దృశ్యం. పచ్చని పొలాల నడుమ..కొబ్బరిచెట్ల మధ్య సూర్యుడు కనువిందు చేస్తున్నాడు కదూ!

– సాక్షి ఫొటోగ్రాఫర్ , విజయవాడ

దేశభక్తిని నింపిన జాతీయ బృందగాన పోటీలు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి జాతీయ బృందగాన పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ టి.సత్యానందం చెప్పారు. భారత్ వికాస్ పరిషత్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో నగర స్థాయిలో జాతీయ బృందగాన పోటీలు జరిగాయి. పోటీల ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సత్యానందం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు విద్యతో పాటుగా విజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు. భారత్ వికాస్ పరిషత్ నగర శాఖ అధ్యక్షుడు ఎంవీఎస్ఎన్‌వీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ జాతీయ బృందగాన పోటీలకు విజయవాడతో పాటుగా పరిసర ప్రాంతాల్లోని 22 పాఠశాలల నుంచి 325 మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థుల బృందం ఈ నెల 11వ తేదీన మచిలీపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర స్థాయి జాతీయ బృందగాన పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 27వ తేదీన విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సౌత్‌జోన్ స్థాయి పోటీలను నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు డిసెంబర్ 24న రాజస్థాన్ కోటా సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ పోటీలను తమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కె.లక్ష్మీపద్మజ, శ్రీతాశ్రీరేన్, షా రూప్‌చంద్ జైన్, కొత్తగుండు రమేష్, ఎస్.జగదీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. హిందీ, తెలుగు, సంస్కృతం, ఫోక్ విభాగాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించారు. జాతీయతా భావం వెల్లివిరిసేలా విద్యార్థులు వస్త్రాలంకరణతో పాటుగా జాతీయ జెండాలను చేతపట్టుకుని గీతాలను ఆలపించారు.



గీతాలను ఆలపిస్తున్న విద్యార్థినులు

సాక్షి
ఫ్యామిలీ
విజయవాడ
ఆదివారం ॥ 6-11-2022

అలనాటి ఆకాశ వాణి



● శారదా శ్రీనివాసన్

**"కలదు ఆ శారదకు వీణ కరములందు
కలదు ఈ శారదకు వీణ గళమునందు
కలదు ఆ శారద కవుల కవితలందు
కలవు కవితలే ఈమె గానామృతమందు
శారద కాని శారదకు శారదలోగల
సత్కళా సుధా సారదకున్... విశారదకు
సాదర పూర్వ నమస్సుమాంజలులు"**

రేడియో కళాకారిణి శారదా శ్రీనివాసన్‌కు ఆచార్య ఆత్రేయ కలం నుంచి జాలువారిన ప్రశంస ఇది. 19.6.1977వ తేదీన ఆత్రేయ స్వహస్తాలతో రాసిన ఈ లేఖ శారదా శ్రీనివాసన్ దగ్గర ఇంకా భద్రంగా ఉంది. ఈ నెల రెండవ తేదీన హైదరాబాద్‌లో 'లాడ్లీ మీడియా అండ్ అడ్వర్‌టైజింగ్ అవార్డ్స్ ఫర్ జెండర్ సెన్సిటివిటీ' ప్రాంతీయ పురస్కారం అందుకున్నారామె. 45 ఏళ్ల కిందటి ఆత్రేయ గారి ప్రశంస, ఇప్పుడు ఈ పురస్కారానికి మధ్య ఆమె అందుకున్న గౌరవాలను లెక్క పెట్టడం సాధ్యం కాని పని. అలాగే ఆమె గళమిచ్చిన పాత్రల సంఖ్య కూడా! వేలల్లో ఉంది. తనకు గుర్తింపు, గౌరవం అన్నీ రేడియోతోనే అన్నారామె. శారదా శ్రీనివాసన్ తన రేడియో ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు.

గళం దేవుడిచ్చాడు! ఉచ్చారణ ఇల్లు నేర్పించింది!

''నేను పుట్టింది కృష్ణాజిల్లా, అవనిగడ్డ. మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. అప్పుడు అక్కడ ఉద్యోగం చేసేవారు. నాకు భగవంతుడు చక్కటి గొంతునిచ్చాడు. చక్కగా ఉచ్చరించడం మా ఇంట్లో అలవడింది. ఏ తొందరపాటులోనో ఒకపదంలో ఒక్క ఒత్తును సరిగ్గా పలకకపోయినా సరే ఉపేక్షించేవారు కాదు, 'ఏం పలికావు? మళ్లీ పలుకు' అని కోప్పడుతూ ఎప్పటికప్పుడు సరిదిద్దేవారు. మేము తణుకులో ఉన్నప్పుడు నన్నయ భట్టారకుని జయంతి సందర్భంగా పాఠశాల బాలికలకు పద్యపఠనం నిర్వహించారు. నేను కూడా ఓ నాలుగు పద్యాలు కంఠతా పట్టి ఆ పోటీల్లో వినిపించాను. నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బహుమతితో ఇంటికి వస్తే మా నాన్న ఏమన్నారో తెలుసా... 'ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు, నీకు ప్రథమ బహుమతి వచ్చిందా' అని నవ్వారు.

యాదృచ్ఛికంగా మొదలైంది!

మేము విజయవాడ, మాచవరంలో ఉన్నప్పుడు హిందీకాలేజ్‌లో ప్రవీణ, ప్రచారక్ చేస్తున్న రోజుల్లో అనుకోకుండా వచ్చిన అవకాశం. రేడియో కాంటాక్ట్ కోసం వాయిస్ టెస్ట్ చేశారు. మా లెక్చరర్ చొరవతో వాయిస్ టెస్ట్‌లో పాల్గొనడం, సెలెక్ట్ కావడం జరిగిపోయింది. ఇది 1956–57ల నాటి మాట. అలా మొదలైన నా ఆకాశవాణి ప్రయాణంలో నన్ను నేను తీర్చిదిద్దుకున్నాను. 1995 ఆగస్టులో రిటైరయ్యే వరకు నేను గళమిచ్చిన ప్రతి కార్యక్రమం నాకు ఒక పాఠమే. నన్ను సమగ్రంగా తయారు చేసిన యూనివర్సిటీ రేడియో.

నవరసాలూ గొంతులోనే

పానుగంటి వారి రచనల్లోని పాతతరం తెలుగు భాషను ఒంటపట్టించుకోవడం కొంచెం శ్రమ అనిపించేది. అంతే తప్ప మరెక్కడా ఇబ్బంది పడలేదు. బాలగంగాధర తిలక్ 'సుప్తశిల' నేను చాలా బాగా చేశానని నాకనిపించిన నాటిక. రంగస్థలం మీద నటించేటప్పుడు హావభావాలు ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. రేడియోలో అలా కాదు. నవరసాలనూ గొంతులోనే పలికించాలి. అంతేకాదు, శ్రోతలకు మేము కనిపించడం లేదు కదా అని ఒకే చోట కూర్చుని మాట్లాడుతూ నాటికను రికార్డు చేస్తే జీవం రాదు. ఒక గదిలో నుంచి మరో గదిలోకి వెళ్తున్న సన్నివేశంలో కానీ, ఒక పాత్ర ఇంటి నుంచి బయటకు వెళ్తూ 'వెళ్లొస్తాను' అంటూ వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మొదటి అక్షరం పలకడానికి చివరి అక్షరం పలకడానికి మధ్య మైక్‌కు దూరం పెరిగే ఆ సన్నివేశం శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను దర్శకులు చెప్పరు. ఎవరికి వారు సాధనలో తెలుసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం... ఉచ్చారణ ఉద్దేశం ఏమిటి? ఎదుటి వారికి తెలియాల్సిన ఒక విషయాన్ని మనం చెబుతున్నామనే కదా! పదాలను ఎక్కడ ఆపాలో ఎక్కడ కలిపి పలకాలో స్పష్టత లేకపోతే వినేవాళ్లకు విషయం ఎలా తెలుస్తుంది? టీవీలో వార్తలు చదివే వాళ్లు ఈ ఒక్క నియమాన్ని పాటిస్తే బావుణ్ణనిపిస్తుంటుంది.

ఉత్సాహాన్నిచ్చింది

ఇక నా కుటుంబ విషయానికి వస్తే... చెన్నై నుంచి వచ్చిన ఫ్లూట్ ఆర్టిస్ట్ శ్రీనివాసన్‌తో రేడియోలోనే పరిచయమైంది. పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకమ్మాయి నీరద. నాటికల ద్వారా ఎన్నో జీవితాలను ఆయా పాత్రల్లో ఇమిడిపోయినంతగా చదివాను. అందుకే ఎన్నో కోణాలను అర్థం చేసుకోగలిగాను. ముందే చెప్పాను కదా... ఆకాశవాణి అనే యూనివర్సిటీలో పట్టా పొందిన విద్యార్థిని నేను. ఈ రోజు లాడ్లీ వంటి సంస్థ గుర్తించడానికి కారణమూ రేడియోనే. ఎనభై ఎనిమిదేళ్ల వయసులో ఈ అవార్డు నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పటికీ గళం సహకరిస్తూ ఉండడం నా అదృష్టమనే చెప్పాలి'' అని సంతోషాన్ని వ్యక్తం చేశారు రేడియో ఆర్టిస్ట్, రచయిత శారదా శ్రీనివాసన్.

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: మోహనాచారి



ఆకాశవాణి... నా బడి గుడి!

నాటికలు నా ప్రధాన విభాగం. అయినప్పటికీ స్పోకెన్ వర్డ్ ఆర్టిస్ట్‌గా రకరకాల స్క్రిప్టులు చదివాను. సాహిత్యం, చరిత్ర, నవలాపఠనం, వైద్య కథనాలు, మహిళలు – పిల్లల అంశాలు, కార్మికుల కార్యక్రమాలు, పిల్లల పాఠ్యాంశాలు... ఇలా అదీ ఇదీ అని పరిమితం కాకుండా అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను. యువవాణి మినహా రేడియోలో అన్ని విభాగాల్లోనూ నా గొంతు వినిపించాను.

● లాడ్లీ అవార్డు అందుకుంటున్న శారద

ఆమెకు అండ

ఎవరికి వారు తమ సొంత జీవనం కోసం ఎప్పుడూ తపిస్తుంటారు. అందులో మహిళ అయితే.. తన పుట్టింటి గురించి, పెళ్లయితే అత్తింటి గురించి అహర్నిశలూ కష్టపడుతుంటుంది. కానీ, తనకంటూ ఏ గుర్తింపు లేకుండా ఒక చాకిరీ యంత్రంగా ఉండిపోయిన 'ఆమె' సొంతంగా ఎదిగేందుకు కృషి చేస్తోంది సామాజిక సేవాకార్యకర్త షాహినా. జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన షాహినా కుటుంబాన్ని వదిలి మహిళా అభ్యున్నతికి పాతికేళ్లుగా కృషి చేస్తోంది. నేటికి మూడు వేల మంది బాలికలను చదువువైపుగా అడుగులు వేయించింది. అందుకే షాహినాను 'బాలికల అమ్మ' అని అంతా పిలుస్తుంటారు.



● షాహినా

షాహినా తండ్రి వైద్యరంగంలో ఉండటంతో ఆమె కూడా మెడిసిన్ వైపుగా అడుగులు వేసింది. చదువులో తండ్రితో పోటీపడాలని పంతొమ్మిదేళ్ల వయసులో మెడిసిన్ చదవడానికి పాట్నాకు వచ్చింది. ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజం పట్ల ఆసక్తితో జర్నలిజంలో డిగ్రీ చేసింది. అమ్మాయిల మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, స్త్రీ చదువులో వెనకబాటుతనం చూసిన షాహినా వాటికి అడ్డుకట్ట వేయడానికి సామాజిక కార్యకర్తగా మారింది. గ్లోబల్ ఆర్గనైజేషన్ వారి 'ది హంగర్' ప్రాజెక్ట్‌తో కలిసి మహిళాభ్యున్నతికి కృషి చేస్తోంది.

గ్రామ పంచాయితీ.. పోరాటం...

ఏళ్లు గడుస్తున్నా సమాజంలో ఏ స్థాయిలో మార్పు వచ్చిందో తెలియజేస్తూ ఒక ఉదాహరణను మన ముందుంచుతుంది షాహినా. 'గ్రామ పంచాయతీలో గెలుపొందిన మహిళలకు సాధికారత కల్పించడం కోసం ఏళ్లుగా కృషి చేస్తున్నాను. అయినా, ఇంకా అక్కడ మగవారి పెత్తనమే నడుస్తోంది. ఆడపిల్లల హక్కుల కోసం పోరాడాలని అవగాహన తరగతులు నిర్వహిస్తూనే ఉన్నాను. యాభై ఏళ్లుపైబడిన మగవారికి అభం శుభం తెలియని బాలికలను ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. పెళ్లి పేరుతో డబ్బు వస్తుందని ఆశ పడే కుటుంబాలే దీనికి కారణం. మార్పుకు ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేం. కానీ, తప్పక మార్పు చూస్తాం' అంటూ మన దేశ గ్రామాల్లో బాలికల పరిస్థితిని వివరిస్తుంది.



● అవగాహనా కార్యక్రమంలో షాహినా

అవగాహనా కార్యక్రమాలు...

లింగసమానత్వం లేని గ్రామాలను ఎంచుకుని, ఆ దిశగా తన బృందంతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది షాహినా. 'ఆడపిల్లలు, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, తమను తాము ప్రేమించుకోవడం గురించి చెబుతాను. సొంతంగా చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా సిద్ధం చేస్తుంటాను. దీని వల్ల అమ్మాయిలు తమ శక్తిని గుర్తించగలుగుతారని నా ఉద్దేశం' అని చెబుతారు ఈ సోషల్ యాక్టివిస్ట్. ప్రతి ఒక్క బాలికనూ స్కూల్‌కు పంపేందుకు ఊరూరు తిరుగుతుంటుంది. అమ్మాయిలు చదువుకుంటే వారికై వారు ఎదిగే శక్తిని పెంచుకుంటారని, ఆ ప్రయత్నాన్ని ప్రతీ కుటుంబం చేయాలని చెబుతుంది.

వివాహానికి దూరం..


తను ఎంచుకున్న సామాజిక సేవకు ఆటంకం కలుగుతుందనే షాహినా పెళ్లి ఆలోచన పక్కన పెట్టేసింది. తన కుటుంబం చుట్టూ ఉన్న బంధుమిత్రులు అవహేళన చేసినవారే. అయినా, వారందరినీ కాదని తనకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకుంది షాహినా. 'నేను ఎవరికోసం పని చేస్తున్నానో ఆ స్త్రీలు, బాలికలే నా కుటుంబం. సమాజ ఉన్నతికి కొత్త స్క్రిప్ట్ రాయాలంటే నన్ను నేనే దిద్దుకోవాలి' అంటారు ఆమె.

బెదిరింపులను ఎదుర్కొంటూ..

'కోవిడ్ కాలంలో చాలా మంది బాలికల మానవ అక్రమ రవాణా జరిగింది. ఆర్గనైజేషన్ ద్వారా వారిని కాపాడటానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాను. అందుకు బీహార్ ప్రభుత్వం నాకు పూర్తి మద్దతునిచ్చింది. ఈ క్రమంలో బెదిరింపులను ఎదుర్కొన్నాను. సమాజం అమ్మాయిలను ఒక వలయంలో ఉంచింది. దాని నుండి బయటపడి ఎవరికి వారు సొంత గుర్తింపును సాధించడం ముఖ్యం. ఆడపిల్లలు ఆత్మగౌరవంతో జీవించడం నేర్పాలి. నియంత్రిస్తే ఆమె తనకు తానుగా ఒక ఫ్రేమ్‌లో ఇమిడిపోయి, అభివృద్ధివైపుగా అడుగులు వేయడం ఆపేస్తుంది. ప్రతి అమ్మాయికి ధైర్యంతో కూడిన మద్దతునిచ్చినప్పుడు వారి కళ్లలో చూసిన ఆనందాన్ని ప్రపంచంలోని ఏ విలువైన వస్తువుతోనూ పోల్చలేం. ప్రతి అమ్మాయి ప్రత్యేకమైనది. వారిని సరిగ్గా అర్థం చేసుకోవడం, సమాజ ఉన్నతివైపుగా మళ్లించడం మనందరి బాధ్యత' అని వివరించే షాహినా నేటికి మూడు వేల మంది బాలికలకు విద్యావకాశాలు కల్పించింది. తమకు తాముగా ఎదిగేందుకు తగిన శక్తిని అందజేసింది. అందుకే షాహినాను 'బాలికల అమ్మ'గా కీర్తిస్తుంటారు.

హెల్త్

కండరాల జబ్బు... మయోసైటిస్!



సినీనటి సమంతకు 'మయోసైటిస్' వచ్చిందనే న్యూస్ వెలువడగానే దాని గురించి ఆరాలు మొదలయ్యాయి. చాలా మంది ఆ జబ్బు గురించి అంతో ఇంతో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చిన్న చిన్న వీడియో క్లిపింగ్స్‌లో సంక్షిప్తంగానే తప్ప సమగ్రంగా దానిపై ఇప్పటికీ చాలామందికి పెద్దగా అవగాహన లేదు. ఈ నేపథ్యంలో మయోసైటిస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, నిర్ధారణ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.

'మయో' అంటే 'కండరం'... 'సైటిస్' అంటే ఇన్‌ఫ్లమేషన్/ఇన్ఫెక్షన్. వెరసి కండరాల్లో వచ్చే ఒక రకం ఇన్‌ఫ్లమేషన్ (అంటే... కండరం లోపలి బాగాల్లో వాపు, మంట, ఎర్రబారి ఉండటం వంటివి) రావడం. దీన్ని 'ఇన్‌ఫ్లమేటరీ మయోపతి'గా కూడా పేర్కొంటారు. చిన్నవారు, పెద్దవారు అందరిలో ఈ వ్యాధి కనిపించినప్పటికీ... మహిళలే దీని బారిన ఎక్కువగా పడే అవకాశం ఎక్కువ. ఇది ఒక్కోసారి ఆటోఇమ్యూన్ జబ్బులా కూడా రావచ్చు. సొంత వ్యాధినిరోధక వ్యవస్థే మనపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్యను 'ఆటో ఇమ్యూన్ వ్యాధి'గా పేర్కొంటారు. అంటే మన దేహంలోని వ్యాధినిరోధక వ్యవస్థ మన కండరాలను దెబ్బతీయడం వల్ల వస్తుందన్నమాట. ఒక్కోసారి ఇదొక్కటే గానీ లేదా లూపస్, ఐఎల్‌డీ లాంటి మరికొన్ని ఇతర ఆటోఇమ్యూన్ సమస్యలతో కలిపి కూడా కనిపించవచ్చు.

ఒకప్పుడు అరుదుగా వచ్చేది చెప్పినా... ఇటీవల ఇది ఎక్కువగానే కనిపిస్తోంది. మయోసైటిస్ అనే ఒక్కమాటతో సూచించినప్పటికీ ఇందులో ఐదారు రకాలు ఉంటాయి. అవి...

1. డర్మటో మయోసైటిస్
2. ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్
3. పాలీమయోసైటిస్
4. టాక్సిక్ మయోసైటిస్
5. ఇమ్యూన్ మీడియేటెడ్ నెక్రొటైజింగ్ మయోసైటిస్
6. జువెనైల్ మయోసైటిస్ (పిల్లల్లో వచ్చేది కావడంతో దీన్ని ఇలా పిలుస్తారు).

1. డర్మటో మయోసైటిస్

అన్ని రకాల్లోనూ దీన్ని సులువుగా గుర్తించవచ్చు. ఎందుకంటే చర్మంపై ఎరుపు-పర్పుల్ ర్యాష్... అది కూడా 'హీలియోట్రోప్' అనే ఒక రకం పువ్వు ఆకృతిలో ఈ ర్యాష్ చర్మంపై కనిపిస్తుండటం వల్ల దీన్ని తేలిగ్గా గుర్తించడం సాధ్యమవుతుంది. ఇది ఒంటిపై ప్రధానంగా కనురెప్పల మీదుగా కళ్ల చుట్టూతా రావచ్చు. అంతేగాక... ముఖం, ఛాతీ, మెడ, వీపు ఇలా ఏ భాగంలోనైనా వచ్చే అవకాశాలున్నాయి. దీన్ని గుర్తించడానికి మరో ముఖ్యమైన సూచన ఏమిటంటే వేళ్ల చివర కణుపుల (పిడికిలి మూసినప్పుడు ప్రస్ఫుటంగా కనిపించే నకుల్స్) మీద, బొటనవేలి మీద ఈ ర్యాష్ ఎక్కువగా కనిపిస్తుంది. ర్యాష్ వచ్చిన చోట చర్మం పొడిబారిపోయి, రఫ్‌గా మారి కనిపిస్తుంది. చర్మం కింద కదుముల్లా కాయలు/గడ్డలు కనిపించవచ్చు. కొందరిలో గొంతు బొంగురుపోవచ్చు. మింగడం కష్టం కావచ్చు. గుండెదడ, గుండెలయ తప్పడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

- ఛాతీ మీద వచ్చే ర్యాష్ ఛాతీ నుంచి మెడ మీదుగా శాలువా కప్పినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని 'షాల్ సైన్' మయోసైటిస్ అనీ,
- చేతుల మీద వస్తే అది మెకానిక్‌ల చేతుల్లా రఫ్‌గా ఉన్నందున 'మెకానిక్స్' హ్యాండ్' మయోసైటిస్ అని కూడా అంటారు.
- వెళ్ళకణుపులు, ముంజేతులు, మోకాళ్లు, బొటన వేళ్ల దగ్గర ఉబ్బెత్తుగా కనిపిస్తూ, అక్కడి చర్మం పొడిబారి, పొట్టులా రాలుతున్నట్లు కనిపించవచ్చు. ఇలా కనిపించే గుర్తులను 'గట్రన్స్ సైన్స్' అంటారు. (చిన్నపిల్లలకు వచ్చే జువెనైల్ మయోసైటిస్‌లోనూ ఈ లక్షణం కనిపించవచ్చు).

2. ఇంక్లూజన్ బాడీ మయోసైటిస్

ఇది మాత్రం మహిళల్లో కంటే పురుషుల్లో , అందునా 50 ఏళ్లు పైబడినవాళ్లలో ఎక్కువ. దీనిలో కీలక లక్షణాలేమిటంటే... వేళ్లు, పిడికిలి బిగింపు బలహీనంగా ఉండటం, తొడల కండరాల్లో నిస్సత్తువగా అనిపించడం; పెద్దవాటి కంటే, చిన్న కండరాలు బలహీనంగా అనిపించడంతో పాటు మరోపక్క ఉండే కండరాల కంటే దేహానికి (ఏదో) ఇంకోవైపు ఉన్నవి ఇంకా ఎక్కువగా బలహీనంగా అనిపిస్తాయి. ఇది పూర్తిగా జన్యుపరమైనదని వైద్యవర్గాల మాట. ఇందులో ప్రత్యేకంగా కనిపించే లక్షణాలివి...

- నడక కష్టంగా మారడం – తూలుతూ నడవడం (నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడంతో పాటు ఒక్కోసారి పడిపోవడం కూడా), వేళ్లను కచ్చితంగా, నిర్దిష్టంగా ఉపయోగించలేకపోవడం (చిటిక వేయలేకపోవడం, కచ్చితంగా దేన్నైనా నొక్కలేకపోవడం, సూది లాంటి చిన్న వస్తువులను పట్టుకోలేకపోవడం వంటివి).

3. పాలిమయోసైటిస్

ఇందులో ముఖ్యంగా మొండానికి దగ్గర్లో ఉన్న భాగాల్లోని కండరాలు బలహీనంగా మారతాయి. అందులోనూ ఒక్కో వ్యక్తిలో ఒక్కోలాంటి ప్రత్యేక/నిర్దిష్ట లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా పాలి మయోసైటిస్... మరికొన్ని ఇతర ఆటోఇమ్యూన్ జబ్బులతో పాటు కలిపి కనిపిస్తుంది. మింగడం కష్టంగా మారడం, దీర్ఘకాలికంగా కనిపించే పొడి దగ్గు, చేతుల్లోని చర్మం మందంగా మారడం, శ్వాసతీసుకోవడం కష్టం కావడం, బరువు తగ్గడం, గొంతుబొంగురు... ఇందులో కనిపించే నిర్దిష్ట లక్షణాలు.

4. టాక్సిక్ మయోసైటిస్

దేహంలో ఏవైనా హానికరమైన/విషం లాంటి రసాయనాలు చేరడం వల్ల వచ్చే కండరాల జబ్బు అని పేరును బట్టే తెలుసుకోవచ్చు. అయితే సాధారణంగా కోరి కోరి ఎవరూ హానికరమైన/విషతుల్యమైన వాటిని తీసుకోరుగానీ... కొన్ని రకాల ఔషధాలు, హానికరమైన మందులు, చాలా అరుదుగా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వాడే మందులతో ఇది రావచ్చు. డ్రగ్స్ వంటివి అలవాటై తీసుకునే కొకైన్ వంటి మాదకద్రవ్యాలతో పాటు పెయింట్‌ను పలచబార్చేందుకు వాడే టాల్విన్ అనే రసాయనాన్ని కొందరు మత్తు కోసం అలవాటుగా పీలుస్తుంటారు. దానివల్ల ఇది రావచ్చు.

5. ఇమ్యూన్ మీడియేటెడ్ నెక్రొటైజింగ్ మయోసైటిస్

ఇది ఒక రకం ఆటోఇమ్యూన్ జబ్బు. చాలా అరుదు. పది లక్షల్లో కేవలం 20 మందికి వస్తుంది. (19వ శతాబ్దపు వందేళ్లలో 30 కేసులు, అలాగే గత 70 ఏళ్లలో కేవలం 80 కేసులు వచ్చాయి). ఇందులో భుజాలకిరువైపులా తీవ్రమైన బలహీనత వస్తుంది. చేతులతో బలమైన పనులేవీ చేయలేని పరిస్థితి.

6. జువెనైల్ మయోసైటిస్

పేరును బట్టి ఇది పిల్లల్లో వచ్చే కండరాల జబ్బు అని తేలిగ్గా చెప్పవచ్చు. ఇది పిల్లల కండరాలతో పాటు వారి చర్మం కూడా ప్రభావితం కావచ్చు. పిల్లలు అనాసక్తితో, మూడీగా కనిపించవచ్చు. పిల్లల్లోని రోగనిరోధక శక్తి వారికి రక్తనాళాల కణజాలంపై ప్రతికూలంగా పనిచేయడం వల్ల... వారిలోని సన్నటి/చిన్న రక్తనాళాలు దెబ్బ తింటాయి. పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్ల తర్వాత వ్యాధి కనిపించడం; అలాగే వారికి తగిలే దెబ్బలు, మందుల రియాక్షన్... ఇలాంటివన్నీ జువెనైల్ మయోసైటిస్‌కు కారణం కావచ్చు. జువెనైల్ మయోసైటిస్‌కు ఇప్పుడు కచ్చితమైన చికిత్స లేకపోయినా... పెరిగే పిల్లల్లో స్వాభావికంగానే జరిగే కండరాల పెరుగుదల, వాటికి తగిన వ్యాయామం సమకూరడం, చాలాకాలం పాటు ఎలాంటి లక్షణాలూ కనిపించకపోవడం వంటి కారణంగా... వారు మిగతా పిల్లల్లాగే ఆరోగ్యకరంగానే కనిపించడం/పెరగడం జరుగుతుంటాయి. అందుకే దీన్ని బినైన్ ఎక్యూట్ చైల్డ్‌హుడ్ మయోసైటిస్ అని అంటుంటారు. కాబట్టి విచారం అక్కర్లేదు.

కామన్ లక్షణాలు

పైన పేర్కొన్నవి ఆయా నిర్దిష్టమైన/ప్రత్యేకమైన 'మయోసైటిస్'లలో కనిపించే ప్రత్యేక లక్షణాలు కాగా మరికొన్ని సాధారణ (కామన్ లక్షణాలు) ఈ కిందివిధంగా ఉంటాయి. దాదాపు అన్ని కేసుల్లోనూ... ● జ్వరం ● కండరాలు బలహీనంగా మారడం ● తీవ్రమైన నీరసం/నిస్సత్తువ ● బరువు తగ్గడం ● కూర్చున్న చోటి నుంచి లేవలేకపోవడం ● మింగడంలో నొప్పి వంటివి.

నిర్ధారణ

ఇది అంత తేలిక కాదు. మయోసైటిస్‌లో కనిపించే లక్షణాలు చాలా ఇతర లక్షణాలతో కలిసి ఉండటం, కండరాల నొప్పి, నిస్సత్తువ/నీరసం వంటివి ఇతర జబ్బుల్లోనూ కనిపించే చాలా సాధారణ లక్షణాలు కావడంతో గుర్తింపు కష్టమవుతుంది. ఇలా చేతులు బలహీనంగా మారుతుండటం, కూర్చుని గబుక్కున లేవలేకపోవడం వంటివి పదేపదే రిపీట్ అవుతుండటంతో దీన్ని లక్షణాలను బట్టి (క్లినికల్‌గా) తొలుత గుర్తిస్తారు. ఆ తర్వాత నిర్ధారణ కోసం రక్తపరీక్షలు... మరీ ముఖ్యంగా కండరాల కదలికలను ప్రభావితం 'క్రియాటినిన్ ఫాస్ఫో కైనేజ్' (సీపీకే) వంటి ఎంజైములను కనుగొనే రక్తపరీక్షలతో పాటు 'మయోసైటిస్ స్పెసిఫిక్ యాంటీబాడీ పానెల్' రక్తపరీక్షలు చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత నిర్ధారణతో పాటు అది ఏ రకానికి చెందిందో తెలుసుకోవడం కోసం మజిల్ బయాప్సీ చేయవచ్చు. అలాగే అవసరాలను బట్టి ఎలక్ట్రోమయోగ్రఫీ, ఎమ్మారై, ఆటోఇమ్యూన్ జబ్బులను తెలిపే... యాంటీ-న్యూక్లియర్ యాంటీబాడీ పరీక్షలు, జన్యుపరీక్షలు చేయాల్సిరావచ్చు.

దాదాపు జీవితాంతం చికిత్స అవసరమైనప్పటికీ... (చాలా అరుదుగా తప్ప) ప్రాణాపాయం లేకపోవడం, కొన్ని సందర్భాల్లో చాలాకాలం పాటు అసలు జబ్బు ఉన్న దాఖలా/లక్షణాలు కనిపించకపోవడం (లాంగ్ టర్మ్ రెమిషన్ ఉండటం)తో ఆందోళన పడకుండా, డాక్టర్ల సలహా మేరకు 'క్రియాటినిన్ ఫాస్ఫో కైనేజ్' కనుగొనే రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేయించుకుంటూ ప్రశాంతంగా ఉండటం మేలు.

ఏ స్పెషలిస్టును సంప్రదించాలి?

ఇది రకరకాలుగా వస్తూ దేహంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తున్నందున... ఏ భాగం దుష్ప్రభావానికి లోనైతే ఆ వైద్యనిపుణులను సంప్రదిచడం అవసరం. ఉదాహరణకు డర్మటోమయోసైటిస్‌కు డర్మటాలజిస్టులు, జువెనైల్ మయోసైటిస్‌కు చిన్నపిల్లల నిపుణులు, కీళ్లు, చిన్న చిన్న కీళ్లు ప్రభావితమైతే రుమటాలజిస్టులు, గుండెప్రభావితం అయినప్పుడు హార్ట్ స్పెషలిస్టులు, ఊపిరితిత్తుల కేసులో పల్మొనాలజిస్టులు వంటి వారిని సంప్రదించడం మేలు.

చికిత్స

ప్రధానంగా ఫిజియోథెరపీ, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, యోగా వంటివి కండరాలను బలంగా చేసేందుకు, బలహీనపడకుండా నివారించేందుకు (మజిల్ అట్రోఫీ కాకుండా చూసేందుకు) ఉపయోగపడతాయి. ● స్టెరాయిడ్స్, కార్టికో స్టెరాయిడ్స్‌ను తగిన మోతాదులో ఉపయోగించి నొప్పి, బాధ తగ్గించగలుగుతారు. ● సొంత వ్యాధినిరోధక వ్యవస్థ బలంగా పని చేయడాన్ని తగ్గించేందుకు అజాథయోప్రిన్, సైక్లోఫాస్ఫామైడ్, మెథోట్రెక్సేట్, మైకోఫెనొలేట్ మొఫెటిల్ వంటి 'ఇమ్యూనో సప్రెసెంట్స్' ఇవ్వాల్సి రావచ్చు. ● క్యాన్సర్‌కు ఉపయోగించే రిటుక్సిమాబ్ అనే కొత్త మందు (కీమోథెరపీ కోసం, అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీ మెడిసిన్‌గా కూడా) కూడా మయోసైటిస్‌కు బాగా పనిచేస్తుందని తేలడంతో ఇటీవల దీన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ● ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అనే ఆధునికమైన ఔషధాలనూ వాడుతున్నారు.



డాక్టర్ ఆరతి బెల్లారి
సీనియర్ ఫిజీషియన్



రితీశ్ రెడ్డి, అమన్ రావు సెంచరీలు: హైదరాబాద్ 462/6

కూచ్ బెహర్ ట్రోఫీ అండర్-19 క్రికెట్ టోర్నీలో భాగంగా సిక్కిం జట్టుతో శనివారం మొదలైన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు అదరగొట్టారు. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ 90 ఓవర్లలో 6 వికెట్లకు 462 పరుగులు సాధించింది. ఓపెనర్ అమన్ రావు (113 : 10 ఫోర్లు, 6 సిక్స్‌లు), రితీశ్ రెడ్డి (110 : 8 ఫోర్లు) సెంచరీలతో ఆకట్టుకున్నారు. అరవెల్లి అవినాశ్ (92 : 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ కోల్పోగా... ధీరజ్ గౌడ్ (68 : 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), విఘ్నేశ్ రెడ్డి (39 : 4 ఫోర్లు) కూడా రాణించారు. అమన్, అవినాశ్ తొలి వికెట్‌కు 206 పరుగులు జోడించడం విశేషం.

ఇంగ్లండ్ హిట్... ఆస్ట్రేలియా అవుట్!

సెమీఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ సత్తా చాటింది. ఛేదనలో కొంత తడబాటుకు గురైనా, చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి తుది నాలుగు జట్లలో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. పనిలో పనిగా తమ చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాను సెమీస్ చేరకుండా నిలువరించడంలో కూడా సఫలమైంది. ఆసీస్ బృందం తమ ఆశలన్నీ లంకపైనే పెట్టుకోగా, సాధారణ ప్రదర్శనతో ఆ జట్టు ఓటమిని ఆహ్వానించింది. హేల్స్, స్టోక్స్, రషీద్ ఇంగ్లండ్ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఏ జట్టూ టైటిల్ నిలబెట్టుకోలేకపోగా, ఆతిథ్య దేశం కూడా ట్రోఫీని గెలవలేదు. ఈసారీ అదే కొనసాగనుంది. గత ఏడాది చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించిన వారంతా ఈసారి పేలవ ప్రదర్శనను కనబర్చడంతో ఆసీస్ కుదేలైంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లాగే మూడు విజయాలు సాధించినా, తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో 89 పరుగులతో చిత్తయి భారీగా రన్‌రేట్‌లో వెనుకబడిన ఆసీస్ జట్టు మళ్లీ సెమీఫైనల్ రేసులోకి రాలేకపోయింది.


స్టోక్స్

- సెమీఫైనల్లో బట్లర్ బృందం
- చివరి మ్యాచ్‌లో 4 వికెట్లతో శ్రీలంకపై విజయం
- సెమీస్ చేరకుండానే ఆసీస్ నిష్క్రమణ

సిడ్నీ: మాజీ చాంపియన్ ఇంగ్లండ్ వరుసగా మూడోసారి టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన 'సూపర్ 12' గ్రూప్-1 చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. నిసాంక (45 బంతుల్లో 67; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. మార్క్ వుడ్‌కు 3 వికెట్లు దక్కగా, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రషీద్ (1/16) పొదుపైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసి గెలిచింది. అలెక్స్ హేల్స్ (30 బంతుల్లో 47; 7 ఫోర్లు, 1 సిక్స్), బెన్ స్టోక్స్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు), జోస్ బట్లర్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.

స్కోరు వివరాలు

శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) (సబ్) జోర్డాన్ (బి) రషీద్ 67; మెండిస్ (సి) లివింగ్‌స్టోన్ (బి) వోక్స్ 18; ధనంజయ (సి) స్టోక్స్ (బి) కరన్ 9; అసలంక (సి) మలాన్ (బి) స్టోక్స్ 8; రాజపక్స (సి) కరన్ (బి) వుడ్ 22; షనక (సి) బట్లర్ (బి) వుడ్ 3; హసరంగ (రనౌట్) 9; కరుణరత్నే (సి) హేల్స్ (బి) వుడ్ 0; తీక్షణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; **మొత్తం** (20 ఓవర్లలో 8 వికెట్లకు) 141. **వికెట్ల పతనం:** 1-39, 2-72, 3-84, 4-118, 5-127, 6-140, 7-141, 8-141. **బౌలింగ్:** స్టోక్స్ 3-0-24-1, వోక్స్ 3-0-24-1, వుడ్ 3-0-26-3, స్యామ్ కరన్ 4-0- 27-1, రషీద్ 4-0-16-1, లివింగ్‌స్టోన్ 2-0- 16-0, అలీ 1-0-5-0.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బట్లర్ (సి) కరుణరత్నే (బి) హసరంగ 28; హేల్స్ (సి అండ్ బి) హసరంగ 47; స్టోక్స్ (నాటౌట్) 42; బ్రూక్ (సి అండ్ బి) ధనంజయ 4; లివింగ్‌స్టోన్ (సి) ధనంజయ (బి) కుమార 4; అలీ (సి) షనక (బి) ధనంజయ 1; కరన్ (సి) రజిత (బి) కుమార 6; వోక్స్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; **మొత్తం** (19.4 ఓవర్లలో 6 వికెట్లకు) 144. **వికెట్ల పతనం:** 1-75, 2-82, 3-93, 4-106, 5-111, 6-129. **బౌలింగ్:** తీక్షణ 4-0-22-0, రజిత 3-0-40-0, కుమార 3.4-0-24-2, హసరంగ 4-0-23-2, ధనంజయ 4-0-24-2, అసలంక 1-0-8-0.

1992 వన్డే వరల్డ్‌కప్‌లో కూడా ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో టోర్నీలో అడుగు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలోనే 37 పరుగులతో ఓడిన తర్వాత మళ్లీ కోలుకోలేకపోయిన ఆసీస్ సెమీస్ చేరడంలో విఫలం కావడాన్ని తాజా ప్రదర్శన గుర్తుకు తెచ్చింది.

టి20 ప్రపంచకప్ పాయింట్ల పట్టిక

గ్రూప్-1

జట్టు	మ్యా	గె	ఓ	ర	పా	నె.ర.
న్యూజిలాండ్	5	3	1	1	7	2.113
ఇంగ్లండ్	5	3	1	1	7	0.473
ఆస్ట్రేలియా	5	3	1	1	7	-0.173
శ్రీలంక	5	2	3	0	4	-0.422
ఐర్లాండ్	5	1	3	1	3	-1.615
అఫ్గానిస్తాన్	5	0	3	2	2	-0.571

నోట్: మ్యా-మ్యాచ్‌లు, గె-గెలిచినవి, ఓ-ఓడినవి, ర-రద్దు, పా-పాయింట్లు, నె.ర-నెట్ రన్‌రేట్

టి20 ప్రపంచకప్‌లో నేడు

దక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్ (ఉ.గం. 5:30 నుంచి)
పాకిస్తాన్ X బంగ్లాదేశ్ (ఉ.గం. 9:30 నుంచి)
భారత్ X జింబాబ్వే (మ.గం. 1:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

గెలిస్తే గ్రూప్ టాపర్‌గా...

సరిగ్గా రెండు వారాల క్రితం మెల్‌బోర్న్ మైదానంలో భారత క్రికెట్ జట్టు ఒక అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్‌పై సాధించిన ఈ గెలుపు అభిమానులందరికీ చిరస్మరణీయ జ్ఞాపకాన్ని అందించింది. ఇప్పుడు అదే వేదికపై లీగ్ దశను ముగించేందుకు టీమిండియా మళ్లీ మైదానంలోకి అడుగు పెడుతోంది. బలహీన ప్రత్యర్థిని ఓడించి గ్రూప్-1లో మొదటి స్థానంలో నిలవాలని రోహిత్ బృందం పట్టుదలతో ఉంది. అయితే స్టార్లు లేకపోయినా జింబాబ్వేను తక్కువగా అంచనా వేస్తే ప్రమాదమే! అలసత్వంతో అనూహ్య ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఇప్పటికీ టోర్నీలో సెమీస్ స్థానం కోసం పోరాడుతోంది. ఈ నేపథ్యంలో మరో ఆదివారం మధ్యాహ్నం అభిమానులకు వినోదం ఖాయం.

- నేడు భారత్ చివరి లీగ్ మ్యాచ్
- జింబాబ్వేతో టీమిండియా 'ఢీ'
- జోరు మీదున్న రోహిత్ సేన
- మధ్యాహ్నం గం.1:30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం



1 టి20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, జింబాబ్వే మధ్య ఇదే తొలి మ్యాచ్.

మెల్‌బోర్న్: పాకిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై విజయాలు, దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టు టి20 వరల్డ్‌కప్ లీగ్ దశలో తమ చివరి పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే పోరులో జింబాబ్వేతో భారత్ తలపడుతుంది. అధికారికంగా భారత్‌కు ఇంకా సెమీస్ స్థానం ఖరారు కాలేదు కానీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే గ్రూప్ టాపర్‌గా భారత్ సెమీస్ చేరుతుంది. అదే జరిగితే ఈ నెల 10న అడిలైడ్‌లో ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో టీమిండియా తలపడుతుంది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చిన జింబాబ్వే మరో సంచలనాన్ని ఆశిస్తోంది. పాక్‌తో మ్యాచ్ తరహాలోనే 90 వేలకు పైగా సామర్థ్యం ఉన్న ఎంసీజీలో ఈ పోరుకు కూడా అన్ని టికెట్లూ అమ్ముడవడం విశేషం.

చహల్‌కు అవకాశం దక్కేనా...

గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై చివర్లో గట్టెక్కినా... తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. టాపార్డర్ బ్యాటర్ల నుంచి బౌలర్ల వరకు అందరూ సమష్టిగా రాణిస్తున్నారు. ఒక్క వికెట్ కీపర్ విషయంలోనే కాస్త సందేహాలు అనిపించాయి. బంగ్లాతో పోరులోనే కార్తీక్ బదులుగా పంత్ ఆడతాడని అనిపించినా, చివరకు అది జరగలేదు. అంటే ఫినిషర్‌గా కార్తీక్‌పైనే జట్టు మేనేజ్‌మెంట్ ఎక్కువగా నమ్మకముంచుతోంది. పేసర్లు షమీ, భువనేశ్వర్, అర్ష్‌దీప్ ప్రతీ మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా రాణించారు. జింబాబ్వేపై కూడా ఈ ముగ్గురు ప్రభావం చూపగలరు.

సమష్టిగా రాణిస్తే...

పాకిస్తాన్‌పై విజయంతో ఒకదశలో జింబాబ్వే జట్టులో కూడా సెమీస్ ఆశలు రేగాయి. అయితే బంగ్లా, నెదర్లాండ్స్ చేతుల్లో పరాజయాలు ఆ జట్టును దెబ్బకొట్టాయి. ఈ రెండుసార్లు బ్యాటింగ్ వైఫల్యంతోనే జింబాబ్వే ఓడింది. సికందర్ రజా, విలియమ్స్‌పైనే జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధారపడి ఉంది. మరోవైపు జింబాబ్వే బౌలింగ్ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. పేసర్లు చటారా, ఎన్‌గరవ, ముజరబానిలను జట్టు నమ్ముకుంటోంది. ఈ ముగ్గురూ టోర్నీలో వేర్వేరు దశల్లో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. పట్టుదలగా బౌలింగ్ చేస్తే వీరు భారత బ్యాటింగ్‌ను కొంత వరకు ఇబ్బంది పెట్టగలరేమో చూడాలి.


శనివారం మెల్‌బోర్న్ మైదానంలో తన బర్త్‌డే కేక్ కట్ చేస్తున్న కోహ్లి

పిచ్, వాతావరణం

ఎంసీజీలో ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లు షెడ్యూల్ కాగా, మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌ను కుదించగా, భారత్-పాక్ మ్యాచ్ మాత్రమే పూర్తిగా సాగింది. ఆదివారం వర్ష సూచన లేకపోవడం సానుకూలాంశం. కొత్త పిచ్‌పై పేసర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ ఓవరాల్‌గా బ్యాటింగ్‌కే అనుకూలం.

టి20 ప్రపంచకప్ పాయింట్ల పట్టిక

గ్రూప్-2

జట్టు	మ్యా	గె	ఓ	ర	పా	నె.ర.
భారత్	4	3	1	0	6	0.730
దక్షిణాఫ్రికా	4	2	1	1	5	1.441
పాకిస్తాన్	4	2	2	0	4	1.117
బంగ్లాదేశ్	4	2	2	0	4	-1.276
జింబాబ్వే	4	1	2	1	3	-0.313
నెదర్లాండ్స్	4	1	3	0	2	-1.233

నోట్: మ్యా-మ్యాచ్‌లు, గె-గెలిచినవి, ఓ-ఓడినవి, ర-రద్దు, పా-పాయింట్లు, నె.ర-నెట్ రన్‌రేట్

శ్రీజ, నిఖత్‌లకు 'అర్జున'!

న్యూఢిల్లీ: ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలు అందుకోనున్న క్రీడాకారుల జాబితా సిద్ధమైంది. రిటైర్డ్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీ తుది జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది. కేంద్ర క్రీడా శాఖ ఆమోదముద్ర పడిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ఆచంట శరత్ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం 'ఖేల్ రత్న' ఖరారైంది. తమిళ నాడుకు చెందిన 40 ఏళ్ల శరత్ కమల్ బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతంగెలిచాడు. 2020లో ఐదుగురికి, 2021లో 12 మందికి 'ఖేల్‌రత్న' లభించడం గమనార్హం. ఇక ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే 'అర్జున అవార్డు' కోసం 25 మందిని కమిటీ నామినేట్ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ మహిళా బాక్సర్ ప్రపంచ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్... జాతీయ టీటీ చాంపియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణ పతక విజేత ఆకుల శ్రీజ ఉన్నారు. 'అర్జున'కు నామినేట్ అయిన నిఖత్, శ్రీజలకు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఆల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.



ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై

కోల్‌కతా: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని ముంబై జట్టు తొలిసారి సొంతం చేసుకుంది. ఫైనల్లో రహానే కెప్టెన్సీలోని ముంబై జట్టు మూడు వికెట్ల తేడాతో రిషి ధావన్ సారథ్యంలోని హిమాచల్ ప్రదేశ్ జట్టుపై నెగ్గింది. ముందుగా హిమాచల్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. ముంబై 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు సాధించి విజేతగా నిలిచింది. శ్రేయస్ అయ్యర్ (34; 4 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించి ముంబై విజయంలో కీలకపాత్ర పోషించారు.

సినిమా

రేపు కమల్‌హాసన్ జన్మదినం

లోక నాయకుడు

టీనేజ్‌లో ఇంట్లో నుంచి గెంటేస్తే పట్టుదలగా బార్బర్ షాపులో పని చేశాడు కమల్‌హాసన్. గ్రూప్ డాన్సర్‌గా అవస్థలు పడ్డాడు. నటన నేర్చుకోవడానికి కె. బాలచందర్ చేతిలో చెంపదెబ్బలు తిన్నాడు. కాని సహించి భరించి ప్రయాణం కట్టేవాడే విజేత అవుతాడు. కమల్‌హాసన్ జీవితం, అతని లక్ష్యసిద్ధి ఏ తరానికైనా ఆదర్శమే. ఫ్యామిలీ అంతా విపరీతంగా మెచ్చే ఈ విశ్వ కథానాయకుడు ఇప్పటికీ హీరో. ఎప్పటికీ హీరో.


'మీ పక్కన కాస్తంత చోటివ్వండి' అంటాడు కమల్‌హాసన్ 'సాగర సంగమం'లో జయప్రదతో ఫొటోకోసం నిలబడుతూ. ఆ ఫొటోలో అతను పడడు. కాని భారతీయ సినిమా రంగంలో అతని చోటును నేటికీ కదిల్చేవాళ్లు లేరు. అతని పక్కన చోటు కోసం పాకులాడని వారు లేరు. 'స్టార్' లేదా 'యాక్టర్' రెండు ముద్రలుంటాయి ఇండస్ట్రీలో. కాని యాక్టర్‌గా ఉంటూ స్టార్ అయినవాడు కమల్‌హాసన్. తెర అంటే ఏమిటి? నటనకు వీలు కల్పించేది. నటించాల్సినది. నటన లేకుండా తెర మీద వెలగడం అంటే పులి గాండ్రించకుండా ఉండటమే. కమల్ గాండ్రించే పులి. పాత్రలను వేటాడే పులి కూడా. ఇండస్ట్రీలో బాల నటులుగా ప్రవేశించిన వారికి శాపం ఉంటుంది. యవ్వనంలో రాణించలేని శాపం. దానికి కారణం బాల నటులుగా ప్రవేశించాక చదువు సరిగ్గా నడవదు. అప్పటికే కెమెరా కాటేసి ఉంటుంది. ఏవేవో మెరుపు కలలు. కాని బాల్యంలో ఉన్న ముఖం వయసు పెరిగాక అంత ముద్దు రాకపోవచ్చు. బాల్యంలో ఉన్న ఈజ్ యవ్వనంలో మొద్దుబారవచ్చు. చాలా తక్కువ మందే చిన్నప్పుడు నటించి ఆ తర్వాత పెద్దయ్యాక కూడా స్టార్లు అయ్యారు. నటీమణుల్లో శ్రీదేవి. నటుల్లో కమల్‌హాసన్. నటన అతనిలో జన్మతః ఉంది. నటులు ఏం చేయాలో అతనికి తెలుసు.

'సొమ్మొకడిది సోకొకడిది' సినిమాలో 'ఆ పొన్న నీడలో ఈ కన్నెవాడలో ఉన్నా' అనే పాట ఉంటుంది. ఆ పాటను తీసింది కొబ్బరి చెట్ల మధ్య. అందుకే కమల్ మొదటి లైన్ పాడుతూ కొబ్బరి చెట్ల వైపు చూస్తూ ఇవి పొన్న చెట్లు కావే అన్నట్టుగా చూసి పాట కొనసాగిస్తాడు. న్యూయాన్సెస్ అంటారు దీనిని. కళ అంటేనే అది. 'సాగర సంగమం' సూపర్ డూపర్ హిట్ అయ్యాక కె. విశ్వనాథ్ 'స్వాతిముత్యం' తీశారు. 'సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ' పాట చిత్రీకరణ. అంత మంచి దర్శకుడు విశ్వనాథ్ కూడా 'ఈ పాటకు మంచి స్టెప్స్ కంపోజ్ చేద్దాం' అన్నారట పాత్ర ఔచిత్యం మరిచి. అప్పుడు కమల్ 'సార్... ఈ పాటకు నేను డాన్స్ చేయను. ఎందుకంటే వీడు బాలు కాదు. శివయ్య. వీడికి డాన్సు రాదు' అన్నారట. అదీ కమల్. ఆ తర్వాత ఆ పాటలో శివయ్య అను కమల్ వేసిన వచ్చీ రాని స్టెప్స్‌ను లోకం మురిసిపోయి చూసింది.

కమల్ చార్లీ చాప్లిన్‌ను చూసి నటన మెరుగుపర్చుకున్నాడు. 'డాన్స్‌మాస్టర్'లో స్వయంగా చాప్లిన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత రాబిన్ విలియమ్స్ నటనతో కూడా ప్రభావితం అయ్యాడు. మంచి నటుడు బ్లాటింగ్ పేపర్ లాంటి వాడు. ఒక్క బొట్టు మంచి దొరికినా పీల్చేసుకుంటాడు. 'గాడ్‌ఫాదర్'ను మోడల్‌గా పెట్టుకుని మణిరత్నం 'నాయకుడు' తీశాడు. గాడ్‌ఫాదర్‌లో మార్లెన్ బ్రాండో చేసింది గొప్పదే. 'నాయకుడు'లో కమల్ చేసింది కూడా గొప్పే. కొడుకు చనిపోయినప్పుడు తండ్రి దుఃఖాన్ని ఒక్కో నటుడు ఒక్కోలా చేస్తాడు. కమల్ చేసింది ఒక సిలబస్.

కమల్ చేసిన అతి ముఖ్యమైన పని ఆహార్యం గురించి శ్రద్ధ పెట్టడం. ఆహార్యం, దేహభాష ఒక పాత్రలో నటుణ్ణి నశింపచేసి పాత్రను సజీవం చేస్తుంది. ప్రతి సినిమాలో ఒకేలా ఉంటూ ఒకే నటన చేస్తూ నటుల్లా వెలిగే వారు ఉన్నారు నేటికీ. కాని కమల్ పాత్రను బట్టి మారుతాడు. అతని శరీర కదలికా మారుతుంది. ఆధునిక మేకప్‌లు రాని రోజుల్లోనే 'సత్యమే శివం' వంటి సినిమాల్లో ఆయన ఆహార్యం అద్భుతం. కమల్ తమిళంతో సమానంగా తెలుగులో కూడా సూపర్‌స్టార్. తెలుగులోనే నేరుగా సినిమాలు చేశాడు. 'మరో చరిత్ర', 'ఇది కథ కాదు', 'ఆకలి రాజ్యం' కొన్ని. ఒక గొప్ప నటుడు ఎవడయ్యా అంటే కామెడీ చేయగలిగినవాడు. సీరియస్ నటుడైన దిలీప్ కుమార్ కామిక్ టైమింగ్ అద్భుతం. అమితాబ్ కామెడీకి తిరుగు లేదు. కమల్ కామెడీ చేసి 'పుష్పక విమానం', 'మైఖేల్ మదన కామరాజు', 'ముంబై ఎక్స్‌ప్రెస్', 'తెనాలి'... లిస్టు పెద్దది. ఒక గొప్ప హీరో తన దర్జాకు తగిన కోస్టార్‌ను పెట్టుకుంటాడు. కాని కమెడియన్ అయిన కోవై సరళతో 'సతీ లీలావతి' చేసి హిట్ కొట్టాడు కమల్.

సినిమాలో సంపాదించింది సినిమాకే పెట్టాడు కమల్. నిర్మాతగా దర్శకుడుగా హిట్స్ ఫ్లాప్స్ ఇచ్చాడు. లాభపడ్డాడు. నష్టపోయాడు. కాని హీరోగానే ఉన్నాడు. హీరోగానే ఉండటానికి ఎంత ప్రొఫెషనల్‌గా, క్రియేటివ్‌గా ఉండాలో పరిశ్రమకు చూపించాడు. 67 ఏళ్ల వయసులో 'విక్రమ్' వంటి హిట్ ఇచ్చాడు. స్టార్లు పుడతారు. గిడతారు. కాని నటులు శాశ్వతం. కమల్ శాశ్వత నటుడు. హ్యాపీ బర్త్‌డే.


కమల్‌హాసన్


విజయ్, రష్మిక

రంజితమే..

విజయ్, రష్మికా మందన్నా జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం 'వారసుడు' (తమిళంలో 'వారిసు'). ఈ చిత్రంలోని రెండో పాట 'రంజితమే...' (తమిళ వెర్షన్) లిరికల్ వీడియోను విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటకు వివేక్ సాహిత్యం అందించగా, ఎమ్‌ఎమ్ మానసితో కలిసి హీరో విజయ్ పాడారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తెలుగు వెర్షన్ పాటను త్వరలో రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సహనిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.

ఇట్లు... తేదీ మారింది


'అల్లరి' నరేశ్

'అల్లరి' నరేష్ హీరోగా రూపొందిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది కథానాయికగా నటించారు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌పై రాజేష్ దండా నిర్మించారు. తొలుత ఈ నెల 11న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే కొంచెం ఆలస్యంగా ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. ''గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో నరేష్ కనిపిస్తారు'' అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: రాంరెడ్డి.

సుక్కు... సౌండ్ బాగుంది - దర్శకుడు సుకుమార్


● సుకుమార్, శివ నాగేశ్వరరావు, సిరాశ్రీ

''శివనాగేశ్వరరావుగారు 'వన్స్ మోర్' అని యూట్యూబ్ చానల్ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్'' అన్నారు దర్శకుడు సుకుమార్. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దోచేవారెవరురా'. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. రోహిత్ వర్ధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'సుక్కు... సుక్కు ....' అంటూ సాగే పాటని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ – ''సుక్కు.. సౌండ్ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్ ఘోష్‌తో డాన్స్ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్'' అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ''సుక్కు..' పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్‌కి మెసేజ్ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్ వచ్చింది'' అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్.

అసలైన పవర్ భయానిదేరా!

ఆనంద్ రవి హీరోగా శ్రీపతి కర్రి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కొరమీను'. హరీష్ ఉత్తమన్, శత్రు, కిషోరీ దత్రక్, రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటించారు. పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని విడుదల చేశారు. 'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ, అసలైన పవర్ భయానిదేరా' అంటూ హరీష్ ఉత్తమన్ చెప్పే డైలాగ్ టీజర్‌లో ఉంది. ''జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి వస్తాడు పోలీస్ మీసాల రాజు. ఆయన మీసాల ఎవరు తీశారనేది ఆసక్తిగా ఉంటుంది'' అన్నారు శ్రీపతి కర్రి. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ కొప్పెర, నేపథ్య సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ జనస్వామి.


● కిషోరి, ఆనంద్ రవి

దర్శక-నిర్మాతలకు మర్యాద ఇవ్వాలి - అర్జున్



''విశ్వక్‌సేన్ నిబద్ధత లేని నటుడు. షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌కి రాకుండా క్యాన్సిల్ చేసుకోండి? అని ఇబ్బందులకు గురి చేశాడు.. దర్శక-నిర్మాతలంటే గౌరవం, సినిమా అంటే బాధ్యత లేని తనతో ఇకపై సినిమా చేయాలనుకోవడం లేదు'' అని నటుడు, దర్శక-నిర్మాత అర్జున్ సర్జా అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ– ''సినిమా ఇండస్ట్రీలో 42 ఏళ్ల కెరీర్ నాది. ఇన్నేళ్లలో ఎవరి గురించి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడ లేదు. నా కుమార్తె ఐశ్వర్యని తెలుగులో పరిచయం చేయాలనుకుని అద్భుతమైన కథ రాశా. విశ్వక్ సేన్‌కి సీన్ టు సీన్ వివరిస్తే, అద్భుతంగా ఉందన్నాడు.. సినిమా ప్రారంభించాం. ఓపెనింగ్‌కి రావాలని చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్లను అడిగాను. షూటింగ్‌తో బిజీగా ఉన్నాం.. మా డైరెక్టర్, ప్రొడ్యూసర్‌ని అడిగి చెబుతామన్నారు. అదీ నిబద్ధత అంటే. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలకు పరపతి ఉన్నా షూటింగ్‌కి టైమ్‌కి వచ్చేస్తారు. విశ్వక్‌సేన్ మాత్రం 'రేపు షూటింగ్ క్యాన్సిల్ చేయండి' అని మెసేజ్‌లు పెడతాడు. కేరళలో షెడ్యూల్‌కి పూర్తిగా రాకపోవడంతో జగపతిబాబుతో సహా ఇతర నటీనటుల డేట్స్ వృథా అయ్యాయి. నటుడిగా అతడు కొన్ని సూచనలు చేయడంలో తప్పు లేదు. కానీ, మేకర్‌గా నాకు నచ్చాలి కదా! దర్శక-నిర్మాతలకు మర్యాద ఇవ్వాలి. పద్ధతులు తెలియకపోతే సినిమాలు చేయకండి. ఇలా ఇబ్బందులకు గురి చేయవద్దు'' అన్నారు.

తలకోనలో ఏం జరిగింది?


● అప్సర, సి. కల్యాణ్

అప్సర రాణి లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం 'తలకోన'. నగేష్ నారదాసి దర్శకత్వంలో సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి నిర్మాత రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి. కల్యాణ్ క్లాప్ ఇచ్చారు. నగేష్ నారదాసి మాట్లాడుతూ– ''క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. తలకోన అడవిలోకి వెళ్లిన కొందరు స్నేహితుల్లో ఎంతమంది తిరిగొచ్చారు? అక్కడ ఏం జరిగింది? అనేది కథాంశం'' అన్నారు. ''ఈ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టాను'' అన్నారు శ్రీధర్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: మల్లిఖార్జున్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాసింశెట్టి వీరబాబు, జాన్ శామ్యూల్, నిర్వహణ: పరిటాల వీరగౌతమ్ రాంబాబు.

గమనిక

సాక్షి పెళ్ళిచూపులు ఒక వివాహ వేదిక మాత్రమే. ప్రకటనదారులకు సంబంధించి ఎట్టి హామీలకు పత్రిక సాక్ష్యం కాదు. ఈ వేదికలో వచ్చే ప్రకటనల సాధ్యాసాధ్యాలు, వధూవరుల వివరాలను పెండ్లి పెద్దలు స్వయముగా వెళ్ళి పరిశీలించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించి మీకు తగిన సంబంధాన్ని నిర్ణయించుకోండి.

వధువు కావలెను

నాయి బ్రాహ్మణ/B.Tech / C.Govt. J.E / రైల్వే / 65000/-PM/5'10" ఎత్తు/ 28 సం॥ల వరుడికి తగిన వధువు కావలెను. Ph: 9581317506 [HA-14573]

క్రిస్టియన్ మాల/B.Tech/Govt. A.E.E/ R&B Dept/80,000/-PM / 5'10" ఎత్తు / 28 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 6309258463 [HA-14573]

వడ్డెర/కట్నప్రసక్తి లేదు/B.Tech/ C.Govt. బ్యాంక్ మేనేజర్/ఆంధ్రా బ్యాంక్/80,000/-PM/5'10" ఎత్తు/29 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 8341650195 [HA-14573]

SC మాల/B.Tech, MBA/C.Govt. గ్రూప్-I ఆఫీసర్/R.T.O/80,000/-PM/ 5'10" ఎత్తు/28 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 8341650195 [HA-14573]

పద్మశాలి/M.Tech, NIT/SWE/24 Lakhs. PA/5'8" ఎత్తు/28 సం॥ల అందమైన వరునికి తగిన వధువు కావలెను. Ph: 9908209244 [HA-14573]

SC మాల/కట్న ప్రసక్తి లేదు/B.Tech, NIT /Govt.Tax. Asst/టాక్స్ Dept/70,000/-PM/ 5'8" ఎత్తు/30 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 8897389698 [HA-14573]

విశ్వ బ్రాహ్మణ్/కట్న ప్రసక్తి లేదు/ B.Tech/ Govt.Asst. ఎగ్జి॥ ఇంజినీర్/ టూరిజమ్ Dept./ 60,000/-PM/5'11" ఎత్తు/28 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 9618008271 [HA-9050]

SC హిందు మాదిగ/B.Tech/C.Govt. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్/కస్టమ్స్ Dept/60,000/-PM/5'10" ఎత్తు/29 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 9966760501 [HA-9050]

రజక/కట్న ప్రసక్తి లేదు/M.Sc/Govt. గ్రూప్-II ఆఫీసర్/లేబర్ Dept/ 55,000/-PM/6" ఎత్తు/29 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 6309319756 [HA-9050]

యాదవ/కట్న ప్రసక్తి లేదు/M.Com/ C.Govt.అకౌంటెంట్ ఆఫీసర్/ FCI/ 73,000/-PM/6" ఎత్తు/28 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 9618008271 [HA-9050]

SC హిందు మాల/కట్న ప్రసక్తి లేదు/ B.Tech/ Govt.AEE/ఎలక్ట్రికల్ Dept/90,000/-PM/5'11 ఎత్తు/28 సం॥ల అందమైన వరునికి వధువు కావలెను. Ph: 9618007652 [HA-9050]

మాల క్రిస్టియన్/M.Tech/ C.Govt. Scientist (DRDO)/1 Lakh PM/ 5'8" ఎత్తు /28 సం.ల అందమైన వరుడికి తగిన వధువు కావలెను. Ph: 9866034870 [HA-9063]

K.C. రెడ్డి మ్యారేజ్ బ్యూరో ప్రై॥ లి॥

రెడ్డి మ్యారేజ్ బ్యూరో India, Abroad Matches Fast Settlement: Deals with all regions in A.P. & Telangana (For Reddy's only) Cont: K.C. Reddy, Address: 106, A K Enclave, Phase II, 8-2-350, Road No. 3, Banjara Hills (Near Furniture Mall), Hyderabad. Ph: 9849321309 / 9347807015. PLEASE CHECK MY WHATSAPP STATUS. Email: kcreddy43@gmail.com, Facebook.com/kcreddymarriagebureau

వధువు కావలెను

Reddy/B.Tech/Business/Royal Family/1994/5'11"/250Cr. *1988/5'11" / 100Cr. *1997/6'/300Cr. * Cont: K.C. Reddy-Hyd-Ph: 9347807015

Reddy/B.Tech/MS/Job/Hyd/1994/ 5'8"/Father Bureaucrat/ 200Cr. * Cont: K.C. Reddy, Road No.3, B.Hills-Hyd. Ph:9849321309/ 9347807015

Reddy/B.Tech/NIT/1992/5'11"/18L/ yr/50Cr. * Cont: K.C. Reddy- Mar-Bureau/Road No.3, B.Hills/ Hyd. Ph: 9849321309/9347807015

Reddy/MBBS/PG/DM/MCH/1993/5'10"/ 50Cr. *1994/5'10"/25Cr. *1995/5'10"/ 300 Cr. * 1994/5'9"/50Cr. * Cont: K.C. Reddy-Hyd. Ph:9849321309/ 9347807015

Reddy/B.Tech/MS/USA/Very Handsome Boy/1997/6'/300Cr/25 Lakhs/ M/ Rental income. * Cont : K.C. Reddy - Hyd. Ph: 9849321309/9347807015

Reddy/IIT/VIT/BITS/MS/USA. *1994/5'7"/ 230K. *1993/5'8"/400K. *1991/ 5'10"/200K. *1995/6'/200K. *1995/ 6'/140K/200Cr. * Cont: K.C. Reddy Ph: 9849321309

Reddy/(Now in Hyd) B.Tech/MS/H1/ USA. *1994/6'/135K/15Cr. *1991/130K/ 400Cr/5'11". *1995/5'10"/200K/20Cr. Cont : K.C. Reddy-Hyd. Ph: 9347807015

Reddy/ Business/ B.Tech/ MBA/ Very Handsome Boy/ 1995/ 6'/ Jubli Hills - Hyd/ 100Cr. * Cont : K.C. Reddy, Hyd. Ph:9849321309

Reddy/ B.Tech/ Business/ 1992/ 5'10"/ 300Cr * Cont: K.C. Reddy, Mar-Bureau- Road No. 3, B.Hills-Hyd. Ph:9849321309/ 9347807015

Reddy/B.Tech/Business/1990/6'/1000 Cr. *1989/5'11"/500Cr. *1992/6'/ 100Cr. *1994/5'9"/250Cr. * Cont: K.C.Reddy-Hyd. Ph: 9849321309/9347807015

వరుడు కావలెను

Reddy/ MBA/ 1998/ 5'5"/ 100Cr. * 2000/ 5'5"/ 100Cr. * Cont: K.C. Reddy-Mar-Bureau-B.Hills- Hyd. Ph: 9849321309/9347807015

Reddy/ MS/ INDIA/ 1994/ 5'3"/ 200Cr/ * MBA/ 1988/ 5'3"/ 200Cr * Cont: K.C. Reddy-Mar-Bureau-Hyd. Ph: 9849321309/9347807015

Reddy/MBBS/1998/5'7"/50Cr. *1996/5'8"/40 Cr. *1999/5'4"/200Cr. *1995/5'2"/50Cr. * PG/1995/ 5'7"/20Cr. *1995/5'5"/50Cr. *1997/ 5'3"/25Cr. * Cont: Ph: 9849321309

Reddy/MBBS/PG. *1994/5'3"/75Cr. *1993/ 5'3"/50Cr. *1990/100Cr. *1993/5'7"/100Cr. *1994/5'4"/50Cr. *1994/5'10"/50Cr. *1996/ 5'4"/50Cr. Cont: K.C. Reddy. Ph: 9849321309

Reddy/B.Tech/ MS/ USA/1997/5'5"/10Cr. *1996/5'8"/15Cr. 1996/5'7"/50Cr. 1990/ 5'8"/100Cr. 1996/5'5"/15Cr. * Cont: K.C. Reddy-Hyd. Ph: 9849321309/9347807015

Reddy/IIT/B.Tech/Most Beautiful/ 1996/5'7"/53L/yr.Rich Family. *MS/USA/ 1996/5'7"/. *1997/5'4"/200K. * Cont: K.C. Reddy-Hyd. Ph: 9347807015

Reddy/B.Tech/MS/H1/USA/Most Beautiful/1996/5'9"/100Cr. *1990/ 5'8" /160K/100Cr. *1996/5'7"/50Cr. * Cont: K.C. Reddy-Hyd. Ph: 9849321309

Reddy/ MBA/Most Beautiful/(Father Burocrat)1995/5'5"/70Cr * Cont: K.C. Reddy-Mar-Bureau- Hyd. Ph: 9849321309/9347807015

Reddy/ B.Tech/ 1994/ 5'6"/ 100Cr * 1995/ 5'8"/ 100Cr. * Cont: K.C. Reddy-Mar-Bureau-Road No.3, B.Hills- Hyd. Ph: 9849321309/ 9347807015

Reddy/ MS/ INDIA/ 1995/ 5'7"/ 150Cr. * 1996/ 5'5"/ 120Cr * Cont: K.C. Reddy-Mar-Bureau-B.Hills- Hyd. Ph: 9849321309/9347807015 [P-419]

కాపు/40y/5'2"/ 2nd మ్యారేజ్/ Pvt. జాబ్/ 20,000/- pm/ Hyd లో సొంత ఇల్లు గల వరునికి తగిన 1వ, 2వ వధువు కావలెను. కుల ప్రసక్తిలేదు. సంప్ర: 9989548524 [HA-14577]

మాదిగ BC-C/27 Year/5'8" అంగుళాలు B.Tech, EEE / Software ఇంజనీర్ MNC / 13LPA జీతం గల వరునికి క్రైస్తవ సంప్రదాయ వధువు కావలెను. సంప్ర: 8179472119, 7382908400 [P-749585]

★★

రెడ్డి : 36Y, 5'9" B.Tech., M.A., 1Lakh PM, వరునకు కట్నప్రసక్తిలేని రెడ్డి or Any O.C వధువు కావలెను. డైరెక్ట్‌గా సంప్ర॥ వాట్సాప్‌నెం. 9848187197 [O-786016]

రెడ్డి/2వ పెళ్లి/62y/ Govt. ఎంప్లాయి/ 60,000/- పెన్షన్ ఎలాంటి బాధ్యతలు లేని వరునికి వధువు కావలెను. Ph: 9848023736 [HA-14577]

54 / 5'10" Fair ఎడ్యుకేటెడ్ బిజినెస్‌లో స్థిరపడిన అతనికి ఏ బాదరబందీ లేని అందమైన చదువుకున్న 45 సం॥ లోపు ఇంట్లో ఉండి పోయే యువతి కావలెను. CNB. ఫోన్: 80746 87749 [V- 1142672]

వరుడు కావలెను

క్రిస్టియన్ మాల/B.Tech/C.Govt. Asst. మేనేజర్/రైల్వే/50,000/-PM/5'5" ఎత్తు /24 సం॥ల అందమైన వధువుకు SWE/Govt. వరుడు కావలెను. Ph: 7396369922 [HA-14573]

అవినాష్ రెడ్డి మ్యారేజెస్ (D.V. కోటి రెడ్డి)

రెడ్డిలకు మాత్రమే. D.V. కోటిరెడ్డి, 690, Road No:-3, Banjara Hills (TV-9, Opp: Colony) (IOC Petrol Bunk Side Road) Hyd. +91 9848011818 / +91 9393311818 (Tuesday Holiday) Timings : 10 am - 6 pm. www.avinashreddy.com, e-mail: avinash11818@gmail.com

వధువు కావలెను

రెడ్డి BE, MS, MTech, 29, 6', 293 K, 15 Crores, USA. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి BE, MS, 27, 6' 1", SWE, 115 K, 20 Crores, USA. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి MBBS, MS, 34, 5' 8", Doctor, 1 L P/M, Rich, Hyd. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి Divorce MBA, 43, 5' 10", Lead Advisor, 50 Cr, USA. Avinash Reddy Marriages, 690, Road No. 3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

వరుడు కావలెను

రెడ్డి BE, MS, 26, 5' 4", Tech Analyst, 10 L P/A, 30 Cr, Hyd. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి MBBS, MS, 31, 5' 2", Doctor, 1 L P/M, 10 Crores, Hyd. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి MBBS, MS, 30, 5' 6", Doctor, 1 L P/M, 3.5 Crores, Hyd. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

రెడ్డి Divorce CA, MS, 30, 5' 4", SWE, 18 Crores, USA. Avinash Reddy Marriages, 690, Road No.3, Banjara Hills, Hyd. 9393311818, 9848011818.

www.avinashreddy.com
అవినాష్ రెడ్డి మ్యారేజెస్
(రెడ్డిలకు మాత్రమే)
D.V. Koti Reddy
690, Road No.3, Banjara Hills, (TV 9 : Opp. Colony) Hyderabad
98480 11818, 93933 11818

KAMMA MATCHMAKING

KAMMA MATCHMAKING Marriage Beauro (Only for Chowdaries) Dilusukhnagar, Hyderabad-All India Any Abroad Matches. www.kammamatchmaking.in. 7673930301

వధువు కావలెను

Kamma/1994/5'11"/Canada/B.Tech /PGDM/15Cr వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 8688625116

Kamma/1995/5'10"/B.Tech/10L/ 12Cr/Hyd/Local Matches. వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 8688080421

Kamma/1988/5'9"/B.Tech/6Cr/18 L/Hyd/Local Matches. వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 8688080421

Kamma/1991/5'11"/Divers & /MS/ 1000Cr/ 1వ, 2వ సంబంధం. Business. వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 7673930301

Kamma/1993/6'2"/M.S/USA/Bang lore/50Cr/Business వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 7673930301

Kamma/1995/6'2"/B.Techn/15Cr/ Local Business. వరుడికి వధువు కావలెను. Kamma Matchmaking Ph: 8688080421

వరుడు కావలెను

Kamma/1998/5'6"/MBBS/12Cr ప్రాపర్టీ గల వధువుకు వరుడు కావలెను. Business (or) SWE ఐనా OK. Kamma Matchmaking Ph: 7673930301

Kamma/1992/5'6"/Divers/Archite cture/25Cr /Business well. వధువుకు వరుడు కావలెను. Kamma Matchmaking Ph: 7673930301

Kamma/1994/5'3"/MS/USA/30Cr/ Well Settled USA Matches వధువుకు వరుడు కావలెను. Kamma Matchmaking Ph: 8688625116

Kamma/1990/5'6"/30Cr/M.Pharmacy Local Business(or) Job. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వధువుకు వరుడు కావలెను. Kamma Matchmaking Ph: 8688625116

Kamma/1995/5'5"/MBBS/35Cr/Busines s (or) Job Well Settled/Local Matches కావలెను. వధువుకు వరుడు కావలెను. Kamma Matchmaking Ph: 8688625116

Kamma/1996/5'5"/B.Tech/15Cr/B usiness (or) SWE Well Settled. వధువుకు వరుడు కావలెను. Kamma Matchmaking Ph: 8688080421

OC/Unmarried/31y/B.Tech/SWE/ 1L PM/Own House/కోట్ల ప్రాపర్టీ గల అందమైన వధువుకు వరుడు కావలెను. Ph: 9618637613 [H-779978]

No Caste Bar/1,2వ 1 కోటి నుండి 100 కోట్ల ప్రాపర్టీ గల వధువులు కలరు, వారికి తగిన వరులు కావలెను. ఇల్లరికం Ok. త్వరగా చూసుకునే వారి కోసం మాత్రమే. Ph: W:7794960803 [H-776364]

తమిళియన్/కుల ప్రసక్తిలేదు/ లేట్ మ్యారేజ్/40/ 5'6"/ డిగ్రీ/ అందమైన వధువుకి తగిన వరుడు కావలెను. Ph: 9985098374 [HA-14577]

వడ్డెర: CA/ Govt అకౌంటెంట్/ 40,000/- PM/ 5'4" ఎత్తు/ 25 సం॥ల అందమైన వధువుకు వరుడు కావలెను. ఫోన్: 7842467951, 7075953400 [H-14575]

మాల : B.Tech. (IIT), 5'5" / 25Y / V.Fair, 10 Cr. / State Govt. జాబ్ చేస్తున్న వధువు కొరకు అర్జెంట్‌గా సంప్ర॥ సెల్ : 92484 94810, 8106501199. [M-226]

ఆర్యవైశ్య, రాజులు, కళింగవైశ్య, (Age : 25 to 52), 10th to B.Tech. కాపు అమ్మాయిలకి ఆంధ్ర, తెలంగాణలలో వరులు కావలెను. సంప్ర: 9100579008. [A-3083]

పద్మశాలి, ముదిరాజ్, (Age : 25 to 45) లేట్ మ్యారేజ్, రెండవ పెళ్లి, ఆంధ్ర, తెలంగాణలో ఉన్న వధువులకు వరులు కావలెను. సంప్ర॥ 9100579008. [A-3083]

కమ్మ వెల్ సెటిల్డ్ MCA వధువుకు వరుడు కావలెను. లేట్ మ్యారేజ్, రెండవ, డైవోర్స్ అన్ని కులాల వారికి పెళ్లి సంబంధములు చూడబడును.(శ్రీ ధనలక్ష్మి) మహాలక్ష్మిమ్యారేజ్ బ్యూరో(R). దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన సంస్థ H.O ఏలూరు. సంప్ర: 9390767614, B.O.గుంటూరు 9985450777. [P-1169520]

లేట్ మ్యారేజ్, రెండవపెళ్లి, నంద్యాల, అనంతపురము, విజయవాడ, నల్గొండ, కరీంనగర్, తిరుపతి, వరంగల్ అమ్మాయిలకి ఇల్లరికం వరులు కావలెను. 9100579008. [A-3083]

★★

కుల పట్టింపు లేదు /58Y/Widow/ ఆంధ్ర Gvt. RTD/Own House/Rents/ పిల్లలు లేరు, ఏలాంటి బాదర బంధీలేని వధువుకు వరుడు కావలెను. 8309675570. [T-1685]

కమ్మ /24 /ఇంటర్/ 5.3/, కమ్మ/28/ డిగ్రీ, వధువులకు కమ్మ వరులు కావలెను. 8985059745 [G-782351]

వేదికలు

ఫ్రీ రిజిస్ట్రేషన్ రూ. 500/- ఫీజుతో 1వ, 2వ లేట్ మ్యారేజెస్, డైవర్సీస్, విడోస్, ...

150రో॥ అన్ని కులాల వారికి మీకు తగిన సంబంధాలు చూపించగల పెద్ద సంస్థ రోహిణి. www.rohinimarriages.com, ✆ 94418 29644, 98490 58673, 94407 85888. [B-602]

ఆర్యవైశ్య వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక. 13-11-2022న శ్రీ దేసు సుబ్బారావు వెంకటనాగరత్నమ్మ వాసవీ కళ్యాణ మండపం, భవానీపురం, విజయవాడ నందు జరుగును. వివరాలకు. సంప్ర॥ 80743 59820, 91823 16636. [B-762816]

Registration Free. మీకు తగిన సంబంధాలు ఉంటేనే Subscription తీసుకోండి. 25 సంబంధాలు కేవలం రూ. 500/- మాత్రమే. www.jeelakarrabellam.com, 98497 44707 [G-675]

మీ జీవితాంతం తోడుంటారనుకున్నా మీ జీవిత భాగస్వామి దూరమయ్యారని చింతించకండి. మళ్లీ మీ జీవితంలో వెలుగులు నింపడానికై అన్ని కులాల 1వ, 2వ వివాహ సంబంధాలకై సంప్ర॥ 8341220970 [K-1118768]

Reddy పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. Shyam Ph: 9949233422/ Blue Trend Matrimonial (P) Ltd. [H-776419]

SC మాల హిందువులకు మాత్రమే. B.Tech/ M.Tech /IAS / IPS / MBBS / MD /MCA/Abroad & Govt Job Holders సంప్ర: శ్రీలక్ష్మి మ్యారేజ్ బ్యూరో సాయిరాం. Ph: 8008988513, 9000919182 [H-784808]

ధృవ మ్యారేజెస్ / అన్ని కులాల వారికి 1 / 2 / విడో/డైవర్సీ తగిన సంబంధాలు చూడబడును. స్త్రీలకు ప్రత్యేకం. Ph: 9949395407 [H-784684]

వడ్డెర వధూవరుల వివాహ సంబంధాలు కుదుర్చబడును. దేశ, విదేశ తక్షణ సంబంధాల కొరకు సంప్రదించండి. Ph: 9381553423 [HA-14517]

Kapu పెళ్ళి సంబంధాలకై సంప్ర: Verified Profilesతో నమ్మకమైన సంస్థ. NiKhil Ph: 9000487865/ Blue Trend Matrimonial (P) Ltd. [H-776419]

వెలమ : MBA 28 వధువునకు, LLM 27 వరునకు, (హైదరాబాద్‌లో సెటిల్ అయిన) సింగపూర్‌లో ఉంటున్న 29 డైవర్సీ ...

ఈ సెక్షన్‌లో ప్రకటనల కొరకు

Combined : 1430/- for 4 Lines 365/- Extra Line | Andhra Pradesh: 990/- for 4 Lines (Incl. Hyd) 275/- Extra Line
Telangana : 880/- for 4 Lines (Incl. Hyd) 240/- Extra Line | * Color 25% Extra
గమనిక: అన్నిపై మీరు ఇచ్చే అన్ని ప్రకటనలపై 5% GST అదనం.
3+3 3 ప్రకటనలకు చెల్లించండి 3 ప్రకటనలు ఉచితంగా పొందండి

హైదరాబాద్	:99122 20764	తిరుపతి	:99122 20586	అనంతపురం	:99122 20558
కరీంనగర్	:97059 33396	కడప	:99516 02932	రాజమండ్రి	:99122 20358
వరంగల్	:99516 02872	రంగారెడ్డి	:99122 20718	విజయవాడ	:99122 25442
నల్గొండ	:95055 08382	కర్నూలు	:9010825556	గుంటూరు	:99122 20349
మహబూబ్‌నగర్	:99516 02829	శ్రీకాకుళం	:99122 20343	ఒంగోలు	:99122 25431
ఖమ్మం	:99516 02868	విశాఖపట్నం	:99122 20550	నెల్లూరు	: 99516 02861

మరియు మీ దగ్గరలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయములలో సంప్రదించండి.
6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, Hyd-34 Ph: 040-23256000 Ext: 6230 / 6235 Cell: 9912225453

చంద్రబాబు ఎప్పటికీ దళిత ద్రోహే

- వారికి సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్
- దళితుల ఆత్మీయ సదస్సులో మంత్రులు మేరుగు, పెద్దిరెడ్డి



మాట్లాడుతున్న మంత్రులు మేరుగు, పెద్దిరెడ్డి

తిరుపతి ఎడ్యుకేషన్/అలిపిరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా... అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు. దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషిని ఓర్వలేక బురదజల్లే కార్యక్రమానికి తెరతీశారంటూ విమర్శించారు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక సీఎం జగన్ అని అన్నారు. సబ్ ప్లాన్ కంటే అధికంగా దళితులకు ఖర్చు చేస్తున్న ఏకైక సీఎం జగన్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తూ రాష్ట్రంలో అసమానత్వాన్ని తొలగించి సమానత్వం కోసం కృషి చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 98.44శాతం ఎన్నికల హామీలను అమలుచేసిన ఘనత జగన్‌దేనన్నారు. అంబేడ్కర్ ఆశయాలను ఔపోసనం చేసుకుని వాటిని చక్కగా అమలుచేస్తున్న జగన్‌కు దళితులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, మంత్రి ఆర్‌కే రోజా, ఎంపీలు డాక్టర్ గురుమూర్తి, రెడ్డప్ప, తిరుపతి, సత్యవేడు, గూడూరు, పలమనేరు ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్, వెంకటె గౌడ, తదితరులు పాల్గొన్నారు.

ఆ ప్రాంతాల్లో సభపెట్టి మూడు రాజధానులు వద్దని చెప్పగలవా?

చంద్రబాబు ఉత్తరాంధ్ర, తిరుపతిలో బహిరంగ సమావేశాలు పెట్టి మూడు రాజధానులు వద్దని మాట్లాడగలడా... అని మంత్రి మేరుగు నాగార్జున సవాల్ విసిరారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కుమారుడి స్నేహితులే పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని విమర్శించారు. 'నీ వాళ్ల చేతితోనే నేడు రాళ్లు వేయించుకున్నావు.. భవిష్యత్‌లో ప్రజలే నీపై రాళ్లు వేస్తారు' అంటూ చంద్రబాబుపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటం గ్రామంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు రోడ్డు విస్తరణ చేస్తుంటే అవగాహన లేకుండా జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

వాణిజ్య శాఖ ఆకస్మిక తనిఖీలు

- విజయవాడలో ఏకకాలంలో 10 బృందాల దాడులు
- బిల్లుల్లేకుండా నగదు రూపంలో భారీగా లావాదేవీలు నిర్వహిస్తున్న సంస్థలే లక్ష్యం

సాక్షి, అమరావతి : విజయవాడలోని ఎలక్ట్రికల్స్, ప్లైవుడ్స్, మెడికల్, డ్రైఫ్రూట్స్, ఐరన్–స్టీల్, ట్రాన్స్‌పోర్ట్ వంటి పది కీలక వ్యాపారాలకు చెందిన వాణిజ్య సముదాయాల్లో శనివారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు చెందిన పది బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో బిల్లులు లేకుండా నగదు రూపంలో అనేక లావాదేవీలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఖజానాకు బిల్లులు ఎగవేస్తున్న విషయం బయటపడిందని, మొత్తం రికార్డులు సీజ్ చేసి పరిశీలిస్తున్నట్టు ఈ తనిఖీలను పర్యవేక్షిస్తున్న కీలక అధికారులు చెప్పారు. చేస్తున్న వ్యాపారానికి పన్ను చెల్లించకపోగా, దొంగ బిల్లులతో ఐటీసీ రూపంలో తిరిగి తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూరుస్తున్నారని, ఇలాంటి వారిని డేటా ఎనలటిక్స్ ద్వారా గుర్తించి వారి లావాదేవీలను తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. విజయవాడలో వ్యాపారం చేస్తూ మార్కాపురంలో ల్యాప్‌టాప్‌లో వివరాలను నమోదు చేస్తున్న విషయాన్ని గుర్తించిన అధికారులు అక్కడికి వెళ్లారు. దీంతో ల్యాప్‌టాప్‌తో పారిపోతున్న ఆ వ్యక్తి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు.

క్లుప్తంగా

ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్ష కేంద్రం మార్పు

ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి..

సాక్షి, విశాఖపట్నం : ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన రాతపరీక్ష ఈ నెల 13న విశాఖలో జరుగనుంది. అగ్నిపథ్ పేరుతో నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు, ధృవపత్రాల పరిశీలనలో 3,800 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వీరందరికీ 13న కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. అనివార్య కారణాల వల్ల పరీక్ష కేంద్రాన్ని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీకి మార్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డుల్ని ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చనీ.. దాంతో పాటు అభ్యర్థుల రిజిస్టర్ ఈమెయిల్ ఐడీలకూ పంపించామని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయ అధికారులు తెలిపారు. 13వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత పరీక్ష కేంద్రానికి అభ్యర్థుల్ని అనుమతించబోమన్నారు.

7 నుంచి ఈఏపీ సెట్ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్

11న సీట్ల కేటాయింపు

సాక్షి, అమరావతి: విద్యార్థులు, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఏపీఈఏపీసెట్-2022 అడ్మిషన్ల కోసం మరో రౌండ్ (ప్రత్యేక రౌండ్) వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కన్వీనర్ సి.నాగరాణి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంతకుముందు కౌన్సెలింగ్‌లలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో అడ్మిషన్లు పొందిన కారణంగా ఖాళీ అయిన.. కళాశాలల్లోని సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ జారీ: 06-11-2022
ప్రాసెసింగ్ ఫీజు ఆన్‌లైన్ చెల్లింపు: 07.11.2022 నుంచి 08.11.2022 వరకు
హెల్ప్ లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్(ఆన్‌లైన్): 08.11.2022 నుంచి 09.11.2022 వరకు
ఆప్షన్ల నమోదు: 07 నుంచి 09 వరకు
సీట్ల కేటాయింపు: 11
సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో చేరిక: 11 నుంచి 14

పాపికొండలు పోదాం పద!

గోదారమ్మ పరవళ్లు..ప్రకృతి అందాలు..ఎత్తయిన కొండలు..పున్నమి వెన్నెల్లో ఇసుక తిన్నెలు..నైట్ హాల్ట్‌లు.. ఇలా పాపికొండలు విహారయాత్ర ఇచ్చే మజాయే వేరంటారు పర్యాటకులు. అలాంటి మధురానుభూతి జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకుంటారు సందర్శకులు. ఈ ప్రకృతి అందాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తుంటారు. ఈ విహార యాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో ఆదివారం నుంచి బోట్లు బయలుదేరనున్నాయి.


పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద ట్రయల్ రన్ నిర్వహిస్తున్న దృశ్యం

రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): పాపికొండలు విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, బోట్ల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీనిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలు ఆధారపడ్డాయి. గోదావరికి వరదలు రావడంతో గత నాలుగు నెలలుగా పాపికొండలు పర్యాటకం నిలిచిపోయింది. ఈనేపథ్యంలో నీటిమట్టం అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం పాపికొండలు విహారయాత్ర బోట్లకు శనివారం అనుమతి ఇచ్చింది. దీంతో పర్యాటకశాఖ అధికారులు పాపికొండలు విహార యాత్రకు ట్రయల్ రన్ నిర్వహించారు.

తొలి రోజు ఒక్క బోటు మాత్రమే..

పాపికొండల విహారయాత్రకు తొలి రోజు ఆదివారం ఒక్క బోటుమాత్రమే వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనకు సంబంధించి ఏపీ టూరిజం, ప్రైవేట్ టూరిజం శనివారం నుంచి టికెట్లను అందుబాటులోకి తెచ్చాయి. విహారయాత్రకు బోట్లు బయలుదేరేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా పోశమ్మగండి వద్ద బోట్ పాయింట్, కంట్రోల్ రూమ్‌లో రెవెన్యూ, పోలీసు, పర్యాటక, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. బోట్ పాయింట్ వద్ద ఉన్న అన్ని బోట్లలో భద్రతా చర్యలను వారు పరిశీలించారు.

పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం

గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ అనుమతులు మంజూరు చేసింది. పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి పర్యాటకులతో టూరిజం బోటు బయలుదేరడానికి ముందే పైలెట్ బోట్ వెళ్తుంది. ఇందులో శాటిలైట్ ఫోన్‌తోపాటు పర్యాటక సిబ్బంది ఒకరు, గజ ఈతగాడు ఉంటారు. వీరి వద్ద కూడా వాకీ టాకీ ఉంటుంది. పైలెట్ బోటు.. టూరిజం బోటు కంటే ముందుగా వెళ్తూ గోదావరిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా వెంటనే కంట్రోల్ రూమ్‌తోపాటు వెనుక వస్తున్న బోటుకు వాకీ టాకీలో సమాచారం అందిస్తారు.

ఇలా చేరుకోవాలి:

ముందుగా ఏపీ పర్యాటక శాఖ వెబ్‌సైట్.. https:// tourism.ap.gov.in/ లో పాపికొండలు విహారయాత్రకు టికెట్లు బుక్ చేసుకోవాలి. రూ.1,250 టికెట్ బుక్ చేసుకున్నవారు నేరుగా రాజమండ్రి చేరుకోవాలి. అక్కడ గోదావరి గట్టున ఉన్న పర్యాటక శాఖ కేంద్రానికి వెళ్లాలి. అక్కడ నుంచి బస్సులో పోశమ్మ గండి బోట్ పాయింట్ వరకు పర్యాటక శాఖ సిబ్బంది తీసుకొస్తారు. యాత్ర ముగిశాక మళ్లీ రాజమండ్రికి తీసుకొచ్చి వదిలిపెడతారు. ఇక రూ.1000 టికెట్ తీసుకున్న వారు నేరుగా బోట్లు బయలుదేరే అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మ గండికి చేరుకోవాల్సి ఉంటుంది.

రెండు బోట్ పాయింట్ల వద్ద ఏర్పాట్లు

పోశమ్మ గండి బోట్ పాయింట్ వద్ద మొత్తం 15 బోట్లు ఉండగా, వీటిలో ఎనిమిది బోట్లకు అనుమతి మంజూరు చేశారు. మరో ఏడు బోట్లకు ఫిట్‌నెస్ పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వీఆర్ పురం మండలం పోచవరం బోట్ పాయింట్ వద్ద 17 బోట్లు ఉండగా వీటిలో 13 బోట్లకు ఫిట్‌నెస్ అనుమతి ఇచ్చారు. మరో నాలుగు బోట్లకు అనుమతి రావాల్సి ఉంది.

టికెట్ ధరలు (టీ, టిఫిన్, భోజనం, స్నాక్స్‌తో కలిపి)

రాజమండ్రి-	పాపికొండలు: రూ.1,250 (పెద్దలు ఒక్కొక్కరికి) రూ.1,000 (పిల్లలు ఒక్కొక్కరికి)
పోశమ్మ గండి -	పాపికొండలు: రూ.1,000 (పెద్దలు ఒక్కొక్కరికి) రూ. 850 (పిల్లలు ఒక్కొక్కరికి)

అడవి పిలుస్తోంది!

▶ మొదటి పేజీ తరువాయి

ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

విభిన్న వృక్ష, జంతుజాలానికి ఆలవాలం..

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం.. 1.64 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇందులో 36,914 చదరపు కిలోమీటర్లలో (22.46 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. అందులో 8,139 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం రిజర్వు అటవీ ప్రాంతం. శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు, రాయల్ ఎలిఫెంట్ రిజర్వు, శేషాచలం బయోస్పియర్.. ఇవి కాకుండా 3 జాతీయ పార్కులు, 13 వన్యప్రాణుల అభయారణ్యాలున్నాయి. ఇవన్నీ విభిన్నమైన పర్యావరణ వ్యవస్థలు, గొప్ప జీవవైవిధ్యం, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలంతో విలసిల్లుతున్నాయి.

30కి పైగా ప్రదేశాలు..

తలకోన, ఉబ్బలమడుగు, నేలపట్టు, పులికాట్, పెంచలకోన, బైర్లూటి, పెచ్చెర్ల, మారేడుమిల్లి, కంబాలకొండ, తెలినీలాపురం, చొల్లంగి, వంటి 30కిపైగా పర్యావరణ పర్యాటక ప్రదేశాలను ప్రకృతి ప్రేమికుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఈ సంవత్సరం తలకోన ప్రాంతాన్ని 2 లక్షల మంది సందర్శించినట్లు అధికారిక లెక్కలు



చెబుతున్నాయి. ఉబ్బలమడుగు, మారేడుమిల్లి, చొల్లంగి ప్రాంతాలకూ లక్షల మంది వస్తున్నారు. వీటన్నింటినీ మరింత అభివృద్ధి చేసి ప్రజలకు చేరువ చేసేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందించింది.

థీమ్ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు..

ప్రతి జిల్లాలో కొత్తగా నగర వనాలు, వనమిత్ర, జూపార్కులకు అనువైన ప్రదేశాలను అధికారులు గుర్తించనున్నారు. అలాగే ఉన్నవాటిని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. అక్కడకు వచ్చిన పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా ఏర్పాట్లు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేలా ఏర్పాట్లు, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, బర్డ్ వాచింగ్, అవుట్‌డోర్ జిమ్ వంటివి నెలకొల్పనున్నారు. తద్వారా అన్ని వయసుల వారిని ఆకర్షించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అటవీ, స్థానిక గిరిజన సంఘాలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను అక్కడ విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం వంటి థీమ్ పార్కులు సృష్టించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కడపలో ఉన్న నగర వనం మోడల్‌లో అన్ని నగర వనాలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖతో కలిసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక టూర్ ప్యాకేజీలు రూపొందించే యత్నాలు ఊపందుకుంటున్నాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్ట్, ఇతర అడవుల సందర్శనకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నారు. కర్ణాటక తరహాలో జంగిల్ లాడ్జిలు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నో పర్యాటక అద్భుతాలు



అటవీ సందర్శనలు, ప్రకృతి పర్యటనలకు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే తలకోన, బైర్లూటి వంటి ఎన్నో అందమైన పర్యావరణ పర్యాటక ప్రాంతాలున్నాయి. శేషాచలం, నల్లమల వంటి అటవీ ప్రాంతాలున్నాయి. ప్రజలు అక్కడికి వెళ్లి ఆహ్లాదంగా గడపొచ్చు. ఇలాంటి పర్యటనల ద్వారా ప్రజలు ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ వినియోగించకుండా, వన్యప్రాణులు, మొక్కలకు నష్టం కలిగించకుండా పర్యాటకులు నడుచుకోవాలి. రాష్ట్రంలో కొత్త తరహా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలు ఇందులో భాగమవ్వాలి.

– మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి

ప్రభుత్వానివి దొంగ లెక్కలు

టీడీపీ మాజీ మంత్రి యనమల ఆరోపణ

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఎకనామిక్ డెవలప్‌మెంట్ విషయంలో ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగితేనే రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ తనను అరెస్ట్ చేసే విధానం వల్ల ప్రభుత్వం మీద ఇంకా కసి పెరుగుతోందన్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 11న విశాఖకు వస్తున్న ప్రధానిని కలవడం కోసం అపాయింట్‌మెంట్ అడుగుతామని చెప్పారు.

యనమలకు ఆ విషయం తెలియకపోవడం బాధాకరం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీనేత వి.విజయసాయిరెడ్డి



ఏయూక్యాంపస్: రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంక్‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని, దీనిలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండదని, ఈ విషయం మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి తెలియకపోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై క్లారిటీ కావాలనుకుంటే యనమల కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించడానికి శనివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుల దిశగా ఏపీ వెళుతోందన్న యనమల మాటలను ఖండించారు. యనమల వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పులు, ఇప్పటి అప్పులు పోల్చి చూసుకోవాలని అన్నారు. అనవసరమైన రాజకీయ విమర్శలు చేయడం కన్నా వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు. ఇదిలాఉండగా...న్యాయస్థానంలో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి ప్రతిపాదన పంపినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పీఎంవో కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఏడు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన కూడా జరుగుతుందని చెప్పారు.

Published and Printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published at Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijayawada, District Krishna - 520 007 (AP) and Printed at Jagati Publications Limited, Survey no 481 phase-2, Jawahar Auto Nagar, Vijayawada, District Krishna - 520 007 (AP)., Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) Phone No. 0863-2512581 Fax: No. 0863-2512584. RNI Reg No. APTEL/2008/23794.